వేమూరీ దుర్గానాగేశ్వర రావుగారు స్మృతి గ్రన్థావలీ
శాస్త్ర శృఙ్ఖలా

బృహపారాశరహోరాశాస్త్రమ్

శ్రీగణేశాయ నమః ॥

అథ బృహత్పారాశరహోరాశాస్త్రమ్ ॥

గజాననం భూతగణాదిసేవితం కపిత్థజమ్బూఫలసారభక్షణమ్ ।
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజమ్ ॥

సృష్టిక్రమకథనాధ్యాయః ॥ ౧ ॥

అథైకదా మునిశ్రేష్ఠం త్రికలజ్ఞం పరాశరమ్ ।
పప్రచ్ఛోపేత్య మైత్రేయః ప్రణిపత్య కృతాఞ్జలిః ॥ ౧ ॥

భగవన్ పరమం పుణ్యం గుహ్యం వేదాఙ్గముత్తమమ్ ।
త్రిస్కన్ధం జ్యౌతిషం హోరా గణితం సంహితేతి చ ॥ ౨ ॥

ఏతేష్వపి త్రిషు శ్రేష్ఠా హోరేతి శ్రూయతే మునే ।
త్వత్తస్తాం శ్రోతుమిచ్ఛామి కృపయా వద మే ప్రభో ॥ ౩ ॥

కథం సృష్టిరియం జాతా జగతశ్చ లయః కథమ్ ।
ఖస్థానాం భూస్థతానాం చ సమ్బన్ధం వద విస్తరాత్ ॥ ౪ ॥

సాధు పృష్టం త్వయా విప్ర లోకానుగ్రహకారినా ।

అథాహం పరమం బ్రహ్మ తచ్చక్తిం భారతీం పునః ॥ ౫ ॥

సూర్య నత్వా గ్రహపతిం జగదుత్పత్తికారణ్మ్ ।
వక్ష్యామి వేదనయనం యథా బ్రహ్మముఖాచ్ఛ్రుతమ్ ॥ ౬ ॥

శాన్తాయ గురుభక్తాయ సర్వదా సత్యవాదినే ।
ఆస్తికాయ ప్రదతవ్యం తతః శ్రేయో హ్యవాప్స్యతి ॥ ౭ ॥

న దేయం పరశిష్యాయ నాస్తికాయ శఠయ వా ।
దత్తే ప్రతిదినం దుఃఖం జాయతే నాత్ర సంశయః ॥ ౮ ॥

ఏకోఽవ్యక్తాత్మకో విష్ణురనాదిః ప్రభురీశ్వరః ।
శుద్ధసత్వో జగత్స్వామీ నిర్గుణస్త్రిగుణాన్వితః ॥ ౯ ॥

సంసారకారకః శ్రీమాన్నిమిత్తాత్మా ప్రతాపవాన్ ।
ఏకాంశేన జగత్సర్వ సృజత్యవతి లీలయా ॥ ౧౦ ॥

త్రిపాదం తస్య దేవత్య హ్యమృతం తత్త్వదర్శినః ।
విదన్తి తత్ప్రమాణం చ సప్రధానం తథైకపాత్ ॥ ౧౧ ॥

వ్యక్తావ్యక్తాత్మకో విష్ణుర్వాసుదేవస్తు గీయతే ।
యదవ్యక్తాత్మకో విష్ణుః శ్క్తద్వయసమన్వితః ॥ ౧౨ ॥

వ్యక్తాత్మకస్త్రిభిర్యుక్తః కథ్యతేఽనన్తశక్తిమాన్ ।
సత్త్వప్రధానా శ్రీశక్తిర్భూశ్క్తశ్చ రజోగుణా ॥ ౧౩ ॥

శక్తిస్తృతీయా యా ప్రొక్తా నీలాఖ్యా ధ్వాన్తరూపిణీ ।
వాసుదేవశ్చతుర్థోఽభూత్రీశ్చశక్త్యా ప్రేరితో యదా ॥ ౧౪॥

సంకర్షణశ్చ ప్రద్యుమ్నోఽనిరుద్ధ ఇతి మూర్తిధృక్ ।
తమఃశ్క్యాఽన్వితా విష్ణుర్దేవః సంకర్షణాభిధః ॥ ౧౫॥

ప్రద్యుమ్నో రజసా శక్త్యాఽనిరుద్ధః సత్త్వయా యుతః ।
మహాన్ సంకర్షణాజ్జాతః ప్రద్యుమ్నాద్యదహంఅకృతిః ॥ ౧౬॥

అనిరుద్ధాత్ స్వయం జాతో బ్రహ్మాహంకాకమూర్తిధృక్ ।
సర్వషు సర్వశక్తిశ్చ స్వశక్త్యాఽధికయా యుతః ॥ ౧౭॥

అహంకారస్త్రిధ భూత్వా సర్వమేతద్విస్తరాత్ ।
సాత్త్వికో రాజసశ్చైవ తామసశ్చేదహంకృతిః ॥ ౧౮॥

దేవా వైకారికాజ్జాతాస్తైజసాదిన్ద్రియాణి ।
తామసచ్చైచవభూ తాని ఖాదీని స్వస్వశక్తిభిః ॥ ౧౯॥

శ్రీశక్త్యా సహితో విష్ణుః సదా పాతి జగత్త్రయమ్ ।
భూశక్త్యా సృజతే బ్రహ్మా నీలశక్త్యా శివోఽత్తి హి ॥ ౨౦॥

సర్వేషు చైవ జీవేషు పరమాత్మా విరాజతే ।
సర్వం హి తదిదం బ్రహ్మన్ స్థితం హి పరమాత్మని ॥ ౨౧॥

సర్వేషు చైవ జీవేషు స్థితంహ్యంశద్వయం క్వచిత్ ।
జీవాంశో హ్యధికస్తద్వత్ పరమాత్మాంశకః కిల ॥ ౨౨॥

సూర్యాదయో గ్రహాః సర్వే బ్రహ్మాకామద్విపాదయః ।
ఏతే చాన్యే చ బహవః పరమాత్మాంశకాధికాః ॥ ౨౩॥

శక్తయశ్చ తథైతేషమధికాంశాః శ్రియాదయః ।
స్వస్వశక్తిషు చాన్యాసు జ్ఞేయా జీవాంశకాధికాః ॥ ౨౪॥

అథావతారకథనాధ్యాయః ॥ ౨॥

రామకృష్ణాదయో యే హ్యవతారా రమాపతేః ।
తేఽపి జీవాంశసంయుక్తాః కింవా బ్రూహి మునిశ్వర ॥ ౧॥

రామః కృష్ణశ్చ భో విప్ర నృసింహః సూకరస్తథా ।
ఏతే పూర్ణావతారాశ్చ హ్యన్యే జీవాంశకాన్వితాః ॥ ౨॥

అవతారాణ్యనేకాని హ్యజస్య పరమాత్మనః ।
జీవానాం కర్మఫలదో గ్రహరూపీ జనార్దనః ॥ ౩॥

దైత్యానాం బలనాశాయ దేవానాం బలబృద్ధయే ।
ధర్మసంస్తాపనార్థాయ గ్రహాజ్జాతాః శుభాః క్రమాత్ ॥ ౪॥

రామోఽవతారః సూర్యస్య చన్ద్రస్య యదునాయకః ।
నృసింహో భూమిపుత్రస్య బుద్ధః సోమసుతస్య చ ॥ ౫ ॥

వామనో విబుధేజ్యస్య భార్గవో భార్గవస్య చ ।
కూర్మో భాస్కరపుత్రస్య సైంహికేయస్య సూకరః ॥ ౬ ॥

కేతోర్మీనావతారశ్చ యే చాన్యే తేఽపి ఖేటజాః ।
పరాత్మాంశోఽధికో యేషు తే సర్వే ఖేచరాభిధః ॥ ౭ ॥

జీవాంశోహ్యధికో యేషు జీవాస్తే చై ప్రకీర్తితః ।
సూర్యాదిభో గ్రహేభ్యశ్చ పరమాత్మాంశనిఃసృతాః ॥ ౮ ॥

రామకృష్ణాదయః సర్వ హ్యవతారా భవన్తి చై ।
తత్రైవ తే విలీయన్తే పునః కార్యోత్తర సదా ॥ ౯ ॥

జీవాంశనిఃసృతాస్తేషాం తేభ్యో జాతా నరాదయః ।
తేఽపి తత్రైవ లీయన్తే తేఽవ్యక్తే సమయన్తి హి ॥ ౧౦ ॥

ఇదం తే కథితం విప్ర సర్వం యస్మిన్ భవేదితి ।
భూతాన్యపి భవిష్యన్తి తత్తజ్జాతన్తి తద్విదః ॥ ౧౧ ॥

వినా తజ్జ్యైతిషం నాన్యో జ్ఞాతుం శక్నోతి కర్హిచిత్ ।
తత్మాదవశ్యమధ్యేయం భాహ్మణేశ్చ విశేషతః ॥ ౧౨ ॥

యో నరః శాస్త్రమజ్ఞాత్వా జ్యౌతిషం ఖలు నిన్దతి ।

రౌరవం నరకం భుక్త్వా చాన్ధత్వం చాన్యజన్మని ॥ ౧౩ ॥

అథ గ్రహగుణస్వరూపాధ్యాయః ॥ ౩ ॥

అథ గ్రహగుణస్వరూపాధ్యాయః ॥ ౩ ॥

కథితం భవతా ప్రేష్ఠా గ్రహావతరణం మునే ।
తేషం గుణస్వరూపాద్యం కృపయా కథ్యతాం పునః ॥ ౧ ॥

శృణు విప్ర ప్రవక్ష్యామి భగ్రహాణాం పరిస్థితిమ్ ।
ఆకాశే యాని దృశ్యన్తే జ్యోతిర్బిమ్బాన్యనేకశః ॥ ౨ ॥

తేషు నక్షత్రసంజ్ఞాని గ్రహసంజ్ఞాని కానిచిత్ ।
తాని నక్షత్రనామాని స్థిరస్థానాని యాని చై ॥ ౩ ॥

గచ్ఛన్తో భాని గృహ్ణన్తి సతతం యే తు తే గ్రహాః ।
భచక్రస్య నగశ్వ్యంశా అశ్విన్యాదిసమాహ్వయాః ॥ ౪ ॥

తద్ద్వాదశవిభాగాస్తు తుల్య మేషాదిసంజ్ఞకాః ।
ప్రసిద్ధా రాశయః సన్తి గ్రహాస్త్వర్కాదిసంజ్ఞకాః ॥ ౫ ॥

రాశీనాముదయో లగ్నం తద్వశాదేవ జన్మినామ్ ।
గ్రహయోగ్వియోగాభ్యాం ఫలం చిన్త్యం శుభాశుభమ్ ॥ ౬ ॥

సంజ్ఞా నక్షత్రవృన్దానాం జ్ఞేయాః సామాన్యశాస్త్రతః ।
ఏతచ్ఛాస్త్రానుసారేణ రాశికీటఫలం బ్రువే ॥ ౭॥

యస్మిన్ కాలే యతః ఖేటా యాన్తి దృగ్గణితైకతామ్ ।
తత ఏవ స్ఫుటాః కార్యాః దిక్కాలౌ చ స్ఫుటౌ విద ॥ ౮॥

స్వస్వదేశోద్భవైః సాధ్యం లగ్నం రాశ్యుదయైః స్ఫుటమ్ ।
అథాదౌ వచ్మి ఖేటానాం జాతిరూపగుణానహమ్ ॥ ౯॥

అథ ఖేటా రవిశ్చన్ద్రో మఙ్గలశ్చ బుధస్తథా ।
గురుః శుక్రః శనీ రాహుః కేతుశ్చైతే యథాక్రమమ్ ॥ ౧౦॥

తత్రార్కశనిభూపుత్రాః క్షీణేన్దురాహుకేతవః ।
క్రూరాః శేషగ్రహా సౌమ్యాః క్రూరః క్రూరయుతో బుధః ॥ ౧౧॥

సర్వాత్మా చ దివానాథో మనః కుముదబాన్ధవః ।
సత్త్వం కుజో బుధైః ప్రోక్తో బుధో వాణీప్రదాయకః ॥ ౧౨॥

దేవేజ్యో జ్ఞానసుఖదో భృగుర్వీర్యప్రదయకః ।
ఋషిభిః ప్రాక్తనైః ప్రోక్తశ్ఛాయాసూనుశ్చ దుఃఖదః ॥ ౧౩॥

రవిచన్ద్రౌ తు రాజానౌ నేతా జ్ఞేయో ధరాత్మజః ।
బుధో రాజకుమారశ్చ సచివౌ గురుభార్గవౌ ॥ ౧౪॥

ప్రేష్యకో రవిపుత్రశ్చ సేనా స్వర్భానుపుచ్ఛకౌ ।
ఏవం క్రమేణ వై విప్ర సూర్యాదీన్ ప్రవిచిన్తయేత్ ॥ ౧౫॥

రక్తశ్యామో దివాధీశో గౌరగాత్రో నిశాకరః ।
నాత్యుచ్చాఙ్గః కుజో రక్తో దూర్వాశ్యామో బుధస్తథా ॥ ౧౬॥

గౌరగాత్రో గురుర్జ్ఞేయః శుక్రః శ్యావస్తథైవ చ ।
కృష్ణదేహో రవేః పుత్రో జ్ఞాయతే ద్విజసత్తమ ॥ ౧౭॥

వహ్న్యమ్బుశిఖిజా విష్ణువిడౌజః శచికా ద్విజ ।
సూర్యాదీనాం ఖగానాం చ దేవా జ్ఞేయాః క్రమేణ చ ॥ ౧౮॥

క్లీవౌ ద్వౌ సౌమ్యసౌరీ చ యువతీన్దుభృగూ ద్విజ ।
నరాః శేషాశ్చ విజ్ఞేయా భానుర్భౌమో గురుస్తథా ॥ ౧౯॥

అగ్నిభూమినభస్తోయవాయవః క్రమతో ద్విజ ।
భౌమాదీనాం గ్రహాణాం చ తత్త్వానీతి యథాక్రమమ్ ॥ ౨౦॥

గురుశుక్రౌ విప్రవర్ణౌ కుజార్కౌ క్షత్రియౌ ద్విజ ।
శశిసౌమ్యౌ వైశ్యవర్ణౌ శనిః శూద్రో ద్విజోత్తమ్ ॥ ౨౧॥

జీవసూర్యేన్దవః సత్త్వం బుధశుక్రౌ రజస్తథా ।
సూర్యపుత్రభరాపుత్రౌ తమఃప్రకృతికౌ ద్విజ ॥ ౨౨॥

మధుపిఙ్గలదృక్సూర్యశ్చతురస్రః శుచిర్ద్విజ ।

పిత్తప్రకృతికో ధీమాన్ పుమానల్పకచో ద్విజ ॥ ౨౩॥

బహువాతకఫః ప్రాజ్ఞశ్చన్ద్రో బృత్తతనుర్ద్విజ ।
శుభదృఙ్మధువాక్యశ్చ చఞ్చలో మదనాతురః ॥ ౨౪॥

క్రూరో రక్తేక్షణో భౌమశ్చపలోదారమూర్తికః ।
పిత్తప్రకృతికః క్రోధీ కృశమధ్యతనుర్ద్విజ ॥ ౨౫॥

వపుఃశ్రేష్ఠః శ్లిష్టవాక్చ హ్యతిహాస్యరుచిర్బుధః ।
పిత్తవాన్ కఫవాన్ విప్ర మారుతప్రకృతిస్తథా ॥ ౨౬॥

బృహద్గాత్రో గురుశ్చైవ పిఙ్గలో మూర్ద్ధజేక్షణే ।
కఫప్రకృతికో ధీమాన్ సర్వశాస్త్రవిశారదః ॥ ౨౭॥

సుఖి కాన్తవపు శ్రేష్ఠః సులోచనో భృగోః సుతః ।
కావ్యకర్తా కఫాధిక్యోఽనిలాత్మా వక్రమూర్ధజః ॥ ౨౮॥

కృశ్దీర్ఘతనుః శౌరిః పిఙ్గదృష్ట్యనిలాత్మకః ।
స్థూలదన్తోఽలసః పంగుః ఖరరోమకచో ద్విజ ॥ ౨౯॥

ధూమ్రాకారో నీలతనుర్వనస్థోఽపి భయంకరః ।
వాతప్రకృతికో ధీమాన్ స్వర్భానుస్తత్సమః శిఖీ ॥ ౩౦॥

అస్థి రక్తస్తథా మజ్జా త్వగ్ వసా వీర్యమేవ చ ।
స్నాయురేషామధీశాశ్చ క్రమాత్ సూర్యాదయో ద్విజ ॥ ౩౧॥

దేవాలయజలం వహ్నిక్రీడాదీనాం తథైవ చ ।
కోశశయ్యోత్కరాణాన్తు నాథాం సూర్యాదయః క్రమాత్ ॥ ౩౨॥

అయనక్షణవారర్తుమాసపక్షసమా ద్విజ ।
సూర్యాదీనాం క్రమాజ్జ్ఞేయా నిర్విశంకం ద్విజోత్తమ ॥ ౩౩॥

కటుక్షారతిక్తమిశ్రమధురామ్లకషాయకాః ।
క్రమేణ సర్వే విజ్ఞేయాః సూర్యాదీనాం రసా ఇతి ॥ ౩౪॥

బుధేజ్యౌ బలినౌ పూర్వే రవిభౌమౌ చ దక్షిణే ।
పశ్చిమే సూర్యపుత్రశ్చ సితచన్ద్రౌ తథోత్తరే ॥ ౩౫॥

నిశాయాం బలినశ్చన్ద్రకుజసౌరా భవన్తి హి ।
సర్వదా జ్ఞో బలీ జ్ఞేయో దినే శేషా ద్విజోత్తమ ॥ ౩౬॥

కృష్ణే చ బలినః క్రూరాః సౌమ్యా వీర్యయుతాః సితే ।
సౌమ్యాయనే సౌమ్యఖేటో బలీ యామ్యాయనేఽపరః ॥ ౩౭॥

వర్షమాసాహహోరాణాం పతయో బలినస్తథా ।
శమంబుగుశుచంరాద్యా వృద్ధితో వీర్యవత్తరః ॥ ౩౮॥

సూర్యే జనయతి స్థూలాన్ దుర్భగాన్ సూర్యపుత్రకః ।
క్షీరోపేతాంస్తథా చన్ద్రః కటుకాద్యాన్ ధరాసుతః ॥ ౩౯॥

పుష్పవృక్షం భృగోః పుత్రే గురుజ్ఞౌ సఫలాఫలౌ ।
నీరసాన్ సూర్యపుత్రశ్చ ఏవం జ్ఞేయాః ఖగా ద్విజ ॥ ౪౦॥

రాహుశ్చాణ్డాలజాతిశ్చ కేతుర్జాత్యన్తరస్తథా ।
శిఖిస్వర్భానుమన్దానాం వల్మీకః స్థానముచ్యతే ॥ ౪౧॥

చిత్రకన్థా ఫనీన్ద్రస్య కేతుశ్ఛిద్రయుతో ద్విజ! ।
సీసం రహోర్నీలమణిః కేతోర్జ్ఞేయో ద్విజోత్తమ ॥ ౪౨॥

గురోః పీతామ్బరం విప్ర భృగోః క్షౌమం తథైవ చ ।
రక్తక్షౌమం భాస్కరస్య ఇన్దోః క్షౌమం సితం ద్విజ ॥ ౪౩॥

బుధస్య కృష్ణక్షౌమం తు రక్తవస్త్రం కుజస్య చ ।
వస్త్రం చిత్రం శనేర్విప్ర పట్టవస్త్రం తథైవ చ ॥ ౪౪॥

భృగోరృతుర్వసన్తశ్చ కుజభాన్వోశ్చ గ్రీష్మకః ।
చన్ద్రస్య వర్షా విజ్ఞేయా శరచ్చైవ తథా విదః ॥ ౪౫॥

హేమన్తోఽపి గురోర్జ్ఞేయః శనేస్తు శిశిరో ద్విజ ।
అష్టౌ మాసాశ్చ స్వర్భానోః కేతోర్మాసత్రయం ద్విజ ॥ ౪౬॥

రాహ్వారపంగుచన్ద్రశ్చ విజ్ఞేయా ధాతుఖేచరాః ।
మూలగ్రహౌ సూర్యశుక్రౌ అపరా జీవసంజ్ఞకాః ॥ ౪౭॥

గ్రహేషు మన్దో వృద్ధోఽస్తి ఆయుర్వృద్ధిప్రదాయకః ।

నైసర్గికే బహుసమాన్ దదాతి ద్విజసత్తమ ॥ ౪౮॥

మేషో వృషో మృగః కన్యా కర్కో మీనస్తథా తులా ।
సూర్యాదీనాం క్రమాదేతే కథితా ఉచ్చరాశ్యః ॥ ౪౯॥

భాగా దశ త్రయోఽష్టాశ్వ్యస్తిథ్యోఽక్షా భమితా నఖాః ।
ఉచ్చాత్ సప్తమభం నీచం తైరేవాంశైః ప్రకీర్తితమ్ ॥ ౫౦॥

రవేః సిమ్హే నఖాంశాశ్చ త్రికోణమపరే స్వభమ్ ।
ఉచ్చమిన్దోర్వృషే త్ర్యంశాస్త్రికోణమపరేంఽశకాః ॥ ౫౧॥

మేషేఽర్కాంశాస్తు భౌమస్య త్రికోణమపరే స్వభమ్ ।
ఉచ్చం బుధస్య కన్యాయాముక్తం పఞ్చదశాంశకాః ॥ ౫౨॥

తతః పఞ్చాంశకాః ప్రోక్తం త్రికోణమపరే స్వభమ్ ।
చాపే దశాంశా జీవస్య త్రికోణమపరే స్వభమ్ ॥ ౫౩॥

తులే శుక్రస్య తిథ్యంశాస్త్రికోణమపరే స్వభమ్ ।
శనేః కుమ్భే నఖాంశాశ్చ త్రికోణమపరే స్వభమ్ ॥ ౫౪॥

త్రికోణాత్ స్వాత్సుఖస్వాఽన్త్యధీధర్మాయుఃస్వతుఙ్గపాః ।
సుహృదో రిపవశ్చాన్యే సమాశ్చోభయలక్షణాః ॥ ౫౫॥

దశవన్ధ్వాయసహజస్వాన్త్యస్థాస్తు పరస్పరమ్ ।
తత్కాలే మిత్రతాం యాన్తి రిపవోఽన్యత్ర సంస్థితాః ॥ ౫౬॥

తత్కాలే చ నిసర్గే చ మిత్రం చేదధిమిత్రకమ్ ।
మిత్రం మిత్రసమత్వే తు శత్రుః శత్రుసమత్వకే ॥ ౫౭ ॥

సమో మిత్రరిపుత్వే తు శత్రుత్వే త్వధిశత్రుతా ।
ఏవం వివిచ్య దైవజ్ఞో జాతకస్య ఫలం వదేత్ ॥ ౫౮ ॥

స్వోచ్చే శుభం ఫలం పూర్ణ త్రికోణే పాదవర్జితమ్ ।
స్వర్క్షేఽర్ధం మిత్రగేహే తు పాదమాత్రం ప్రకీర్తితమ్ ॥ ౫౯ ॥

పాదార్ధం సమభే ప్రోక్తం శూన్యం నీచాస్తశత్రుభే ।
తద్వద్దుష్టఫలం బ్రూయద్ వ్యత్యయేన విచక్షణః ॥ ౬౦ ॥

త్ర్యంశాఢ్యవిశ్వభాగైశ్చ చతుర్భైః సహితో రవిః ।
ధూమో నామ మహాదోషః సర్వకర్మవినాశకః ॥ ౬౧ ॥

ధూమో మణ్డలతః శుద్ధో వ్యతీపాతోఽత్ర దోషదః ।
సషడ్భోఽత్ర వ్యతీపాతః పరివేషోఽతిదోషకృత్ ॥ ౬౨ ॥

పరివేషశ్చ్యుతశ్చక్రాదిన్ద్రచాపస్తు దోషదః ।
విత్ర్యంశాస్యష్టిభాగాఢ్యశ్చాపః కేతుఖగోఽశుభః ॥ ౬౩ ॥

ఏకరాశియుతః కేతుః సూర్యతుల్యః ప్రజాయతే ।
అప్రకాశగ్రహాశ్చైతే పాపా దోషప్రదాః స్మృతాః ॥ ౬౪ ॥

సూర్యేన్దులగ్నగేష్వేషు వంశాయుర్జ్ఞాననాశనమ్ ।
ఇతి ధూమాదిదోషాణాం స్థితిః పద్మాసనోదితా ॥ ౬౫ ॥

రవివారాదిశన్యన్తం గులికాది నిరూప్యతే ।
దివసానష్టధా భక్త్వా వారేశాద్ గణేయత్ క్రమాత్ ॥ ౬౬ ॥

అష్టోమ్ంఽశో నిరీశః స్యాచ్ఛన్యంశో గులికఃస్మృతః ।
రాత్రిమప్యష్టధా కృత్వా వారేశాత్ పఞ్చమాదితః ॥ ౬౭ ॥

గణయేదష్టమః ఖణ్డో నిష్పతిః పరికీర్తితః ।
శన్యంశో గులికః ప్రోక్తో రవ్యంశః కాలసంజ్ఞకః ॥ ౬౮ ॥

భౌమాంశో మృత్యురాదిష్టో గుర్వంశో యమఘణ్టకః ।
సౌమ్యాంశోఽర్ధప్రహరకః స్వస్వదేశోద్భవః స్ఫుటః ॥ ౬౯ ॥

గులికేష్టవశాల్లగ్నం స్ఫుటం యత్ స్వస్వదేశజమ్ ।
గులికం ప్రోచ్యతే తస్మాజ్జాతకస్య ఫలం వదేత్ ॥ ౭౦ ॥

భాంశపాదసమైః ప్రాణైశ్చరాద్యర్కత్రికోణభాత్ ।
ఉదయాదిష్టకాలాన్తం యద్భం ప్రాణపదం హి తత్ ॥ ౭౧ ॥

స్వేష్టకాలం పలీకృత్య తిథ్యాప్తం భాదికం చ యత్ ।
చరాగద్విభసంస్థేఽర్కే భనౌ యుజ్ నవమే సుతే ॥ ౭౨ ॥

స్ఫుటం ప్రాణపదాఖ్యం తల్లగ్నం జ్ఞేయం ద్విజోత్తమ ।

లగ్నాద్ ద్వికోణే తుర్యే చ రాజ్యే ప్రాణపదం తదా ॥ ౭౩॥

శుభం జన్మ విజానీయాత్తథైవైకాదశేఽపి చ ।
అన్యస్థానే స్థితం చేత్ స్యాత్ తదా జన్మాశుభం వదేత్ ॥ ౭౪॥

అథ రాశిస్వరూపాధ్యాయః ॥ ౪॥

అహోరాత్రస్య పూర్వాన్త్యలోపాద్ హోరాఽవశిష్యతే ।
తస్య విజ్ఞానమాత్రేణ జాతకర్మఫలం వదేత్ ॥ ౧॥

యదవ్యక్తాత్మకో విష్ణుః కాలరుపో జనార్దనః ।
తస్యాఙ్గాని నిబోధ త్వం క్రమాన్మేషాదిరాశ్యః ॥ ౨॥

మేషో వృషశ్చ మిథునః కర్కసింహకుమారికాః ।
తులాలిఽశ్చ ధనుర్నక్రే కుమ్భో మీనస్తతః పరమ్ ॥ ౩॥

శీర్షాననే తథా బాహూ హృత్క్రోడకటిబస్తయః ।
గుహ్యోరుయుగలే జానుయుగ్మే వై జఙ్ఘకే తథా ॥ ౪॥

చరనౌ ద్వౌ తథా మేషాత్ జ్ఞేయాః శీర్షాదయః క్రమాత్ ।
చరస్థిరద్విస్వభావాః క్రూరాక్రూరౌ నరస్త్రియౌ ॥ ౫॥

పిత్తానిలత్రిధాతౌక్యశ్లేష్మికాశ్చ క్రియాదయః ।
రక్తవర్ణో బృహద్గాత్రశ్చతుష్పాద్రాత్రివిక్రమీ ॥ ౬॥

పూర్వవాసీ నృపజ్ఞాతిః శైలచారీ రజోగుణీ ।
పృష్ఠోదయీ పావకీ చ మేషరాశిః కుజాధిపః ॥ ౭ ॥

శ్వేతః శుక్రాధిపో దీర్ఘశ్చతుష్పాచ్ఛర్వరీబలీ ।
యామ్యేట్ గ్రామ్యో వణిగ్భూమిరజః పృష్ఠోదయో వృషః ॥ ౮ ॥

శీర్షోదయీ నృమిథునం సగదం చ సవీణకమ్ ।
ప్రత్యగ్వాయుర్ద్విపాద్రాత్రిబలీ గ్రామవ్రజోఽనిలీ ॥ ౯ ॥

సమగాత్రో హరిద్వర్ణో మిథునాఖ్యో బుధాధిపః ।
పాటలో వనచారీ చ బ్రాహ్మణో నిశి వీర్యవాన్ ॥ ౧౦ ॥

బహుపాదచరః స్థౌల్యతనుః సత్త్వగుణీ జలీ ।
పృష్ఠోదయీ కర్కరాశిర్మృగాంకాఽధిపతిః స్మృతః ॥ ౧౧ ॥

సింహః సూర్యాధిపః సత్త్వీ చతుష్పాత్ క్షత్రియో వనీ ।
శీర్షోదయీ బృహద్గాత్రఃపాణ్డుః పూర్వేడ్ ద్యువీర్యవాన్ ॥ ౧౨ ॥

పార్వతీయాథ కన్యాఖ్యా రాశిర్దినబలాన్వితా ।
శీర్షోదయా చ మధ్యాంగా ద్విపాద్యామ్యచరా చ సా ॥ ౧౩ ॥

సా సస్యదహనా వైశ్యా చిత్రవర్ణా ప్రభఞ్జనీ ।
కుమారీ తమసా యుక్తా బాలభావా బుధాధిపా ॥ ౧౪ ॥

శీర్షోదయీ ద్యువీర్యాఢ్యస్తులః కృష్ణో రజోగుణీ ।
పశ్చిమో భూచరో ఘాతీ శూద్రో మధ్యతనుర్ద్విపాత్ ॥ ౧౫॥

శుక్రాఽధిపోఽథ స్వల్పాంగో బహుపాద్బ్రాహ్మణో బిలీ ।
సౌమ్యస్థో దినవీర్యాఢ్యః పిశంగో జలభూవః ॥ ౧౬॥

రోమస్వాఢ్యోఽతితీక్ష్ణాగ్రో వృశ్చికశ్చ కుజాధిపః ।
పృష్ఠోదయీ త్వథ ధనుర్గురుస్వామీ చ సాత్త్వికః ॥ ౧౭॥

పింగలో నిశివీర్యాఢ్యః పావకః క్షత్రియో ద్విపాద్ ।
ఆదావన్తే చతుష్పాదః సమగాత్రో ధనుర్ధరః ॥ ౧౮॥

పూర్వస్థో వసుధాచారీ తేజస్వీ బ్రహ్మణా కృతః ।
మన్దాధిపస్తమీ భౌమీ యామ్యేట్ చ నిశి వీర్యవాన్ ॥ ౧౯॥

పృష్ఠోదయీ బృహద్గాత్రః కర్బురో వనభూచరః ।
ఆదౌ చతుష్పదోన్తే తు ద్విపదో జలగో మతః ॥ ౨౦॥

కుమ్భః కుమ్భీ నరో బభ్రువర్ణో మధ్యతనుర్ద్విపాత్ ।
ద్యువీర్యో జలమధ్యస్థో వాతశీర్షోదయీ తమః ॥ ౨౧॥

శూద్రః పశ్చిమదేశస్య స్వామీ దైవాకరిః స్మృతః ।
మీనౌ పుచ్ఛాస్యసంలగ్నౌ మీనరాశిర్దివాబలీ ॥ ౨౨॥

జలీ సత్త్వగుణాఢ్యశ్చ స్వస్థో జలచరో ద్విజః ।

అపదో మధ్యదేహీ చ సౌమ్యస్థో హ్యుభయోదయీ ॥ ౨౩॥

సురాచార్యాధిపశ్చేతి రాశీనాం గదితా గుణాః ।
త్రింశద్భాగాత్మకానాం చ స్థూలసూక్ష్మఫలాయ చ ॥ ౨౪॥

అథాతః సమ్ప్రవక్ష్యామి శృణుష్వ మునిపుంగవ ।
జన్మలగ్నం చ సంశోధ్య నిషేకం పరిశోధయేత్ ॥ ౨౫॥

తదహం సంప్రవక్ష్యామి మైత్రేయ త్వం విధారయ ।
జన్మలగ్నాత్ పరిజ్ఞానం నిషేకం సర్వజన్తు యత్ ॥ ౨౬॥

యస్మిన్ భావే స్థితో మన్దస్తస్య మాన్దేర్యదన్తరమ్ ।
లగ్నభాగ్యాన్తరం యోజ్యం యచ్చ రాశ్యాది జాయతే ॥ ౨౭॥

మాసాది తన్మితం జ్ఞేయం జన్మతః ప్రక్ నిషేకజమ్ ।
యద్యదృశ్యదలేజ్ఞేశస్తదేన్దోర్భుక్తభాగయుక్ ॥ ౨౮॥

తత్కాలే సాధయేల్లగ్నం శోధయేత్ పూర్వవత్తనుమ్ ।
తస్మాచ్ఛుభాశుభం వాచ్యం గర్భస్థస్య విశేషతః ॥ ౨౯॥

శుభాశుభం వదేత్ పిత్రోర్జీవనం మరణం తథా ।
ఏవం నిషేకలగ్నేన సమ్యగ్ జ్ఞేయం స్వకల్పనాత్ ॥ ౩౦॥

అథ విశేషలగ్నాధ్యాయః ॥ ౫॥

అథాహం సమ్ప్రవక్ష్యామి తవాగ్రే ద్విజసత్తమ ।
భావ హోరాఘటీసంజ్ఞలగ్నానీతి పృథక్ పృథక్ ॥ ౧॥

సూర్యోదయం సమారభ్య ఘటికానాం తు పంచకమ్ ।
ప్రయాతి జన్మపర్యన్తం భావలగ్నం తదేవ హి ॥ ౨॥

ఇష్టం ఘట్యాదికం భక్త్వా పంచభిర్భాదిజం ఫలమ్ ।
యోజ్యమౌదయికే సూర్యే భావలగ్నం స్ఫుటం చ తత్ ॥ ౩॥

తథా సార్ధద్విఘటికామితాదర్కోదయాద్ ద్విజ ।
ప్రయాతి లగ్నం తన్నామ హోరాలగ్నం ప్రచక్షతే ॥ ౪॥

ఇష్టఘట్యాదికం ద్విఘ్నం పఞ్చాప్తం భాదికం చ యత్ ।
యోజ్యమౌదయికే భానౌ హోరాలగ్నం స్ఫుటం హి తత్ ॥ ౫॥

కథయామి ఘటీలగ్నం సృను త్వం ద్విజసత్తమ ।
సూర్యోదయత్ సమారభ్య జన్మకాలావధి క్రమాత్ ॥ ౬॥

ఏకైకఘటికామానాత్ లగ్నం యద్యాతి భాదికమ్ ।
తదేవ ఘటికాలగ్నం కథితం నారదాదిభిః ॥ ౭॥

రాశయస్తు ఘటీతుల్యాః పలార్ధప్రమితాంశకాః ।
యోజ్యమౌదయికే భనౌ ఘటీలగ్నం స్ఫుటం హి తత్ ॥ ౮॥

క్రమాదేషాం చ లగ్నానాం భావకోష్ఠం పృథక్ లిఖేత్ ।
యే గ్రహా యత్ర భే తత్ర తే స్థాప్యా రాశిలగ్నవత్ ॥ ౯॥

వర్ణదాఖ్యదశాం భానాం కథయామ్యథ తేఽగ్రతః ।
యస్య విజ్ఞానమాత్రేణ వదేదాయుర్బ్రవం ఫలమ్ ॥ ౧౦॥

ఓజలగ్నప్రసూతానాం మేషాదేర్గణయేత్ క్రమాత్ ।
సమలగ్నప్రసూతానామ్ మీనాదేరపసవ్యతః ॥ ౧౧॥

మేషమీనాదితో జన్మలగ్నాన్తం గణయేత్ సుధీః ।
తథైవ హోరాలగ్నాన్తం గణయిత్వా తతః పరమ్ ॥ ౧౨॥

ఓజత్వేన సమత్వేన సయాతీయే ఉభే యది ।
తర్హి సంఖ్యే యోజయీత వైజాత్యే తు వియోజయేత్ ॥ ౧౩॥

మేషమీనాదితః పశ్చాద్యో రాశిః స తు వర్ణదః ।
ఏతత్ర్పయోజనం వక్ష్యే సృణు త్వం ద్విజపుంగవః ।
హోరాలగ్నభయోర్న్రేయా సబలాద్వర్ణదా దశా ॥ ౧౪॥

యత్సంఖ్యే వర్ణదో లగ్నాత్ తత్తత్సంఖ్యాక్రమేణ తు ।
క్రమయుత్క్రమభేదేన దశా స్యాదోజయుగ్మయో ॥ ౧౫॥

పాపదృష్టిః పాపయోగో వర్ణదస్య త్రికోణకే ।
యది స్యాత్ తర్హి తద్రాశిపర్యన్తం తస్య జీవనం ॥ ౧౬॥

రుద్రశూలే యథైవాయుర్మరణాది నిరూప్యతే ।
తథైవ వర్ణదస్యపి త్రికోణే పాపసంగమే ॥ ౧౭ ॥

వర్ణదాదపి భో విప్ర లగ్నవచ్చిన్తయేత్ ఫలమ్ ।
వర్ణదాత్ సప్తమాద్ భావత్ కలత్రాయుర్విచిన్తయేత్ ॥ ౧౮ ॥

ఏకాదశాదగ్రజస్య తృతీయాత్తు యవీయసః ।
సుతస్య పంచమే విద్యాన్మాతుశ్చతుర్థభావత్ ॥ ౧౯ ॥

పితుశ్చ నవమాద్ భావాదయురేవం విచిన్తయేత్ ।
శూలరాశిదశాయాం వై ప్రవలాయామరిష్టకమ్ ॥ ౨౦ ॥

ఏవం తన్వాదిభావానాం కర్తవ్యా వర్ణా దశా ।
పూర్వవచ్చ ఫలం జ్ఞేయం దేహినాం చ శుభాశుభమ్ ॥ ౨౧ ॥

గ్రహనాం వర్ణదా నైవ రాశీనాం వర్ణ్దా దశా ।
కృత్వార్కధా రాశిదశాం క్రమాదన్తర్దశాం వదేత్ ॥ ౨౨ ॥

ఏవమన్తర్దశాదిం చ కృత్వా తేన ఫలం వదేత్ ।
క్రమవ్యుత్క్రమభేదేన లిఖేదన్తర్దశామపి ॥ ౨౩ ॥

స్వస్వదేశోద్భవం లగ్నం జన్మలగ్నమిమిహోచ్యతే ।
భావహోరాదిలగ్నానాం సర్వత్రైవ సమక్రియా ॥ ౨౪ ॥

అథ షోడశవర్గాధ్యాయః ॥ ౬॥

శ్రుతా గ్రహగుణాస్త్వత్తస్తథా రాశిగుణ మునే ।
శ్రోతమిచ్ఛామి భావానాం భేదాంస్తాన్ కృపయా వద ॥ ౧॥

వర్గాన్ షోడశ యానాహ బ్రహ్మా లోకపితామహః ।
తానహం సమ్ప్రవక్ష్యామి మైత్రేయ స్రూయతామితి ॥ ౨॥

క్షేత్రం హోరా చ ద్రేష్కాణస్తుర్యాంశః సప్తమాంశకః ।
నవాంశో దశమాంశశ్చ సూర్యామ్శః షోడశాంశకః ॥ ౩॥

వింశాంశో వేదవాహ్వంశో భాంశస్త్రింశాంశకస్తతః ।
ఖవేదాంశోఽక్షవేదాంశః షష్ఠ్యంశశ్చ తతః పరమ్ ॥ ౪॥

తత్క్షేత్రం తస్య ఖేటస్య రాశేర్యో యస్య నాయకః ।
సూర్యేన్ద్వోర్విషమే రాశౌ సమే తద్విపరీతకమ్ ॥ ౫॥

పితరశ్చన్ద్రహోరేశా దేవాః సూర్యస్య కీర్తితాః ।
రాశేరర్ద్ధం భవేద్ధోరా తాశ్చతుర్వింశతిః స్మృతా ।
మేషాది తాసాం హోరాణాం పరివృత్తిద్వయం భవేత్ ॥ ౬॥

రాశిత్రిభాగాద్రేష్కాణా స్తే చ షట్త్రింశదీరితాః ।
పరివృత్తిత్రయం తేషాం మేషాదేః క్రమశో భవేత్ ॥ ౭॥

స్వపంచనవమానాం చ రాశీనాం క్రమశశ్చ తే ।
నారదాఽగస్తిదుర్వాసా ద్రేష్కాణేశాశ్చరాదిషు ॥ ౮ ॥

స్వర్క్షాదికేన్ద్రపతయస్తుర్యాంశేశాః క్రియాదిషు ।
సనకశ్చ సనన్దశ్చ కుమారశ్చ సనాతనః ॥ ౯ ॥

సప్తాంశపాస్త్వోజగృహే గణనీయా నిజేశతః ।
యుగ్మరాశౌ తు విజ్ఞేయాః సప్తమర్క్షాదినాయకాత్ ॥ ౧౦ ॥

క్షారక్షీరౌ చ దధ్యాజ్యౌ తథేక్షురససమ్భవః ।
మధ్యశుద్ధజలావోజే సమే శుద్ధజలాదికాః ॥ ౧౧ ॥

నవాంశేశాశ్చరే తస్మాత్స్థిరే తన్నవమాదితః ।
ఉభయే తత్పంచమాదేరితి చిన్త్యం విచక్షణైః ।
దేవా నృరాక్షసాశ్చైవ చరాదిషు గృహేషు చ ॥ ౧౨ ॥

దశమాంశాః స్వతశ్చౌజే యుగ్మ తన్నవమాత్ స్మృతాః ।
దశ పూర్వాదిదిక్పాలా ఇన్ద్రాఽగ్నియమరాక్షసాః ॥ ౧౩ ॥

వరుణో మారుతశ్చైవ కుబేరేశానపద్మజాః ।
అనన్తశ్చ క్రమాదోజే సమే వా వ్యుత్క్రమేణ తు ॥ ౧౪ ॥

ద్వాదశాంశస్య గణనా తత్తత్క్షేత్రాద్వినిర్దిశేత్ ।
తేషామధీశాః క్రమశో గణేశాఽశ్వియమాహయాః ॥ ౧౫ ॥

అజసింహాఽశ్వితో జ్ఞేయా షోడశాంశాశ్చరాదిషు ।
అజవిష్ణూ హరః సూర్యో హ్యోజే యుగ్మే ప్రతీపకమ్ ॥ ౧౬॥

అథ వింశతిభాగానామధిపా బ్రహ్మణోదితాః ।
క్రియాచ్చరే స్థిరే చాపాన్ మృగుర్న్ద్వాద్ ద్విస్వభావకే ॥ ౧౭॥

కాలీ గౌరీ లక్ష్మీవిజయా విమలా సతీ ।
తారా జ్వాలాముఖీ శ్వేతా లలితా బగలాముఖీ ॥ ౧౮॥

ప్రత్యఙ్గిరా శచీ రౌద్రీ భవానీ వరదా జయా ।
త్రిపురా సుముఖీ చేతి విషమే పరిచిన్తయేత్ ॥ ౧౯॥

సమరాశౌ దయా మేధా ఛిన్నశీర్షా పిశాచినీ ।
ధూమావతీ చ మాతఙ్గీ బాలా భద్రాఽరుణానలా ॥ ౨౦॥

పిఙ్గలా ఛుచ్ఛుకా ఘోరా వారాహీ వైష్ణవీ సితా ।
భువనేశీ భైరవీ చ మఙ్గలా హ్యపరాజితా ॥ ౨౧॥

సిద్ధాంశకానామధిపాః సింహాదోజభగే గ్రహే ।
కర్కద్యుగ్మభగే ఖేటే స్కన్దః పర్శుధరోఽనలః ॥ ౨౨॥

విశ్వకర్మా భగో మిత్రో మయోఽన్తకవృషధ్వజాః ।
గోవిన్దో మదనో భీమః సింహాదౌ విషమే క్రమాత్ ।
కర్కాదౌ సమభే భీమాద్విలోమేన విచిన్తయేత్ ॥ ౨౩॥

భాంశాధిపాః క్రమాద్ధస్రయమవహ్నిపితామహాః ।
చన్ద్రేశాదితిజీవాహిపితరో భగసంజ్ఞితాః ॥ ౨౪॥

అర్యమార్కత్వష్టృమరుచ్ఛక్రాగ్నిమిత్రవాసవాః ।
నిరృత్యుదకవిశ్వేఽజగోవిన్దో వసవోఽమ్బుపః ॥ ౨౫॥

తతోఽజపాదహిర్బుధ్న్యః పూషా చైవ ప్రకీర్తితాః ।
నక్షత్రేశాస్తు భాంశేశా మేషాదిచరభక్రమాత్ ॥ ౨౬॥

త్రింశాంశేశాశ్చ విషమే కుజర్కిజ్యజ్ఞభార్గవాః ।
పంచపంచాష్టసప్తాక్షభాగానాం వ్యత్యయాత్ సమే ॥ ౨౭॥

వహ్నిః సమీరశక్రౌ చ ధనదో జలదస్తథా ।
విషమేషు క్రమాజ్జ్ఞేయాః సమరాశౌ విపర్యయాత్ ॥ ౨౮॥

చత్వారింశద్విభాగానామధిపా విషమే క్రియాత్ ।
సమభే తులతో జ్ఞేయాః స్వస్వాధిపసమన్వితాః ॥ ౨౯॥

విష్ణుశ్చన్ద్రో మరీచిశ్చ త్వష్టా ధాతా శివో రవిః ।
యమో యక్షశ్చ గన్ధర్వః కాలో వరుణ ఏవ చ ॥ ౩౦॥

తథాక్షవేదభాగానామధిపాశ్చరభే క్రియాత్ ।
స్థిరే సింహాద్ ద్విభేచాపాత్ విధీశవిష్ణవశ్చరే ॥ ౩౧॥

ఈశాచ్యుతసురజ్యేష్ఠా విష్ణుకేశాః స్థిరే ద్విభే ।

దేవాః పంచదశావృత్త్యా విజ్ఞేయా ద్విజసత్తమ ॥ ३२॥

రాశీన్ విహాయ ఖేటస్య ద్విఘ్నమంశాద్యమర్కహృత్ ।
శేషం సైకం తద్రాశేర్పపాః షష్ట్యంశాపాః స్మృతాః ॥ ३३॥

ఘోరశ్చ రాక్షశో దేవః కుబేరో యక్షకిన్నరౌ ।
భ్రష్టః కులఘ్నో గరలో వహ్నిర్మాయా పురీషకః ॥ ३४॥

అపామ్పతిర్మరుత్వాంశ్చ కాలః సర్పామృతేన్దుకాః ।
మృదుః కోమల హేరమ్బబ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥ ३५॥

దేవార్ద్రౌ కలినాశశ్చ క్షితీశకమలాకరౌ ।
గులికో మృత్యుకాలశ్చ దావాగ్నిర్ఘోరసంజ్ఞకః ॥ ३६॥

యమశ్చ కణ్టకసుధాఽమృతౌ పూర్ణనిశాకరః ।
విషదగ్ధకులాన్తశ్చ ముఖ్యో వంశక్షయస్తథా ॥ ३७॥

ఉత్పాతకాలసౌమ్యాఖ్యాః కోమలః శీతలాభిధః ।
కరాలదంష్ట్రచన్ద్రాస్యౌ ప్రవీణః కాలపావకః ॥ ३८॥

దణ్డభృన్నిర్మలః సౌమ్యః క్రూరోఽతిశీతలోఽమృతః ।
పయోధిభ్రమణాఖ్యౌ చ చన్ద్రరేఖా త్వయుగ్మపాః ॥ ३९॥

సమే భే వ్యత్యయాజ్జ్ఞేయాః షష్ట్యంశేశాః ప్రకీర్తితాః ।
షష్ట్యాంశస్వామినస్త్వోజే తదీశాదవ్యత్ప్యయః సమే ॥ ४०॥

శుభషష్టయంశసంయుక్తా గ్రహాః శుభఫలప్రదాః ।
క్రూరషష్ట్యంశాసంయుక్తా నాశయన్తి ఖచారిణః ॥ ४౧ ॥

వర్గభేదానహం వక్ష్యే మైత్రేయ త్వం విధారయ ।
షడ్వర్గాః సప్తవర్గాశ్చ దిగ్వర్గా నృపవర్గకాః ॥ ४౨ ॥

భవన్తి వర్గసంయోగే షడవర్గే కింశుకాదయః ।
ద్వాభ్యాం కింశుకనామా చ త్రిభిర్వ్యఞ్జనముచ్యతే ॥ ४3 ॥

చతుర్భిశ్చామరాఖ్యం చ ఛత్రం పఞ్చభిరేవ చ ।
షడ్భిః కుణ్డలయోగః స్యాన్మకుటాఖ్యం చ సప్తభిః ॥ ४४ ॥

సప్తవర్గేఽథ దిగ్వర్గే పారిజాతాదిసంజ్ఞకాః ।
పారిజాతం భవేద్ద్వాభ్యాముత్తమం త్రిభిరుచ్యతే ॥ ४५ ॥

చతుర్భిర్గోపురాఖ్యం స్యాచ్ఛరైః సింహాసనం తథా ।
పారావతం భవేత్ షడ్భిర్దేవలోకం చ సప్తభిః ॥ ४౬ ॥

వసుభిర్బ్రహ్మలోకాఖ్యం నవభిః శక్రవాహనమ్ ।
దిగ్భిః శ్రీధామయోగః స్యాదథ షోడశవర్గకే ॥ ४౭ ॥

భేదకం చ భవేద్ద్వాభ్యాం త్రిభిః స్యాత్ కుసుమాఖ్యకమ్ ।
చతుర్భిర్నాగపుష్పం స్యాత్ పంచభిః కన్దుకాహ్వయమ్ ॥ ४౮ ॥

కేరలాఖ్యం భవేత్ షడ్భిః సప్తభిః కల్పవృక్షకమ్ ।
అష్టభిశ్చన్దనవం నవభిః పూర్ణచన్ద్రకమ్ ॥ ౪౯ ॥

దిగ్భిరుచ్చైఃశ్రవా నామ రుద్రైర్ధన్వన్తరిర్భవేత్ ।
సూర్యకాన్తం భవేద్ సూర్యైర్విశ్వైః స్యాద్విద్రుమాఖ్యకమ్ ॥ ౫౦ ॥

శక్రసింహాసనం శక్రైర్గోలోకం తిథిభిర్భవేత్ ।
భూపైః శ్రీవల్లభాఖ్యం స్యాద్వర్గా భేదైరుదాహృతాః ॥ ౫౧ ॥

స్వోచ్చమూలత్రికోణస్వభవనాధిపతేః శుభాః ।
స్వారుఢాత్ కేన్ద్రనాథానాం వర్గా గ్రాహ్యాః సుధీమతా ॥ ౫౨ ॥

అస్తంగతా గ్రహజితా నీచగా దుర్బలాశ్చ యే ।
శయనాదిగతాస్తేభ్య ఉత్పన్నా యోగనాశకాః ॥ ౫౩ ॥

అథ వర్గవివేకాధ్యాయః ॥ ౭ ॥

అథ షోడశవర్గేషు వివేకం చ వదామ్యహమ్ ।
లగ్నే దేహస్య విజ్ఞానం హోరాయాం సమ్పదాదికమ్ ॥ ౧ ॥

ద్రేష్కాణే భ్రాతృజం సౌఖ్యం తుర్యాంశే భాగ్యచిన్తనమ్ ।
పుత్రపౌత్రాదికానాం చై చిన్తనం సప్తమాంశకే ॥ ౨ ॥

నవమాంశే కలత్రాణాం దశమాంశే మహత్ఫలమ్ ।

ద్వాదశాంశే తథా పిత్రోశ్చిన్తనం షోడశాంశకే ॥ ౩ ॥

సుఖాఽసుఖస్య విజ్ఞానం వాహనానాం తథైవ చ ।
ఉపాసనాయా విజ్ఞానం సాధ్యం వింశతిభాగకే ॥ ౪ ॥

విద్యాయా వేదబాహ్వంశే భాంశే చైవ బలాఽబలమ్ ।
త్రింశాంశకే రిష్టఫలం ఖవేదాంశే శుభాఽశుభమ్ ॥ ౫ ॥

అక్షవేదాంశకే చైవ షష్ట్యంశేఽఖిలమీక్షయేత్ ।
యత్ర కుత్రాపి సమ్ప్రాప్తః క్రూరషష్ట్యంశకాధిపః ॥ ౬ ॥

తత్ర నాశో న సన్దేహో గర్గాదీనాం వచో యథా ।
యత్ర కుత్రాపి సమ్ప్రాప్తః కలాంశాధిపతిః శుభః ॥ ౭ ॥

తత్ర వృద్ధిశ్చ పుష్టిశ్చ గర్గాదినాం వచో యథా ।
ఇతి షోడశవర్గాణాం భేదాస్తే ప్రతిపాదితాః ॥ ౮ ॥

ఉదయాదిషు భావేషు ఖేటస్య భవనేషు వా ।
వర్గవింశోపకం వీక్ష్య జ్ఞేయం తేషాం శుభాఽశుభమ్ ॥ ౯ ॥

అథాతః సమ్ప్రవక్ష్యామి వర్గవింశోపకం బలమ్ ।
యస్య విజ్ఞానమాత్రేణ విపాకం దృష్టిగోచరమ్ ॥ ౧౦ ॥

గృహవింశోపకం వీక్ష్యం సూర్యాదీనాం ఖచారిణామ్ ।
స్వగృహోచ్చే బలం పూర్ణం శూన్యం తత్సప్తమస్థితే ॥ ౧౧ ॥

గ్రహస్థితివశాజ్జ్ఞేయం ద్విరాశ్యధిపతిస్తథా ।
మధ్యేఽనుపాతతో జ్ఞేయం ఓజయుగ్మర్క్షభేదతః ॥ ౧౨ ॥

సూర్యహోరాఫలం దద్యుర్జీవార్కవసుధాత్మజాః ।
చన్ద్రాస్ఫుజిదర్కపుత్రాశ్చన్ద్రహోరాఫలప్రదాః ॥ ౧౩ ॥

ఫలద్వయం బుధో దద్యాత్ సమే చాన్ద్రం తదన్యకే ।
రవేః ఫలం స్వహోరాదౌ ఫలహీనం విరామకే ॥ ౧౪ ॥

మధ్యేఽనుపాతాత్ సర్వత్ర ద్రేష్కాణేఽపి విచిన్తయేత్ ।
గృహవత్ తుర్యభాగేపి నవాంశాదావపి స్వయమ్ ॥ ౧౫ ॥

సూర్యః కుజఫలం ధత్తే భార్గవస్య నిశాపతిః ।
త్రింశాంశకే విచిన్త్యేవమత్రాపి గృహవత్ స్మృతమ్ ॥ ౧౬ ॥

లగ్న హోరాదృకాణాంకభాగసూర్యకా ఇతి ।
త్రింశాంశకశ్చ షడ్వర్గా అత్ర వింశోపకాః క్రమాత్ ॥ ౧౭ ॥

రమనేత్రాబిధపంచాశ్విభూమయః సప్తవర్గకే ।
ససప్తమాంశకే తత్ర విశ్వకాః పంచ లోచనమ్ ॥ ౧౮ ॥

త్రయః సార్ద్ధం ద్వయం సార్ద్ధవేదా ద్వౌ రాత్రినాయకః ।
స్థూలం ఫలం చ సంస్థాప్య తత్సూక్ష్మం చ తతస్తతః ॥ ౧౯ ॥

దశవర్గాం దిగంశాఢ్యాః కలాంశాః షష్టిభాగకాః ।
త్రయం క్షేత్రస్య విజ్ఞేయః పంచషష్ట్యంశకస్య చ ॥ ౨౦॥

సార్ద్ధైకభాగాః శేషాణాం విశ్వకాః పరికీర్తితా ।
అథ వక్ష్యే విశేషేణ బలం వింశోపకాహ్వయమ్ ॥ ౨౧॥

క్రమాత్ షోడశవర్గాణాం క్షేత్రాదీనాం పృథక్ పృథక్ ।
హోరాత్రింశాంశదృక్కాణే కుచన్ద్రశశినః క్రమాత్ ॥ ౨౨॥

కలాంశస్య ద్వయం జ్ఞేయం త్రయం నన్దాంశకస్య చ ।
క్షేత్రే సార్ద్ధం చ త్రితయం వేదాః షష్ట్యంశకస్య హి ॥ ౨౩॥

అర్ద్ధమర్ధం తు శేషాణాం హ్యేతత్ స్వీయముదాహృతమ్ ।
పూర్ణం వింశోపకం వింశో ధృతిః స్యాదధిమిత్రకే ॥ ౨౪॥

మిత్రే పంచదశ ప్రోక్తం సమే దశ ప్రకీర్తితమ్ ।
శత్రౌ సప్తాధిశత్రౌ చ పంచవింశోపకం భవేత్ ॥ ౨౫॥

వర్గవిశ్వాః స్వవిశ్వఘ్నాః పునర్వింశతిభాజితాః ।
విశ్వాఫలోపయోగ్యం తత్పఞ్చోనం ఫలదో న హి ॥ ౨౬॥

తదూర్ధ్వం స్వల్పఫలదం దశోర్ధ్వం మధ్యమం స్మృతమ్ ।
తిథ్యూర్ధం పూర్ణఫలదం బోధ్యం సర్వం ఖచారిణామ్ ॥ ౨౭॥

అథాఽన్యదపి వక్ష్యేఽహం మైత్రేయ త్వం విధారయ ।

ఖేతాః పూర్ణఫలం దద్యుః సూర్యాత్ సప్తమకే స్థితాః ॥ ౨౮॥

ఫలాభావం విజానీయాత్ సమే సూర్యనభశ్చరే ।
మధ్యేఽనుపాతాత్ సర్వత్ర హ్యుదయాస్తవింశోపకాః ॥ ౨౯॥

వర్గవింశోపకం జ్ఞేయం ఫలమస్య ద్విజర్షభ ।
యచ్చ యత్ర ఫలం బుద్ధ్వా తత్ఫలం పరికీర్తితమ్ ॥ ౩౦॥

వర్గవింశోపకం చాదావుదయాస్తమతః పరమ్ ।
పూర్ణం పూర్ణేతిపూర్ణంస్యాత్ సర్వదైవం విచిన్తయేత్ ॥ ౩౧॥

హీనం హీనేతిహీనం స్యాత్ స్వల్పేల్పాత్యల్పకం స్మృతమ్ ।
మధ్యం మధ్యేతిమధ్యం స్యాద్యావత్తస్య దశాస్థితిః ॥ ౩౨॥

అథాఽన్యదపి వక్ష్యామి మైత్రేయ శ్రృణు సువ్రత్ ।
లగ్నతుర్యాస్తవియతాం కేన్ద్రసంజ్ఞా విశేషతః ॥ ౩౩॥

ద్విపంచరన్ధ్రలాభానాం జ్ఞేయం పణఫరాభిధమ్ ।
త్రిషష్ఠభాగ్యరిష్ఫానామాపోక్లిమమితి ద్విజ ॥ ౩౪॥

లగ్నాత్ పంచమభాగ్యస్య కోణసంజ్ఞా విధీయతే ।
షష్ఠాష్టవ్యయభాబానాం దుఃసంజ్ఞాస్త్రికసంజ్ఞకాః ॥ ౩౫॥

చతురస్రం తుర్యరన్ధ్రం కథయాన్తే ద్విజోత్తమ ।
స్వస్థాదుపచయర్క్షాణి త్రిషడాయామ్బరాణి హి ॥ ౩౬॥

తనుర్ధనం చ సహజో బన్ధుపుత్రారయస్తథా ।
యువతీరన్ధ్రధర్మాఖ్యకర్మాలాభవ్యయాః క్రమాత్ ॥ ३८ ॥

సంక్షేపేణౌతదుదితమన్యద్ బుద్ధ్యనుసారతః ।
కిఞ్చిద్విశేషం వక్ష్యామి యథా భహ్మముఖార్చ్ఛుతమ్ ॥ ३८ ॥

నవమేఽపి పితుర్జ్ఞానం సూర్యాచ్చ నవమేఽథవా ।
యత్కిఞ్చిద్దశమే లాభే తత్సూర్యాద్దశమే భవే ॥ ३९ ॥

తుర్యే తనౌ ధనే లాభే భాగ్యే యచ్చిన్తనం చ తత్ ।
చన్ద్రాత్తుర్యే తనౌ లాభే భగ్యే తచ్చిన్తయేద్ ధ్రువమ్ ॥ ४० ॥

లగ్నాద్ దుశ్చిక్యభవనే యత్కుజాద్విక్రమేఽఖిలమ్ ।
విచార్యం షష్ఠభావస్య బుధాత్ షష్ఠే విలోకయేత్ ॥ ४१ ॥

పుత్రస్య చ గురోః పుత్రే జాయాయాః సప్తమే భృగోః ।
అష్టమస్య వ్యయస్యాపి మన్దాన్మృత్యౌ వ్యయే తథా ॥ ४२ ॥

యద్భావాద్యత్ఫలం చిన్త్యం తదీశాత్తత్ఫలం విదుః ।
జ్ఞేయం తస్య ఫలం తద్ధి తత్ర చిన్త్యం శుభాఽశుభమ్ ॥ ४३ ॥

అథ రాశిదృష్టికథనాధ్యాయః ॥ ౮॥

అథ మేషాదిరాశీనాం చరాదీనాం పృథక్ పృథక్ ।
దృష్టిభేదం ప్రవక్ష్యామి శ్రృణు త్వం ద్విజసత్తమ ॥ ౧॥

రాశయోఽభిముఖం విప్ర తథా పశ్యన్తి పార్శ్వభే ।
యథా చరః స్థిరానేవం స్థిరః పశ్యతి వై చరాన్ ॥ ౨॥

ద్విస్వభావో వినాఽత్మానాం ద్విస్వభావాన్ ప్రపశ్యతి ।
సమీపస్థం పరిత్యజ్య ఖేటాస్తత్ర గతాస్తథా ॥ ౩॥

చరేషు సంస్థితాః ఖేటాః పశ్యన్తి స్థిరసఙ్గతాన్ ।
స్థిరేషు సంస్థితా ఏవం పశ్యన్తి చరసంస్థితాన్ ॥ ౪॥

ఉభయస్థాస్తు సూర్యాద్యా పశ్యన్త్యుభయసంస్థితాన్ ।
నికటస్థం వినా ఖేటాః పశ్యన్తీత్యయమాగమః ॥ ౫॥

దృష్టిచక్రమహం వక్ష్యే యయావద్ బ్రహ్మణోదితమ్ ।
తస్య విన్యాసమాత్రేణ దృష్టిభేదః ప్రకాశ్యతే ॥ ౬॥

ప్రాచి మీషవృషౌ లేఖ్యౌ కర్కసింహౌ తథోత్తరే ।
తులాఽలీ పశ్చిమే విప్ర మృగకుమ్భౌ చ దక్షిణే ॥ ౭॥

ఈశకోణే తు మిథునం వాయవ్యే కన్యకాం తథా ।

నైరృర్త్యాం చాపమాలిఖ్య వహ్నికోణే ఝషం లిఖేత్ ॥ ౮॥

ఏవం చతుర్భుజాకారం వృత్తాకారమథాపి వా ।
దృష్టిచక్రం ప్రవిన్యస్యైవం తతో దృష్టిం విచారయేత్ ॥ ౯॥

అథారిష్టాధ్యాయః ॥ ౯॥

ఆదౌ జన్మాఙ్గతో విప్ర రిష్టాఽరిష్టం విచారయేత్ ।
తతస్తన్వాదిభావానాం జాతకస్య ఫలం వదేత్ ॥ ౧॥

చతుర్వింశతివర్షాణి యావద్ గచ్ఛన్తి జన్మతః ।
జన్మారిష్టం తు తావత్ స్యాదాయుర్దాయుం న చిన్తయేత్ ॥ ౨॥

షష్ఠాష్టరిష్ఫగశ్చన్ద్రః క్రూరైః ఖేటైశ్చ వీక్షితః ।
జాతస్య మృత్యుదః సద్యస్త్వష్టవర్షైః శుభక్షితః ॥ ౩॥

శశివన్మృత్యుదాః సౌమ్యాశ్చేద్వక్రాః క్రూరవీక్షితాః ।
శిశోర్జాతస్య మాసేన లగ్నే సౌమ్యవివర్జితే ॥ ౪॥

యస్య జన్మని ధీస్థాః స్యుః సూర్యార్కిన్దుకుజాభధాః ।
తస్య త్వాశు జనిత్రీ చ భ్రాతా చ నిధనం వ్రజేత్ ॥ ౫॥

పాపేక్షితో యుతో భౌమో లగ్నగో న శుభేక్షితః ।
మృత్యుదస్త్వష్టమస్థోఽపి సౌరేణార్కేణ వా యుతః ॥ ౬॥

చన్ద్రసూర్యగ్రహే రాహుశ్చన్ద్రసూర్యయుతో యది ।
సౌరిభౌమేక్షితం లగ్నం పక్షమేకం స జీవతి ॥ ౭॥

కర్మస్థానే స్థితః సౌరిః శత్రుస్థానే కలానిధిః ।
క్షితిజః సప్తమస్థానే సహ మాత్రా విపద్యతే ॥ ౮॥

లగ్నే భాస్కరపుత్రశ్చ నిధనే చన్ద్రమా యది ।
తృతీయస్థో యదా జీవః స యాతి యమమన్దిరమ్ ॥ ౯॥

హోరాయాం నవమే సూర్యః సప్తమస్థః శనైశ్చరః ।
ఏకాదశే గురుః సుక్రో మాసమేకం స జీవతి ॥ ౧౦॥

వ్యయే సర్వే గ్రహా నేష్టాః సూర్యేశుక్రేన్దురాహవః ।
విశేషాన్నాశకర్తారో దృష్ట్యా వా భఙ్గకారిణః ॥ ౧౧॥

పాపాన్వితః శశీ ధర్మే ద్యూనలగ్నగతో యది ।
శుభైరవేక్షితయుతస్తదా మృత్యుప్రదః శిశోః ॥ ౧౨॥

సన్ధ్యాయాం చన్ద్రహోరాయాం గణ్డాన్తే నిధనాయ వై ।
ప్రత్యేకం చన్ద్రపాపైశ్చ కేన్ద్రగైః స్యాద్వినాశనమ్ ॥ ౧౩॥

రవేస్తు మణ్డలార్ద్ధాస్తాత్ సాయం సంధ్యా త్రినాడికా ।
తథైవార్ద్ధోదయాత్ పూర్వం ప్రాతః సంధ్యా త్రినాడికా ॥ ౧౪॥

చక్రపూర్వాపరార్ద్ధేషు క్రూరసౌమ్యేషు కీటభే ।

లగ్నగే నిధనం యాతి నాఽత్ర కార్యా విచారణా ॥ ౧౫॥

వ్యయశత్రుగతైః క్రూరైర్మృత్యుద్రవ్యగతైరపి ।
పాపమధ్యగతే లగ్నే సత్యమేవ మృతిం వదేత్ ॥ ౧౬॥

లగ్నసప్తమగౌ పాపౌ చన్ద్రోఽపి క్రూరసంయుతః ।
యదా నావేక్షితః సౌమ్యైః శీఘ్రాన్మృత్యుర్భవేత్తదా ॥ ౧౭॥

క్షీణే శశిని లగ్నస్థే పాపైః కేన్ద్రాష్టసంస్థితైః ।
యో జాతో మృత్యుమాప్నోతి స విప్రేశ న సంశయః ॥ ౧౮॥

పాపయోర్మధ్యగశ్చన్ద్రో లగ్నాష్టాన్తిమసప్తమః ।
అచిరాన్మృత్యుమాప్నోతి యో జాతః స శిశుస్తదా ॥ ౧౯॥

పాపద్వయమధ్యగతే చన్ద్రే లగ్నసమాశ్రితే ।
సప్తాష్టమేన పాపేన మాత్రా సహ మృతః శిశుః ॥ ౨౦॥

శనైశ్చరార్కభౌమేషు రిష్ఫధర్మాష్టమేషు చ ।
శుభైరవీక్ష్యమాణేషు యో జాతో నిధనంగతః ॥ ౨౧॥

యద్ద్రేష్కాణే చ యామిత్రే యస్య స్యాద్దారుణో గ్రహః ।
క్షీణచన్ద్రో విలగ్నస్థః సద్యో హరతి జీవతమ్ ॥ ౨౨॥

ఆపోక్లిమస్థితాః సర్వే గ్రహా బలవివర్జితాః ।
షణ్మాసం వ ద్విమాసం వ తస్యాయుః సముదాహృతమ్ ॥ ౨౩॥

త్రిభిః పాపగ్రహైః సూతౌ చన్ద్రమా యది దృశ్యతే ।
మాతృనాశో భవేత్తస్య శుభర్దృష్టే శుభం వదేత్/ ॥ ౨౪ ॥

ధనే రాహుర్బుధః శుక్రః సౌరిః సూర్యో యదా స్థితః ।
తస్య మాతుర్భవేన్మృత్యుర్మృతే పితరి జాయతే ॥ ౨౫ ॥

పాపాత్సప్తమరన్ధ్రస్థే చన్ద్రే పాపసమన్వితే ।
బలిభిః పాపకైర్దృష్టే జాతో భవతి మాతృహా ॥ ౨౬ ॥

ఉచ్చస్థో వాఽథ నీచస్థః సప్తమస్థో యదారవిః ।
పానహీనో భవేద్బాల అజాక్షీరేణ జీవతి ॥ ౨౭ ॥

చన్ద్రాచ్చతుర్థగః పాపో రిపుక్షేత్రే యదా భవేత్ ।
తదా మాతృవధం కుర్యాత్ కేన్ద్రే యది శుభో న చేత్ ॥ ౨౮ ॥

ద్వాదశే రిపుభావే చ యదా పాపగ్రహో భవేత్ ।
తదా మాతుర్భయం విద్యాచ్చతుర్థే దశమే పితుః ॥ ౨౯ ॥

లగ్నే క్రూరో వ్యయే క్రూరో ధనే సౌమ్యస్తథైవ చ ।
సప్తమే భవనే క్రూరః పరివారక్షయంకరః ॥ ౩౦ ॥

లగ్నస్థే చ గురౌ సౌరౌ ధనే రాహౌ తృతీయగే ।
ఇతి చేజ్జన్మకాలే స్యాన్మాతా తస్య న జీవతి ॥ ౩౧ ॥

క్షీణచన్ద్రాత్త్రికోణస్థైః పాపైః సౌమ్యవివర్జితైః ।
మాతా పరిత్యజేద్బలం షణ్మాసాచ్చ న సంశయః ॥ ౩౨ ॥

ఏకాంశకస్థౌ మన్దారౌ యత్ర కుత్రస్థితౌ యదా ।
శశికేన్ద్రగతౌ తౌ వా ద్విమాతృభ్యాం న జీవతి ॥ ౩౩ ॥

లగ్నే సన్ధో మదే భౌమః షష్ఠస్థానే చ చన్ద్రమాః ।
ఇతి చేజ్జన్మకాలే స్యాత్ పితా తస్య న జీవతి ॥ ౩౪ ॥

లగ్నే జీవో ధనే మన్దరవిభౌమబుధాస్తథా ।
వివాహసమయే తస్య బాలస్య మ్రియతే పితా ॥ ౩౫ ॥

సూర్యః పాపేన సంయుక్తో హ్యథవా పాపమధ్యగః ।
సూర్యాత్ సప్తమగః పాపస్తదా పితృవధో భవేత్ ॥ ౩౬ ॥

సప్తమే భవనే సూర్యః కర్మస్థో భూమనన్దనః ।
రాహుర్వ్యయే చ యుస్యైవ పితా కష్టేన జీవతి ॥ ౩౭ ॥

దశమస్థో యదా భౌమః శత్రుక్షేత్రసమాస్రితః ।
మ్రియతే తస్య జాతస్య పితా శీఘ్రం న సంశయః ॥ ౩౮ ॥

రిపుస్థానే యదా చన్ద్రో లగ్నస్థానే శనైశ్చరః ।
కుజశ్చ సప్తమే స్థానే పితా తస్య న జీవతి ॥ ౩౯ ॥

భౌమాంశకస్థితే భానౌ శనినా చ నిరీక్షితే ।

ప్రాగ్జన్మనో నివృత్తిః స్యాన్మృత్యుర్వాఽపి శిశోః పితుః ॥ ४०॥

చతుర్థే దశమే పాపౌ ద్వాదశే చ యదా స్థితౌ ।
పితరం మాతరం హత్వా దేశాద్దేశాన్తరం వ్రజేత్ ॥ ४१॥

రాహుజీవౌ రిపుక్షేత్రే లగ్నే వాఽథ చతుర్థకే ।
త్రయోవింశతిమే వర్షే పుత్రస్తాతం న పశ్యతి ॥ ४२॥

భానుః పితా చ జన్తూనాం చన్ద్రో మాతా తథైవ చ ।
పాపదృష్టియుతో భానుః పాపమధ్యగతోఽపి వా ॥ ४३॥

పిత్రరిష్టం విజానీయాచ్ఛిశోర్జాతస్య నిశ్చితమ్ ।
భానోః షష్ఠాష్టమర్క్షస్థైః పాపైః సౌమ్యవివర్జితైః ।
సుఖభావగతైర్వాఽపి పిత్రరిష్టం వినిర్దిశేత్ ॥ ४४॥

ఏవం చన్ద్రాత్ స్థితైః పాపైర్మాతు కష్టం విచారయేత్ ।
బలాఽబలవివేకేన కష్టం వా మృత్యుమాదిశేత్ ॥ ४५॥

అథారిష్టాధ్యాయః ॥ ८॥

ఆదౌ జన్మాఙ్గతో విప్ర రిష్టాఽరిష్టం విచారయేత్ ।
తతస్తన్వాదిభావానాం జాతకస్య ఫలం వదేత్ ॥ ౧॥

చతుర్వింశతివర్షాణి యావద్ గచ్ఛన్తి జన్మతః ।
జన్మారిష్టం తు తావత్ స్యాదాయుర్దాయుం న చిన్తయేత్ ॥ ౨॥

షష్ఠాష్టరిష్ఫగశ్చన్ద్రః క్రూరౌః ఖేటైశ్చ వీక్షితః ।
జాతస్య మృత్యుదః సద్యస్త్వష్టర్షైః శుభక్షితః ॥ ౩॥

శశివన్మృత్యుదాః సౌమ్యాశ్చేద్వక్రాః క్రూరవీక్షితాః ।
శిశోర్జాతస్య మాసేన లగ్నే సౌమ్యవివర్జితే ॥ ౪॥

యస్య జన్మని ధీస్థాః స్యుః సూర్యార్కిన్దుకుజాభధాః ।
తస్య త్వాశు జనిత్రీ చ భ్రాతా చ నిధనం వ్రజేత్ ॥ ౫॥

పాపేక్షితో యుతో భౌమో లగ్నగో న శుభేక్షితః ।
మృత్యుదస్త్వష్టమస్థోఽపి సౌరేణార్కేణ వా యుతః ॥ ౬॥

చన్ద్రసూర్యగ్రహే రాహుశ్చన్ద్రసూర్యయుతో యది ।
సౌరిభౌమేక్షితం లగ్నం పక్షమేకం స జీవతి ॥ ౭॥

కర్మస్థానే స్థితః సౌరిః శత్రుస్థానే కలానిధిః ।
క్షితిజః సప్తమస్థానే సహ మాత్రా విపద్యతే ॥ ౮॥

లగ్నే భాస్కరపుత్రశ్చ నిధనే చన్ద్రమా యది ।
తృతీయస్థో యదా జీవః స యాతి యమమన్దిరమ్ ॥ ౯॥

హోరాయాం నవమే సూర్యః సప్తమస్థః శనైశ్చరః ।
ఏకాదశే గురుః సుక్రో మాసమేకం స జీవతి ॥ ౧౦॥

వ్యయే సర్వే గ్రహా నేష్టాః సూర్యేశుక్రేన్దురాహవః ।
విశేషాన్నాశకర్తారో దృష్ట్యా వా భఙ్గకారిణః ॥ ౧౧॥

పాపాన్వితః శశీ ధర్మే ద్యూనలగ్నగతో యది ।
శుభైరవేక్షితయుతస్తదా మృత్యుప్రదః శిశోః ॥ ౧౨॥

సన్ధ్యాయాం చన్ద్రహోరాయాం గణ్డాన్తే నిధనాయ వై ।
ప్రత్యేకం చన్ద్రపాపైశ్చ కేన్ద్రగైః స్యాద్వినాశనమ్ ॥ ౧౩॥

రవేస్తు మణ్డలార్ద్ధాస్తాత్ సాయం సంధ్యా త్రినాడికా ।
తథైవార్ద్ధోదయాత్ పూర్వం ప్రాతః సంధ్యా త్రినాడికా ॥ ౧౪॥

చక్రపూర్వాపరార్ద్ధేషు క్రూరసౌమ్యేషు కీటభే ।
లగ్నగే నిధనం యాతి నాఽత్ర కార్యా విచారణా ॥ ౧౫॥

వ్యయశత్రుగతైః క్రూరైర్మృత్యుద్రవ్యగతైరపి ।
పాపమధ్యగతే లగ్నే సత్యమేవ మృతిం వదేత్ ॥ ౧౬॥

లగ్నసప్తమగౌ పాపౌ చన్ద్రోఽపి క్రూరసంయుతః ।

యదా నావేక్షితః సౌమ్యైః శీఘ్రాన్మృత్యుర్భవేత్తదా ॥ ౧౭॥

క్షీణే శశిని లగ్నస్థే పాపైః కేన్ద్రాష్టసంస్థితైః ।
యో జాతో మృత్యుమాప్నోతి స విప్రేశ న సంశయః ॥ ౧౮॥

పాపయోర్మధ్యగశ్చన్ద్రో లగ్నాష్టాన్తిమసప్తమః ।
అచిరాన్మృత్యుమాప్నోతి యో జాతః స శిశుస్తదా ॥ ౧౯॥

పాపద్వయమధ్యగతే చన్ద్రే లగ్నసమాశ్రితే ।
సప్తాష్టమేన పాపేన మాత్రా సహ మృతః శిశుః ॥ ౨౦॥

శనైశ్చరార్కభౌమేషు రిష్ఫధర్మాష్టమేషు చ ।
శభైరవీక్ష్యమాణేషు యో జాతో నిధనంగతః ॥ ౨౧॥

యద్ద్రేష్కాణే చ యామిత్రే యస్య స్యాద్దారుణో గ్రహః ।
క్షీణచన్ద్రో విలగ్నస్థః సద్యో హరతి జీవతమ్ ॥ ౨౨॥

ఆపోక్లిమస్థితాః సర్వే గ్రహా బలవివర్జితాః ।
షణ్మాసం వ ద్విమాసం వ తస్యాయుః సముదాహృతమ్ ॥ ౨౩॥

త్రిభిః పాపగ్రహైః సూతౌ చన్ద్రమా యది దృశ్యతే ।
మాతృనాశో భవేత్తస్య శుభర్దృష్టే శుభం వదేత్/ ॥ ౨౪॥

ధనే రాహుర్బుధః శుక్రః సౌరిః సూర్యో యదా స్థితః ।
తస్య మాతుర్భవేన్మృత్యుర్మృతే పితరి జాయతే ॥ ౨౫॥

పాపాత్సప్తమరన్ధ్రస్థే చన్ద్రే పాపసమన్వితే ।
బలిభిః పాపకైర్దృష్టే జాతో భవతి మాతృహా ॥ ౨౬॥

ఉచ్చస్థో వాఽథ నీచస్థః సప్తమస్థో యదారవిః ।
పానహీనో భవేద్బాల అజాక్షీరేణ జీవతి ॥ ౨౭॥

చన్ద్రాచ్చతుర్థగః పాపో రిపుక్షేత్రే యదా భవేత్ ।
తదా మాతృవధం కుర్యాత్ కేన్ద్రే యది శుభో న చేత్ ॥ ౨౮॥

ద్వాదశే రిపుభావే చ యదా పాపగ్రహో భవేత్ ।
తదా మాతుర్భయం విద్యాచ్చతుర్థే దశమే పితుః ॥ ౨౯॥

లగ్నే క్రూరో వ్యయే క్రూరో ధనే సౌమ్యస్తథైవ చ ।
సప్తమే భవనే క్రూరః పరివారక్షయంకరః ॥ ౩౦॥

లగ్నస్థే చ గురౌ సౌరౌ ధనే రాహౌ తృతీయగే ।
ఇతి చేజ్జన్మకాలే స్యాన్మాతా తస్య న జీవతి ॥ ౩౧॥

క్షీణచన్ద్రాత్త్రికోణస్థైః పాపైః సౌమ్యవివర్జితైః ।
మాతా పరిత్యజేద్బాలం షణ్మాసాచ్చ న సంశయః ॥ ౩౨॥

ఏకాంశకస్థౌ మన్దారౌ యత్ర కుత్రస్థితౌ యదా ।
శశికేన్ద్రగతౌ తౌ వా ద్విమాతృభ్యాం న జీవతి ॥ ౩౩॥

లగ్నే సన్తో మదే భౌమః షష్ఠస్థానే చ చన్ద్రమాః ।
ఇతి చేజ్జన్మకాలే స్యాత్ పితా తస్య న జీవతి ॥ ౩౪॥

లగ్నే జీవో ధనే మన్దరవిభౌమబుధాస్తథా ।
వివాహసమయే తస్య బాలస్య మ్రియతే పితా ॥ ౩౫॥

సూర్యః పాపేన సంయుక్తో హ్యథవా పాపమధ్యగః ।
సూర్యాత్ సప్తమగః పాపస్తదా పితృవధో భవేత్ ॥ ౩౬॥

సప్తమే భవనే సూర్యః కర్మస్థో భూమనన్దనః ।
రాహుర్వ్యయే చ యస్యైవ పితా కష్టేన జీవతి ॥ ౩౭॥

దశమస్థో యదా భౌమః శత్రుక్షేత్రసమాశ్రితః ।
మ్రియతే తస్య జాతస్య పితా శీఘ్రం న సంశయః ॥ ౩౮॥

రిపుస్థానే యదా చన్ద్రో లగ్నస్థానే శనైశ్చరః ।
కుజశ్చ సప్తమే స్థానే పితా తస్య న జీవతి ॥ ౩౯॥

భౌమాంశకస్థితే భానౌ శనినా చ నిరీక్షితే ।
ప్రాగ్జన్మనో నివృత్తిః స్యాన్మృత్యుర్వాఽపి శిశోః పితుః ॥ ౪౦॥

చతుర్థే దశమే పాపౌ ద్వాదశే చ యదా స్థితౌ ।
పితరం మాతరం హత్వా దేశాద్దేశాన్తరం వ్రజేత్ ॥ ౪౧॥

రాహుజీవౌ రిపుక్షేత్రే లగ్నే వాఽథ చతుర్థకే ।

త్రయోవింశతిమే వర్షే పుత్రస్తాతం న పశ్యతి ॥ ౪౨॥

భానుః పితా చ జన్తూనాం చన్ద్రో మాతా తథైవ చ ।
పాపదృష్టియుతో భానుః పాపమధ్యగతోఽపి వా ॥ ౪౩॥

పిత్రరిష్టం విజానీయాచ్ఛిశోర్జాతస్య నిశ్చితమ్ ।
భానోః షష్ఠాష్టమర్క్షస్థైః పాపైః సౌమ్యవివర్జితైః ।
సుఖభావగతైర్వాఽపి పిత్రరిష్టం వినిర్దిశేత్ ॥ ౪౪॥

ఏవం చన్ద్రాత్ స్థితైః పాపైర్మాతు కష్టం విచారయేత్ ।
బలాఽబలవివేకేన కష్టం వా మృత్యుమాదిశేత్ ॥ ౪౫॥

అథాఽరిష్టభంగాధ్యాయః ॥ ౧౦॥

ఇత్యరిష్టం మయా ప్రోక్తం తద్భఙ్గశ్చాపి కథ్యతే ।
యత్ సమాలోక్యం జాతానాం రిష్టాఽరిష్టం వదేద్బుధః ॥ ౧॥

ఏకోఽపి జ్ఞార్యశుక్రాణాం లగ్నాత్ కేన్ద్రగతో యది ।
అరిష్టం నిఖిలం హన్తి తిమిరం భాస్కరో యథా ॥ ౨॥

ఏక ఏవ బలీ జీవో లగ్నస్థో రిష్టసంచయమ్ ।
హన్తి పాపక్షయం భక్త్యా ప్రణామ ఇవ శూలినః ॥ ౩॥

ఏక ఏవ విలగ్నేశః కేన్ద్రసంస్థో బలాన్వితః ।

అరిష్టం నిఖిలం హన్తి పినాకీ త్రిపురం యథా ॥ ౪॥

శుక్లపక్షే క్షపాజన్మ లగ్నే సౌమ్యనిరీక్షితే ।
విపరీతం కృష్ణపక్షే తథారిష్టవినాశనం ॥ ౫॥

వ్యయస్థానే యదా సూర్యస్తులాలగ్నే తు జాయతే ।
జీవేత్ స శతవర్షాణి దీర్ఘాయుర్బాలకో భవేత్ ॥ ౬॥

గురుభౌమౌ యదా యుక్తౌ గురుదృష్టోఽథవా కుజః ।
హత్వాఽరిష్టమశేషం చ జనన్యాః శుభకృద్భవేత్ ॥ ౭॥

చతుర్థదశమే పాపః సౌమ్యమధ్యే యదా భవేత్ ।
పితుః సౌఖ్యకరో యోగః శుభైః కేన్ద్రత్రికోణగైః ॥ ౮॥

సౌమ్యాన్తరగతైః పాపైః శుభైః కేన్ద్రత్రికోణగైః ।
సద్యో నాశయతేఽరిష్టం తద్భావోత్థఫలం న తత్ ॥ ౯॥

అథ భావవివేకాధ్యాయః ॥ ౧౧॥

అరిష్టం తత్ప్రభఙ్గం చ శ్రుతం త్వత్తో మయా మునే ।

కస్మాద్ భావాత్ ఫలం కిం కిం విచార్యమితి మే వద ॥ ౧॥

దేహం రూపం చ జ్ఞానం చ వర్ణం చైవ బలాబలమ్ ।
సుఖం దుఃఖం స్వభావఞ్చ లగ్నభావాన్నిరీక్షయేత్ ॥ ౨॥

ధనధాన్యం కుటుమ్బాంశ్చ మృత్యుజాలమమిత్రకమ్ ।
ధాతురత్నాదికం సర్వం ధనస్థానాన్నిరీక్షయేత్ ॥ ౩॥

విక్రమం భృత్యభ్రాత్రాది చోపదేశప్రయాణకమ్ ।
పిత్రోర్వై మరణం విజ్ఞో దుశ్చిక్యాచ్చ నిరీక్షయేత్ ॥ ౪॥

వాహనాన్యథ బన్ధూంశ్చ మాతృసౌఖ్యాదికాన్యపి ।
నిధి క్షేత్రం గృహం చాపి చతుర్థాత్ పరిచిన్తయేత్ ॥ ౫॥

యన్త్రమన్త్రౌ తథా విద్యాం బుద్ధేశ్చైవ ప్రబన్ధకమ్ ।
పుత్రరాజ్యాపభ్రంశాదీన్ పశ్యేత్ పుత్రాలయాద్ బుధః ॥ ౬॥

మాతులాన్తకశంకానాం శత్రూంశ్చైవ వ్రణాదికాన్ ।
సపత్నీమాతరం చాపి షష్ఠభావాన్నిరీక్షయేత్ ॥ ౭॥

జాయామధ్వప్రయాణం చ వాణిజ్యం నష్టవీక్షణమ్ ।
మరణం చ స్వదేహస్య జాయాభావాన్నిరీక్షయేత్ ॥ ౮॥

ఆయు రణం రిపుం చాపి దుర్గం మృతధనం తథా ।
గత్యనుకాదికం సర్వం పశ్యేద్రన్ధ్రాద్విచక్షణః ॥ ౯॥

భాగ్యం శ్యాలం చ ధర్మం చ భ్రాతృపత్న్యాదికాంస్తథా ।
తీర్థయాత్రాదికం సర్వం ధర్మస్థానాన్నిరీక్షయేత్ ॥ ౧౦॥

రాజ్యం చాకాశంవృత్తిం చ మానం చైవ పితుస్తథా ।
ప్రవాసస్య ఋణస్యాపి వ్యోమస్థానాన్నిరీక్షణమ్ ॥ ౧౧॥

నానావస్తుభవస్యాపి పుత్రజాయాదికస్య చ ।
ఆయం వృద్ధిం పశూనాం చ భవస్థానాన్నిరీక్షణమ్ ॥ ౧౨॥

వ్యయం చ వైరివృత్తాన్తరిఃఫమన్త్యాదికం తథా ।
వ్యయాచ్చైవ హి జ్ఞాతవ్యమిని సర్వత్ర ధీమతా ॥ ౧౩॥

యో యో శుభైర్యుతో దృష్టో భావో వా పతిదృష్టయుక్ ।
యువా ప్రవృద్ధో రాజ్యస్థః కుమారో వాఽపి యత్పతిః ॥ ౧౪॥

తదీక్షణవశాత్ తత్తద్భాబసౌఖ్యం వదేద్ బుధః ।
యద్యద్ భావపతిర్నష్టస్త్రికేశాద్యైశ్చ సంయుతః ॥ ౧౫॥

భావం న వీక్షతే సమ్యక్ సుప్తో వృద్ధోమృతోఽథవా ।
పీడితో వాఽస్య భావస్య ఫలం నష్టం వదేద్ ధ్రువమ్ ॥ ౧౬॥

అథ తనుభావఫలాధ్యాయః ॥ ౧౨॥

సపాపో దేహపోఽష్టారివ్యయగో దేహసౌఖ్యహృత్ ।
కేన్ద్రే కోణే స్థితోఽఙ్గేశః సదా దేహసుఖం దిశేత్ ॥ ౧॥

లగ్నపోఽస్తఙ్గతో నీచే శత్రుభే రోగకృద్ భవేత్ ।
శుభః కేన్ద్రత్రికోణస్థా సర్వరోగహరాః స్మృతాః ॥ ౨॥

లగ్నే చన్ద్రేఽథవ క్రూరగ్రహైర్దృష్టేఽథవా యుతే ।
శుభదృష్టివిహీనే చ జన్తోర్దేహసుఖం న హి ॥ ౩॥

లగ్నే సౌమ్యే సురూపః స్యాత్ క్రూరేరూపవివర్జితః ।
సౌమ్యఖేచరైర్యుతే దృష్టే లగ్నే దేహసుఖాన్వితః ॥ ౪॥

లగ్నేశో జ్ఞో గురుర్వాఽపి శుక్రో వా కేన్ద్రకోణగః ।
దీర్ఘాయుర్ధనవాన్ జాతో బుద్ధిమాన్ రాజవల్లభః ॥ ౫॥

లగ్నేశే చరరాశిస్థే శుభగ్రహనిరీక్షితే ।
కీర్తిశ్రీమాన్ మహాభోగీ దేహసౌఖ్యసమన్వితః ॥ ౬॥

బుధో జీవోఽథవా శుక్రో లగ్నే చన్ద్రసమన్వితః ।
లగ్నాత్ కేన్ద్రగతో వాఽపి రాజలక్షణసంయుతః ॥ ౭॥

ససౌరే సకుజే వాపి లగ్నే మేషే వృషే హరౌ ।
రాశ్యంశసదృశౌ గాత్రే స జాతో నాలవిష్టితః ॥ ౮॥

చతుష్పదగతో భానుః పరే వీర్యసమన్వితాః ।
ద్విస్వభావగతా జాతౌ యమలావితి నిర్దిశేత్ ॥ ౯॥

రవౌన్దూ ఏకభావస్థావేకంశకసమన్వితౌ ।
త్రిమాత్రా చ ధిభిర్మాసైః పిత్రా భ్రాత్రా చ పోషితః ॥ ౧౦॥

ఏవమేవ ఫలం వాచ్యం చన్ద్రాదపి సదా బుధైః ।
అథ జాతనరస్యాఙ్గే వ్రణచిహ్నాదికం బ్రువే ॥ ౧౧॥

శిరో నేత్రే తథ కర్ణౌ నాసికే చ కపోలకౌ ।
హనూర్ముఖం చ లగ్నాద్యా తనావాద్యదృకాణకే ॥ ౧౨॥

మధ్యద్రేష్కాణగే లగ్నే కణ్ఠోంఽసౌ చ భుజౌ తథా ।
పార్శ్వే చ హృదయే క్రోడే నాభిశ్చేతి యథాక్రమమ్ ॥ ౧౩॥

వస్తిర్లిఙ్గగుదే ముష్కావూరూ జానూ చ జంఘకే ।
పాదశ్చేత్యుదితైర్వామమఙ్గం జ్ఞేయం తృతీయకే ॥ ౧౪॥

యస్మిన్నఙ్గే స్థితః పాపో వ్రణం తత్ర సమాదిశేత్ ।
నియతం సబుధైః క్రూరైః సౌమ్యైర్లక్ష్మ వదేద్ బుధః ॥ ౧౫॥

అథ ధనభావఫలాధ్యాయః ॥ ౧౩॥

ధనభావఫలం వచ్మి శ్రృణు త్వం ద్విజసత్తమ ।

ధనేశో ధనభావస్థః కేన్ద్రకోణగతోఽపి వా ॥ ౧॥

ధనవృద్ధికరో జ్ఞేయస్త్రికస్థో ధనహానికృత్ ।
ధనదశ్చ ధనే సౌమ్యః పాపో ధనవినాశకృత్ ॥ ౨॥

ధనాధిపో గురుర్యస్య ధనభావగతో భవేత్ ।
భౌమేన సహితో వాఽపి ధనవాన్ స నరో భవేత్ ॥ ౩॥

ధనేశే లాభభావస్థే లాభేశే వా ధనం గతే ।
తావుభౌ కేన్ద్రకోణస్థౌ ధనవాన్ స నరో భవేత్ ॥ ౪॥

ధనేశే కేన్ద్రరాశిస్థే లాభేశే తత్త్రికోణగే ।
గురుశుక్రయుతే దృష్టే ధనలాభముదీరయేత్ ॥ ౫॥

ధనేశో రిపుభావస్థో లాభేశస్తద్గతో యది ।
ధనాయౌ పాపయుక్తౌ వా దృష్టౌ నిర్ధన ఏవ సః ॥ ౬॥

ధనలాభాధిపావస్తౌ పాపగ్రహసమన్వితౌ ।
జన్మప్రభృతిదారిద్రం భిక్షాన్నం లభతే నరః ॥ ౭॥

షష్ఠేఽష్టమే వ్యయే వాఽపి ధనలాభాధిపౌ యది ।
లాభే కుజోధనే రాహూ రాజదణ్డాద్ ధనక్షయః ॥ ౮॥

లాభే జీవే ధనే శుక్రే ధనేశే శుభసంయుతే ।
వ్యయే చ శుభసంయుక్తే ధర్మకార్యే ధనవ్యయః ॥ ౯॥

స్వభోచ్చస్థే ధనాధీశే జాతకో జనపోషకః ।
పరోపకారీ ఖ్యాతశ్చ విజ్ఞేయో ద్విజసత్తమ ॥ ౧౦॥

స్థితే పారావతాంశాదౌ ధనేశే శుభసంయుతే ।
తద్గృహే సర్వసమ్పత్తిర్వినాఽయాసేన జాయతే ॥ ౧౧॥

నేత్రేశే బలసంయుక్తే శోభనాక్షో భవేన్నరః ।
షష్ఠాష్టమవ్యయస్థే చ నేత్రవైకల్యవాన్ భవేత్ ॥ ౧౨॥

ధనేశే పాపసంయుక్తే ధనే పాపసమన్వితే ।
పిశునోఽసత్యవాదీ చ వాతవ్యాధిసమన్వితః ॥ ౧౩॥

అథ సహజభావఫలాధ్యాయః ॥ ౧౪॥

అథ విక్రమభావస్య ఫలం వక్ష్యామి భో ద్విజ ।
సహజే సౌమ్యయుగ్దృష్టే భ్రాతృమాన్ విక్రమీ నరః ॥ ౧॥

సభౌమో భ్రాతృభావేశో భ్రాతృభావం ప్రపశ్యతి ।
భ్రాత్/క్షేత్రగతో వాఽపి భ్రాతృభావం వినిర్దిశేత్ ॥ ౨॥

పాపయోగేన తౌ పాపక్షేత్రయోగేన వా పునః ।
ఉత్పాట్య సహజాన్ సద్యో నిహన్తరౌ న సంశయః ॥ ౩॥

స్త్రీగ్రహో భ్రాతృభావేశః స్త్రీగ్రహో భ్రాతృభావగః ।
భగినీ స్యాత్ తథా భ్రాతా పుంగృహే పుంగ్రహో యది ॥ ౪॥

మిశ్రే మిశ్రఫలం వాచ్యం బలాబలవినిర్ణయాత్ ।
మృతౌ కుజతృతీయేశౌ సహోదరవినాశకౌ ॥ ౫॥

కేన్ద్రత్రికోణగే వాఽపి స్వోచ్చమిత్రస్వవర్గగే ।
కారకే సహజేశే యా భ్రాతృసౌఖ్యం వినిర్దిశేత్ ॥ ౬॥

భ్రాతృభే బుధసంయుక్తే తదీశే చన్ద్రసంయుతే ।
కారకే మన్దసంయుక్తే భగిన్యేకాగ్రతో భవేత్ ॥ ౭॥

పశ్చాత్ సహోదరోఽప్యేకస్తృతీయస్తు మృతో భవేత్ ।
కారకే రాహుసంయుక్తే సహజేశే తు నీచగే ॥ ౮॥

పశ్చాత్ సహోదరాభావం పూర్వం తు తత్త్రయం వదేత్ ।
భ్రాతృస్థానాధిపే కేన్ద్రే కారకే తత్త్రికోణగే ॥ ౯॥

జీవేన సహితే చోచ్చే జ్ఞేయా ద్వాదశ సోదరాః ।
తత్ర జ్యేష్ఠద్వియం తద్వజ్జాతకాచ్చ తృతీయకమ్ ॥ ౧౦॥

సప్తమం నవమం చైవ ద్వాదశం చ మృతం వదేత్ ।
శేషాః సహోదరాః షడ్ వై భవేయుర్దీర్ఘజీవనాః ॥ ౧౧॥

వ్యయేశేన యుతో భౌమో గురుణా సహితోఽపి వా ।
భ్రాతృభావే స్థితే చన్ద్రే సప్తసంఖ్యాస్తు సోదరాః ॥ ౧౨ ॥

భ్రాతృస్థానే శశియుతే కేవలం పుగ్రహేక్షితే ।
సహజా భ్రాతరో జ్ఞేయాః శుక్రయుక్తేక్షితేఽన్యథా ॥ ౧౩ ॥

అగ్రే జాతం రవిర్హన్తి పృష్ఠే జాతం శనైశ్చరః ।
అగ్రజం పృష్ఠజం హన్తి సహజస్థో ధరాసుతః ॥ ౧౪ ॥

ఏతేషాం విప్ర యోగానాం బలాబలవినిర్ణయాత్ ।
భ్రాతృణాం భగినీనాం వా జాతకస్య ఫలం వదేత్ ॥ ౧౫ ॥

అథ పఞ్చమభావఫలాధ్యాయః ॥ ౧౬ ॥

అథ పఞ్చమభావస్య కథయామి ఫలం ద్విజ ।
లగ్నపే సుతభావస్థే సుతపే చ సుతే స్థితే ॥ ౧ ॥

కేన్ద్రత్రికోణసంస్థే వా పూర్ణం పుత్రసుఖం వదేత్ ।
షష్ఠాష్టమవ్యయస్థే తు సుతాధీశే త్వపుత్రతా ॥ ౨ ॥

సుతేశేస్తంగతే వాఽపి పాపాక్రాన్తే చ నిర్బలే ।
తదా న జాయతే పుత్రో జాతో వా మ్రియతే ధ్రువమ్ ॥ ౩ ॥

షష్ఠస్థానే సుతాధీశే లగ్నేశే కుజసంయుతే ।
మ్రియతే ప్రథమాపత్యం కాకబన్ధ్యా చ గేహినీ ॥ ౪॥

సుతాధీశో హి నీచస్థో వ్యయషష్ఠాష్టమస్థితః ।
కాకబన్ధ్యా భవేన్నారీ సుతే కేతుబుధౌ యది ॥ ౫॥

సుతేశో నీచగో యత్ర సుతస్థాన న పశ్యతి ।
తత్ర సౌరిబుధౌ స్యాతాం కాకబన్ధ్యాత్వమాప్నుయాత్ ॥ ౬॥

భాగ్యేశో మూర్తివర్తీ చేత్ సుతేశో నీచగో యది ।
సుతే కేతుబుధౌ స్యాతాం సుతం కష్టాద్ వినిర్దిశేత్ ॥ ౭॥

షష్ఠాష్టమవ్యయస్థో వా నీచో వా శత్రురాశిగః ।
సుతేశశ్చ సుతే తస్య కష్టాద్ పుత్రం వినిర్దిశేత్ ॥ ౮॥

పుత్రభావే బుధక్షేత్రే మన్దక్షేత్రేఽథవా పునః ।
మన్దే మాన్దియుతౌ దృష్టే తదా దత్తాదయః సుతాః ॥ ౯॥

రవిచన్ద్రౌ యద్యైకస్థావేకాంశకసమన్వితౌ ।
త్రిమాతృభిరసౌ యాద్వా ద్విపిత్రాఽపి చ పోషితః ॥ ౧౦॥

పఞ్చమే షడ్గ్రహైర్యుక్తే తదీశే వ్యయరాశిగే ।
లగ్నేశేన్దూ బలాఢయౌ చేత్ తదా దత్తసుతోద్భవః ॥ ౧౧॥

సుతే జ్ఞజీవశుక్రైశ్చ సబలైరవలోకితే ।

భవన్తి బహవః పుత్రాః సుతేశే హి బలాన్వితే ॥ ౧౨॥

సుతేశే చన్ద్రసంయుక్తే తద్ద్రేష్కాణగతేఽపి వా ।
తదా హి కన్యకోత్పత్తిః ప్రవదేద్ దైవచిన్తకః ॥ ౧౩॥

సుతేశే చరరాశిస్థే రాహుణా సహితే విధౌ ।
పుత్రస్థానః గతే మన్దే పరజాతం వదేచ్ఛిశుమ్ ॥ ౧౪॥

లగ్నాదష్టమగే చన్ద్రే చన్ద్రాదష్టమగే గురౌ ।
పాపగ్రహైర్యుతే దృష్టే పరజాతో న సంశయః ॥ ౧౫॥

పుత్రస్థానాధిపే స్వోచ్చే లగ్నాద్వా ద్విత్రికోణగే ।
గురుణా సంయుతే దృష్టే పుత్రభాగ్యముపైతి సః ॥ ౧౬॥

త్రిచతుఃపాపసంయుక్తే సుతే సౌమ్యావివర్జితే ।
సుతేశే నీచరాశిస్థే నీచసంస్థా భవేచ్ఛిశుః ॥ ౧౭॥

పుత్రస్థానం గతే జీవే తదీశే భృగుసంయుతే ।
ద్వాత్రింశే చ త్రయస్త్రింశే వత్సరే పుత్రసంభవః ॥ ౧౮॥

సుతేశే కేన్ద్రభావస్థే కారకేణ సమన్వితే ।
షడ్త్రింశే త్రింశదబ్దే చ పుత్రోత్పత్తిం వినిర్దిశేత్ ॥ ౧౯॥

లగ్నాద్ భాగ్యగతే జీవే జీవాద్ భాగ్యగతే భృగౌ ।
లగ్నేశే భృగుయుక్తే వా చత్వారింశే సుతం వదేత్ ॥ ౨౦॥

పుత్రస్థానం గతే రాహౌ తదీశే పాపసంయుతే ।
నీచరాశిగతో జీవో ద్వాత్రింశే పుత్రమృత్యుదః ॥ ౨౧॥

జీవాత్ పఞ్చమగే పాపే లగ్నాత్ పఞ్చమగేఽపి చ ।
షట్త్రింశే చ త్రయస్త్రింశే చత్వారింశే సుతక్షయః ॥ ౨౨॥

లగ్నే మాన్దితమాయుక్తే లగ్నేశే నీచరాశిగే ।
షడ్పఞ్చాశత్తమేఽబ్దే చ పుత్రశోకసమాకుకః ॥ ౨౩॥

చతుర్థే పాపసంయుక్తే షష్ఠభావే తథైవ హి ।
సుతేశే పరమోచ్చస్థే లగ్నేశేన సమన్వితే ॥ ౨౪॥

కారకే శుభసంయుక్తే దశసంఖ్యాస్తు సూనవః ।
పరమోచ్చగతే జీవే ధనేశే రాహుసంయుతే ॥ ౨౫॥

భాగ్యేశే భాగ్యసంయుక్తే సంఖ్యాతా నవ సూనవః ।
పుత్రభాగ్యగతే జీవే సుతేశే బలసంయుతే ॥ ౨౬॥

ధనేశే కర్మభావస్థే వసుసంఖ్యాస్తు సూనవః ।
పఞ్చమాత్ పఞ్చమే మన్దే సుతస్థే చ తదీశ్వరే ॥ ౨౭॥

సూనవః సప్తసంఖ్యశ్చ ద్విగర్భే యమలౌ వదేత్ ।
విత్తేశే పఞ్చమస్థానే సతస్థే చ సుతాధిపే ॥ ౨౮॥

జాయన్తే షట్ సుతాస్తస్య తేషాం చ త్రిప్రజామృతిః ।
మన్దాత్ పఞ్చమగే జీవే జీవాత్ పఞ్చమగే శనౌ ॥ ౨౯॥

సుతభే పాపసంయుక్తే పుత్రమేకం వినిర్దిశేత్ ।
పఞ్చమే పాపయుక్తే వా జీవాత్ పఞ్చమగే శనౌ ॥ ౩౦॥

పత్న్యన్తరే పుత్రలాభం కలత్రత్రయభాగ్ భవేత్ ।
పఞ్చమే పాపసంయుక్తే జీవాత్ పఞ్చమగే శనౌ ॥ ౩౧॥

లగ్నేశే ధనభావస్థే సుతేశో భౌమసంయుతః ।
జాతం జాతం శిశుంహన్తి దీర్ఘాయుశ్చ స్వయం భవేత్ ॥ ౩౨॥

అథ షష్ఠభావఫలాధ్యాయః ॥ ౧౭॥

అథ విప్ర ఫలం వక్ష్యే షష్ఠభావసముద్భవమ్ ।
దేహే రోగవ్రణాద్యం తత్ శ్రూయతామేకచేతసా ॥ ౧॥

షష్ఠాధిపః స్వగేహే వా దేహే వాఽప్యష్టమే స్థితః ।
తదా వ్రణా భవేద్దేహే షష్ఠరాశిసమాశ్రితే ॥ ౨॥

ఏవం పిత్రాదిభావేశాస్తత్తత్కారకసంయుతాః ।
వ్రణాధిపయుతాశ్చాపి షష్ఠాష్టమయుతా యది ॥ ౩॥

తేషామపి వ్రణం వాచ్యమాదిత్యే న శిరోవ్రణమ్ ।
ఇన్దునా చ ముఖే కణ్ఠే భౌమేన జ్ఞేన నాభిషు ॥ ౪॥

గురుణా నాసికాయాం చ భృగుణా నయనే పదే ।
శనినా రాహుణా కుక్షౌ కేతునా చ తథా భవేత్ ॥ ౫॥

లగ్నాధిపః కుజక్షేత్రే బుధభే యది సంస్థితః ।
యత్ర కుత్ర స్థితో జ్ఞేన వీక్షితో ముఖరుక్ప్రదః ॥ ౬॥

లగ్నాధిపౌ కుజబుధౌ చన్ద్రేణ యది సంయుతౌ ।
రాహుణా శనినా సార్ద్ధం కుష్ఠం తత్ర వినిర్దిశేత్ ॥ ౭॥

లగ్నాధిపం వినా లగ్నే స్థితశ్చేత్తమసా శశీ ।
స్వేతకుష్ఠం తదా కృష్ణకుష్ఠం చ శనినా సహ ॥ ౮॥

కుజేన రక్తకుష్ఠం స్యాత్తత్తదేవం విచారయేత్ ।
లగ్నే షష్ఠాష్టమాధీశౌ రవిణా యది సంయుతౌ ॥ ౯॥

జ్వరగణ్డః కుజే గ్రన్థిః శస్త్రవ్రణమథాపి వా ।
బుధేన పిత్తం గురుణా రోగాభావం వినిర్దిశేత్ ॥ ౧౦॥

స్త్రీభిః శుక్రేణ శశినా వాయునా సంయుతో యది ।
గణ్డశ్చాణ్డాలతో నాభౌ తమఃకేతుయుతే భయమ్ ॥ ౧౧॥

చన్ద్రేణ గణ్డః సలిలైః కఫశ్లేష్మాదినా భవేత్ ।

ఏవం పిత్రాదిభానాం తత్తత్కారకయోగతః ॥ ౧౨॥

గణ్డం తేషాం వదేదేవముహ్యమత్ర మనీషిభిః ।
రోగస్థానగతే పాపే తదీశే పాపసంయుతే ॥ ౧౩॥

రాహుణా సంయుతే మన్దే సర్వదా రోగసంయుతః ।
రోగస్థానగతే భౌమే తదీశే రంధ్రసంయుతే ॥ ౧౪॥

షడ్వర్గే ద్వాదశే వర్గే జ్వరరోగీ భవేన్నరః ।
షష్ఠస్థానగతే జీవే తద్గృహే చన్ద్రసంయుతే ॥ ౧౫॥

ద్వావింశొకోనవింశేఽబ్దే కుష్ఠరోగం వినిర్దిశేత్ ।
రోగస్థానం గతో రాహుః కేన్ద్రే మాన్దిసమన్వితే ॥ ౧౬॥

లగ్నేశే నాశరాశిస్థే షడ్వింశే క్షయరోగతా ।
వ్యయేశే రోగరాశిస్థే తదీశే వ్యయరాశిగే ॥ ౧౭॥

త్రింశద్వర్షైకోనవర్షే గుల్మరోగం వినిర్దిశేత్ ।
రిపుస్థేనగతే చన్ద్రే శశినా సంయుతే సతి ॥ ౧౮॥

పఞ్చపఞ్చాశదబ్దేషు రక్తకుష్ఠం వినిర్దిశేత్ ।
లగ్నేశే లగ్నరాశిస్థే మన్దే శత్రుసమన్వితే ॥ ౧౯॥

ఏకోనషష్టివర్షే తు వాతరోగార్దితో భవేత్ ।
రంధ్రేశే రిపురాశిస్థే వ్యయేశే లగ్నసంస్థితే ॥ ౨౦॥

చన్ద్రే షష్ఠేశసంయుక్తే వసువర్గే మృఇగాద్భయమ్ ।
షష్ఠాష్టమగతో రహుస్తస్మాదష్టగతే శనౌ ॥ ౨౧॥

జాతస్య జన్మతో విప్ర ప్రథమే చ ద్వితీయకే ।
వస్తరేఽగ్నిభయం తస్య త్రివర్గే పక్షిదోషభాక్ ॥ ౨౨॥

షష్ఠాష్టమగతే సూర్యే తద్వ్యయే చన్ద్రసంయుతః ।
పంచమే నవమేఽబ్దే తు జలభీతిం వినిర్దిశేత్ ॥ ౨౩॥

అష్టమే మన్దసంయుక్తే తస్మాద్వా ద్వాదశే కుజః ।
త్రింశాబ్దే దశమేఽబ్దే తు స్ఫోటకాది వినిర్దిశేత్ ॥ ౨౪॥

రంధ్రేశే రాహుసంయుక్తే తదంశే రంధ్రకోణగే ।
ద్వావింశేఽష్టాదశే వర్గే గ్రన్థిమేహాదిపీడనమ్ ॥ ౨౫॥

లాభేశే రిపుభావస్థే రోగేశే లాభరాశిగే ।
ఏకత్రింశత్సమే వర్గే శత్రుమూలాద్ధనవ్యయః ॥ ౨౬॥

సుతేశే రిపుభావస్థే షష్ఠేశే గురుసంయుతే ।
వ్యయేశే లగ్నభావస్థే తస్య పుత్రో రిపుర్భవేత్ ॥ ౨౭॥

లగ్నేశే షష్ఠరాశిస్థే తదీశే షష్ఠరాశిగే ।
దశమైకోనవింశేఽబ్దే శునకాద్భీతిరుచ్యతే ॥ ౨౮॥

అథ జాయాభావఫలాధ్యాయః ॥ ౧౮ ॥

జాయాభావఫలం వక్ష్యే శ్రృణు త్వం ద్విజసత్తమ ।
జాయాధిపే స్వభే స్వోచ్చే స్త్రీసుఖం పూర్ణమాదిశేత్ ॥ ౧ ॥

కలత్రపో వినా స్వర్క్షం వ్యయషష్ఠాష్టమస్థితః ।
రోగిణీం కురుతే నారీం తథా తుఙ్గాదికం వినా ॥ ౨ ॥

సప్తమే తు స్థితే శుక్రేఽతీవకామీ భవేన్నరః ।
యత్రకుత్రస్థితే పాపయుతే స్త్రీమరణం భవేత్ ॥ ३ ॥

జాయాధీశః శుభైర్యుక్తో దృష్టో వా బలసంయుతః ।
తదా జాతో ధనీ మానీ సుఖసౌభాగ్యసంయుతః ॥ ౪ ॥

నీచే శత్రుగృహేఽస్తే వా నిర్బలే చ కలత్రపే ।
తస్యాపి రోగిణీ భార్యా బహుభార్యో నరో భవేత్ ॥ ౫ ॥

మన్దభే శుక్రగేహే వా జాయాధీశే శుభేక్షితే ।
స్వోచ్చగే తు విశేషేణ బహుభార్యో నరో భవేత్ ॥ ౬ ॥

వన్ధ్యాసఙ్గో మదే భానౌ చన్ద్రే రాశిసమస్త్రియః ।
కుజే రజస్వలాసఙ్గో వన్ధ్యాసఙ్గశ్చ కీర్తితః ॥ ౭ ॥

బుధే వేశ్యా చ హీనా చ వణిక్ స్త్రీ వా ప్రకీర్తితా ।
గురౌ బ్రాహ్మణభార్యా స్యాద్గర్భిణీసఙ్ఘ ఏవ చ ॥ ౮॥

హీనా చ పుష్పిణీ వాచ్యా మన్దరాహుఫణీశ్వరైః ।
కుజేఽథ సుస్తనీ మన్దే వ్యాధిదౌర్బల్యసంయుతా ॥ ౯॥

కఠినోర్ధ్వకుచార్యే చ శుక్రే స్థూలోత్తమస్తనీ ।
పాపే ద్వాదశకామస్థే క్షీణచన్ద్రస్తు పఞ్చమే ॥ ౧౦॥

జాతశ్చ భార్యావశ్యః స్యాదితి జాతివిరోధకృత్ ।
జామిత్రే మన్దభౌమే చ తదీశే మన్దభూమిజే ॥ ౧౧॥

వేశ్యా వా జారిణీ వాఽపి తస్య భార్యా న సంశయః ।
భౌమాంశకగతే శుక్రే భౌమక్షేత్రగతేఽథవా ॥ ౧౨॥

భౌమయుక్తే చ దృష్టే వా భగచుమ్బనభాగ్ భవేత్ ।
మన్దాంశకగతే శుక్రే మన్దక్షేత్రగతేఽపి చ ॥ ౧౩॥

మన్దయుక్తే చ దృష్టే చ శిశ్నచుమ్బనతత్పరః ।
దారేశే స్వోచ్చరాశిస్థే మదే శుభసమన్వితే ॥ ౧౪॥

లగ్నేశో బలసంయుక్తః కలత్రస్థానసంయుతః ।
తద్భార్యా సద్గుణోపేతా పుత్రపౌత్రప్రవర్ధినీ ॥ ౧౫॥

కలత్రే తత్పతౌ వాపి పాపగ్రహసమన్వితే ।

భార్యాహానిం వదేత్ తస్య నిర్బలే చ విశేషతః ॥ ౧౬॥

షష్ఠాష్టమవ్యయస్థానే మన్దేశో దుర్బలో యది ।
నీచరాశిగతో వాపి దారనాశం వినిర్దిశేత్ ॥ ౧౭॥

కలత్రస్థానగే చన్ద్రే తదీశే వ్యయరాశిగే ।
కారకో బలహీనశ్చ దారసౌఖ్యం న విద్యతే ॥ ౧౮॥

సప్తమేశే స్వనీచస్థే పాపర్క్షే పాపసంయుతే ।
సప్తమే క్లీవరాశ్యంశే ద్విభార్యో జాతకో భవేత్ ॥ ౧౯॥

కలత్ర్స్థానగే భౌమే శుక్రే జామిత్రగే శనౌ ।
లగ్నేశే రన్ధ్రరాశిస్థే కలత్రత్రయవాన్ భవేత్ ॥ ౨౦॥

ద్విస్వభావగతే శుక్రే స్వోచ్చే తద్రాశినాయకే ।
దారేశే బలసంయుక్తే బహుదారసమన్వితః ॥ ౨౧॥

దారేశే శుభరాశిస్థే స్వోచ్చస్వర్క్షగతో భృగుః ।
పఞ్చమే నవమేఽబ్దే తు వివాహః ప్రాయశో భవేత్ ॥ ౨౨॥

దారస్తానం గతే సూర్యే తదీశే భృగుసంయుతే ।
సప్తమైకాదశే వర్షే వివాహః ప్రాయశో భవేత్ ॥ ౨౩॥

కుటుమ్బస్థానగే శుక్రే దారేశే లాభరాశిగే ।
దశమే షోడశాఽబ్దే చ వివాహః ప్రాయశో భవేత్ ॥ ౨౪॥

లగ్న కేన్ద్రగతే శుక్రే లగ్నేశే మన్దరాశిగే ।
వత్సరైరేకాదశే ప్రాప్తే వివాహం లభతే నరః ॥ ౨౫ ॥

లగ్నాత్ కేన్ద్రగతే శుక్రే తస్మాత్ కామగతే శనౌ ।
ద్వాదశైకోనవింశే చ వివాహః ప్రాయశో భవేత్ ॥ ౨౬ ॥

చన్ద్రాజ్జామిత్రగే శుక్రే శుక్రాజ్జామిత్రగే శనౌ ।
వత్సరేఽష్టాదశే ప్రాప్తే వివాహం లభతే నరః ॥ ౨౭ ॥

ధనేశే లాభరాశిస్థే లగ్నేశే కర్మరాశిగే ।
అబ్దే పఞ్చదశే ప్రాప్తే వివాహం లభతే నరః ॥ ౨౮ ॥

ధనేశే లాభరాశిస్థే లాభేశే ధనరాశిగే ।
అబ్దే త్రయోదశే ప్రాప్తే వివాహం లభతే నరః ॥ ౨౯ ॥

రన్ధ్రాజ్జామిత్రగే శుక్రే తదీశే భౌమసంయుతే ।
ద్వావింశే సప్తవింశేఽబ్దే వివాహం లభతే నరః ॥ ౩౦ ॥

దారాంశకగతే లగ్ననాథే దారేశ్వరే వ్యయే ।
త్రయోవింశే చ షడ్వింశే వివాహం లభతే నరః ॥ ౩౧ ॥

రన్ధ్రేశే దారరాశిస్థే లగ్నాంశే భృగుసంయుతే ।
పఞ్చవింశే త్రయస్త్రింశే వివాహం లభతే నరః ॥ ౩౨ ॥

భాగ్యాద్భాగ్యగతే శుక్రే తద్వ్యయే రాహుసంయుతే ।
ఏకత్రింశాస్త్రయస్త్రింశే దారలాభం వినిర్దిశేత్ ॥ ౩౩ ॥

భాగ్యాజ్జామిత్రగే శుక్రే తద్ద్యూనే దారనాయకే ।
త్రింశే వా సప్తవింశాబ్దే వివాహం లభతే నరః ॥ ౩౪ ॥

దారేశే నీచరాశిస్థే శుక్రే రన్ధ్రారిసంయుతే ।
అష్టాదశే త్రయస్త్రింశే వత్సరే దారనాశనమ్ ॥ ౩౫ ॥

మదేశే నాశరాశిస్థే వ్యయేశే మదరాశిగే ।
తస్య చైకోనవింశాబ్దే దారనాశం వినిర్దిశేత్ ॥ ౩౬ ॥

కుటుమ్బస్థానగో రాహుః కలత్రే భౌమసంయుతే ।
పాణిగ్రహే చ త్రిదినే సర్పదష్టే వధూమృతిః ॥ ౩౭ ॥

రన్ధ్రస్థానగతే శుక్రే తదీశే సౌరిరాశిగే ।
ద్వాదశైకోనవింశాబ్దే దారనాశం వినిర్దిశేత్ ॥ ౩౮ ॥

లగ్నేశే నీచరాశిస్థే ధనేశే నిధనం గతే ।
త్రయోదశే తు సమ్ప్రాప్తే కలత్రస్య మృతిర్భవేత్ ॥ ౩౯ ॥

శుక్రాజ్జామిత్రగే చన్ద్రే చన్ద్రాజ్జామిత్రగే బుధే ।
రన్ధ్రేశే సుతభావస్థే ప్రథమం దశమాబ్దికమ్ ॥ ౪౦ ॥

ద్వావింశే చ ద్వితీయం చ త్రయస్త్రింశే తృతీయకమ్ ।

వివాహం లభతే మర్త్యో నాఽత్ర కార్యా విచారణా ॥ ౪౧॥

షష్ఠే చ భవనే భౌమః సప్తమే రాహుసంస్థితిః ।
అష్టమే చ యదా సౌరిస్తస్య భార్యా న జీవతి ॥ ౪౨॥

అథ ఆయుర్భావఫలాధ్యాయః ॥ ౧౯॥

ఆయుర్భావఫలం చాఽథ కథయామి ద్విజోత్తమ ।
ఆయుఃస్థానాధిపః కేన్ద్రే దీర్ఘమాయుః ప్రయచ్ఛతి ॥ ౧॥

ఆయుస్థానాధిపః పాపైః సహ తత్రైవ సంస్థితః ।
కరోత్యల్పాయుషం జాతం లగ్నేశోఽప్యత్ర సంస్థితః ॥ ౨॥

ఏవం హి శనినా చిన్తా కార్యా తర్కైర్విచక్షణైః ।
కర్మాధిపేన చ తథా చిన్తనం కార్యమాయుషః ॥ ౩॥

షష్ఠే వ్యయేఽపి షష్ఠేశో వ్యయాధీశో రిపౌ వ్యయే ।
లగ్నేఽష్టమే స్థితో వాఽపి దీర్ఘమాయుః ప్రయచ్ఛతి ॥ ౪॥

స్వస్థానే స్వాంశకే వాఽపి మిత్రేశే మిత్రమన్దిరే ।
దీర్ఘాయుషం కరోత్యేవ లగ్నేశోఽష్టమపః పునః ॥ ౫॥

లగ్నాష్టమపకర్మేశమన్దాః కేన్ద్రత్రికోణయోః ।
లాభే వా సంస్థితాస్తద్వద్ దిశేయుర్దీర్ఘమాయుషమ్ ॥ ౬॥

ఏవం బహువిధా విద్వన్నాయుర్యోగాః ప్రకీర్తితాః ।
ఏషు యో బలవాంస్తస్యాఽనుసారాదాయురాదిశేత్ ॥ ౭॥

అష్టమాధిపతౌ కేన్ద్రే లగ్నేశే బలవర్జతే ।
వింశద్వర్షాణ్యసౌ జీవేద్ ద్వాత్రింశత్పరమాయుషమ్ ॥ ౮॥

రన్ధ్రేశే నీచరాశిస్థే రన్ధ్రే పాపగ్రహైర్యుతే ।
లగ్నేశే దుర్బలే జన్తురల్పాయుర్భవతి ధ్రువమ్ ॥ ౯॥

రన్ధ్రేశే పాపసంయుక్తే రన్ధ్రే పాపగ్రహైర్యుతే ।
వ్యయే క్రూరగ్రహాక్రాన్తే జాతమాత్రం మృతిర్భవేత్ ॥ ౧౦॥

కేన్ద్రత్రికోణగాః పాపాః శుభాః షష్ఠాష్టగా యది ।
లగ్నే నీచస్థరన్ధ్రేశో జాతః సద్యో మృతో భవేత్ ॥ ౧౧॥

పఞ్చమే పాపసంయుక్తే రన్ధ్రేశే పాపసంయుతే ।
రన్ధ్రే పాపగ్రహైర్యుక్తే స్వల్పమాయుః ప్రజాయతే ॥ ౧౨॥

రన్ధ్రేశే రన్ధ్రరాశిస్థే చన్ద్రే పాపసమన్వితే ।
శుభదృష్టివిహీనే చ మాసాన్తే చ మృతిర్భవేత్ ॥ ౧౩॥

లగ్నేశే స్వోచ్చరాశిస్థే చన్ద్రే లాభసమన్వితే ।
రన్ధ్రస్థానగతే జీవే దీర్ఘమాయుర్న సంశయః ॥ ౧౪॥

లగ్నేశోఽతిబలీ దృష్టః కేన్ద్రసంస్థైః శుభగ్రహైః ।
ధనైః సర్వగుణైః సార్ధం దీర్ఘమాయుః ప్రయచ్ఛతి ॥ ౧౫ ॥

అథ భాగ్యభావఫలాధ్యాయః ॥ ౨౦ ॥

అథ భాగ్యభావం విప్ర ఫలం వక్ష్యే తవాఽగ్రతః ।
సబలో భాగ్యపే భాగ్యే జాతో భాగ్యయుతో భవేత్ ॥ ౧ ॥

భాగ్యస్థానగతే జీవే యదీశే కేన్ద్రసంఅస్థితే ।
లగ్నేశే బలసంయుక్తే బహుభాగ్యయుతో భవేత్ ॥ ౨ ॥

భాగ్యేశే బలసంయుక్తే భాగ్యే భృగుసమన్వితే ।
లగ్నాత్ కేన్ద్రగతే జీవే పితా భాగ్యసమన్వితః ॥ ౩ ॥

భాగ్యస్థానాద్ ద్వితీయే వా సుఖే భౌమసమన్వితే ।
భాగ్యేశే నీచరాశిస్థే పితా నిర్ధన ఏవ హి ॥ ౪ ॥

భాగ్యేశే పరమోచ్చస్థే భాగ్యాంశే జీవసంయుతే ।
లగ్నాచ్చతుష్టయే శుక్రే తత్పితా దీర్ఘజీవనః ॥ ౫ ॥

భాగ్యేశే కేన్ద్రభావస్యే గురుణా చ నిరీక్షితే ।
తత్పితా వాహనైర్యుక్తో రాజా వా తత్సమో భవేత్ ॥ ౬ ॥

భాగ్యేశే కర్మభావస్థే కర్మేశే భాగ్యరాశిగే ।

శుభదృష్టే ధనాఢ్యశ్చ కీర్తిమాంస్తత్పితా భవేత్ ॥ ౭॥

పరమోచ్చాంశగే సూర్యే భాగ్యేశే లాభసంస్థితే ।
ధర్మిష్ఠో నృపవాత్సల్యః పితృభక్తో భవేన్నరః ॥ ౮॥

లగ్నాత్త్రికోణగే సూర్యే భాగ్యేశే సప్తమస్థితే ।
గురుణా సహితే దృష్టే పితృభక్తిసమన్వితః ॥ ౯॥

భాగ్యేశే ధనభావస్థే ధనేశే భాగ్యరాశిగే ।
ద్వాత్రింశాత్పరతో భాగ్యం వాహనం కీర్తిసమ్భవః ॥ ౧౦॥

లగ్నేశే భాగ్యరాశిస్థే షష్ఠేశేన సమన్వితే ।
అన్యోన్యవైరం బ్రువతే జనకః కుత్సితో భవేత్ ॥ ౧౧॥

కర్మాధిపేన సహితో విక్రమేశోఽపి నిర్బలః ।
భాగ్యపో నీచమూఢస్థో యోగో భిక్షాశనప్రదః ॥ ౧౨॥

షష్ఠాష్టమవ్యయే భానూ రన్ధ్రేశే భాగ్యసంయుతే ।
వ్యయేశే లగ్నరాశిస్థే షష్ఠేశే పఞ్చమే స్థితే ॥ ౧౩॥

జాతస్య జననాత్పూర్వం జనకస్య మృతిర్భవేత్ ।
రన్ధ్రస్థానగతే సూర్యే రన్ధ్రేశే భాగ్యభావగే ॥ ౧౪॥

జాతస్య ప్రథమాబ్దే తు పితుర్మరణమాదిశేత్ ।
వ్యయేశే భాగ్యరాశిస్థే నీచాంశే భాగ్యనాయకే ॥ ౧౫॥

తృతీయే షోడశే వర్షే జనకస్య మృతిర్భవేత్ ।
లగ్నేశే నాశరాశిస్థే రన్ధ్రేశే భానుసంయుతే ॥ ౧౬॥

ద్వితీయే ద్వాదశే వర్షే పితుర్మరణమాదిశేత్ ।
భాగ్యాద్రన్ధ్రగతే రాహౌ భాగ్యాద్భాగ్యగతే రవౌ ॥ ౧౭॥

షోడశేఽష్టాదశే వర్షే జనకస్య మృతిర్భవేత్ ।
రాహుణా సహితే సూర్యే చన్ద్రాద్భాగ్యగతే శనౌ ॥ ౧౮॥

సప్తమైకోనవింశాబ్దే తాతస్య మరణం ధ్రువమ్ ।
భాగ్యేశే వ్యయరాశిస్థే వ్యయేశే భాగ్యరాశిగే ॥ ౧౯॥

వదాబ్ధిమితవర్షాచ్చ పితుర్మరణమాదిశేత్ ।
రవ్యంశే చ స్థితే చన్ద్రే లగ్నేశే రన్ధ్రసంయుతే ॥ ౨౦॥

పఞ్చత్రింశైకచత్వారింశద్వర్షే మరణం పితుః ।
పితృస్థానాధిపే సూర్యే మన్దభౌమసమన్వితే ॥ ౨౧॥

పఞ్చాశద్వత్సరే ప్రాప్తే జనకస్య మృతిర్భవేత్ ।
భాగ్యాత్ సప్తమగే సూర్యే భ్రాతృసప్తమగస్తమః ॥ ౨౨॥

షష్ఠేఽబ్దే పఞ్చవింశాబ్దే పితుర్మరణమాదిశేత్ ।
రన్ధ్రజామిత్రగే మన్దే మన్దాజ్జామిత్రగే రవౌ ॥ ౨౩॥

త్రింశైకవింశే షడ్వింశే జనకస్య మృతిర్భవేత్ ।
భాగ్యేశే నీచరాశిస్థే తదీశే భాగ్యరాశిగే ॥ ౨౪॥

షడ్వింశేఽబ్దే త్రయస్త్రింశే పితుర్మరణమాదిశేత్ ।
ఏవం జాతస్య దైవజ్ఞో ఫలం జ్ఞాత్వా వినిర్దిశేత్ ॥ ౨౫॥

పరమోచ్చాంశగే శుక్రే భాగ్యేశేన సమన్వితే ।
భ్రాతృస్థానే శనియుతే బహుభాగ్యాధిపో భవేత్ ॥ ౨౬॥

గురుణా సంయుతే భాగ్యే తదీశే కేన్ద్రరాశిగే ।
వింశద్వర్షాత్ పరం చైవ బహుభాగ్యం వినిర్దిశేత్ ॥ ౨౭॥

పరమోచ్చాంశగే సౌమ్యే భాగ్యేశే భాగ్యరాశిగే ।
షట్త్రింశాచ్చ పరం చైవ బహుభాగ్యం వినిర్దిశేత్ ॥ ౨౮॥

లగ్నేశే భాగ్యరాశిస్థే భాగ్యేశే లగ్నసంయుతే ।
గురుణా సంయుతే ద్యూనే ధనవాహనలాభకృత్ ॥ ౨౯॥

భాగ్యాద్భాగ్యవతో రాహుస్తదీశే నిధనం గతే ।
భాగ్యేశే నీచరాశిస్థే భాగ్యహీనో భవేన్నరః ॥ ౩౦॥

భాగ్యస్థానగతే మన్దే శశినా చ సమన్వితే ।
లగ్నేశే నీచరాశిస్థే భిక్షాశీ చ నరో భవేత్ ॥ ౩౧॥

ఏవం భాగ్యఫలం విప్ర సంక్షేపాత్ కథితం మయా ।

లగ్నేశభాగ్యభావేశస్థిత్యాఽన్యదపి నిర్దిశేత్ ॥ ౩౨॥

అథ కర్మభావఫలాధ్యాయః ॥ ౨౧॥

కర్మభావఫలం చాఽథ కథయామి తవాగ్రతః ।
సృణు మైత్రేయ తత్త్వేన బ్రహ్మగర్గాదిభాషితమ్ ॥ ౧॥

సబలే కర్మభావేశే స్వోచ్చే స్వాంశే స్వరాశిగే ।
జాతస్తాతసుఖేనాఢ్యో యశస్వీ శుభకర్మకృత్ ॥ ౨॥

కర్మాధిపో బలోనశ్చేత్ కర్మవైకల్యమాదిశేత్ ।
సైహిః కేన్ద్రత్రికోణస్థో జ్యోతిష్టోమాదియాగకృత్ ॥ ౩॥

కర్మేశే శుభసంయుక్తే శుభస్థానగతే తథా ।
రాజద్వారే చ వాణిజ్యే సదా లాభోఽన్యథాన్యథా ॥ ౪॥

దశమే పాపసంయుక్తే లాభే పాపసమన్వితే ।
దుష్కృతిం లభతే మర్త్యః స్వజనానాం విదూషకః ॥ ౫॥

కర్మేశే నాశరాశిస్థే రాహుణా సంయుతే తథా ।

జనద్వేషీ మహామూర్ఖో దుష్కృతిం లభతే నరః ॥ ౬॥

కర్మేశే ద్యూనరాశిస్థే మన్దభౌమసమన్వితే ।
ద్యూనేశే పాపసంయుతే శిశ్నోదరపరాయణః ॥ ౭॥

తుఙ్గరాశిం సమాశ్రిత్య కర్మేశే గురుసంయుతే ।
భాగ్యేశే కర్మరాశిస్థే మానైశ్వర్యప్రతాపవాన్ ॥ ౮॥

లాభేశే కర్మరాశిస్థే కర్మేశే లగ్నసంయుతే ।
తావుభౌ కేన్ద్రగౌ వాపి సుఖజీవనభాగ్ భవేత్ ॥ ౯॥

కర్మేశే బలసంయుక్తే మీనే గురుసమన్వితే ।
వస్త్రాభరణసౌఖ్యాది లభతే నాత్ర సంశయః ॥ ౧౦॥

లాభస్థానగతే సూర్యే రాహుభౌమసమన్వితే ।
రవిపుత్రేణ సంయుక్తే కర్మచ్ఛేత్తా భవేన్నరః ॥ ౧౧॥

మీనే జీవే భృగుయుతే లగ్నేశే బలసంయుతే ।
స్వోచ్చరాశిగతే చన్ద్రే సమ్యగ్జ్ఞానార్థవాన్ భవేత్ ॥ ౧౨॥

కేన్ద్రేశే లాభరాశిస్థే లాభేశే లగ్నసంస్థితే ।
కర్మరాశిస్థితే శుక్రే రత్నవాన్ స నరో భవేత్ ॥ ౧౩॥

కేన్ద్రత్రికోణగే కర్మనాథే స్వోచ్చసమాశ్రితే ।
గురుణా సహితే దృష్టే స కర్మసహితో భవేత్ ॥ ౧౪॥

కర్మేశే లగ్నభావస్థే లగ్నేశేన సమన్వితే ।
కేన్ద్రత్రికోణగే చన్ద్రే సత్కర్మనిరతో భవేత్ ॥ ౧౫ ॥

కర్మస్థానగతే మన్దే నీచఖేచరసంయుతే ।
కర్మాంశే పాపసంయుక్తే కర్మహీనో భవేన్నరః ॥ ౧౬ ॥

కర్మేశే నాశరాశిస్థే రన్ధ్రేశే కర్మసంస్థితే ।
పాపగ్రహేణ సంయుక్తే దుష్కర్మ నిరతో భవేత్ ॥ ౧౭ ॥

కర్మేశే నీచరాశిస్థే కర్మస్థే పాపఖేచరే ।
కర్మభాత్కర్మగే పాపే కర్మవైకల్యమాదిశేత్ ॥ ౧౮ ॥

కర్మస్థానగతే చన్ద్రే తదీశే తత్త్రికోణగే ।
లగ్నేశే కేన్ద్రభావస్థే సత్కీర్తిసహితో భవేత్ ॥ ౧౯ ॥

లాభేశే కర్మభావస్థే కర్మేశే బలసంయుక్తే ।
దేవేన్ద్రగురుణా దృష్టే సత్కీర్తిసహితో భవేత్ ॥ ౨౦ ॥

కర్మస్థానాధిపే భాగ్యే లగ్నేశే కర్మసంయుతే ।
లగ్నాత్ పఞ్చమగే చన్ద్రే ఖ్యాతనామా నరో భవేత్ ॥ ౨౧ ॥

ఇతి కర్మఫలం ప్రోక్తం సంక్షేపేణ ద్విజోత్తమ ।
లగ్నకర్మేశసమ్బన్ధాదూహ్యమన్యదపి స్వయమ్ ॥ ౨౨ ॥

అథ లాభభావఫలాధ్యాయః ॥ ౨౨॥

లాభభావఫలఞ్చాథ కథయామి ద్విజోత్తమ ।
శ్రూయతాం జాతకో లోకే యచ్ఛుభత్వే సదా సుఖీ ॥ ౧॥

లాభాధిపో యదా లాభే తిష్ఠేత్ కేన్ద్రత్రికోణయోః ।
బహులాభం తదా కుర్యాదుచ్చే సూర్యాంశగోఽపి వా ॥ ౨॥

లాభేశే ధనరాశిస్థే ధనేశే కేన్ద్రసంస్థితే ।
గురుణా సహితే భావే గురులాభం వినిర్దిశేత్ ॥ ౩॥

లాభేశే విక్రమే భావే శుభగ్రహసమన్వితే ।
షట్త్రింశే వత్సరే ప్రాప్తే సహస్రద్వయనిష్కభాక్ ॥ ౪॥

కేన్ద్రత్రికోణగే లాభనాథే శుభసమన్వితే ।
చత్వారింశే తు సమ్ప్రాప్తే సహస్రార్ధసునిష్కభాక్ ॥ ౫॥

లాభస్థానే గురుయుతే ధనే చన్ద్రసమన్వితే ।
భాగ్యస్థానగతే శుక్రే షట్సహస్రాధిపో భవేత్ ॥ ౬॥

లాభాచ్చ లాభగే జీవే బుధచన్ద్రసమన్వితే ।
ధనధాన్యాధిపః శ్రీమాన్రత్నాద్యాభరణైర్యుతః ॥ ౭॥

లాభేశే లగ్నభావస్థే లగ్నేశే లాభసంయుతే ।

త్రయస్త్రింశే తు సమ్ప్రాప్తే సహస్రనిష్కభాగ్ భవేత్ ॥ ౮॥

ధనేశే లాభరాశిస్థే లాభేశే ధనరాశిగే ।
వివాహోత్సవతశ్చైవ బహుభాగ్యం సమాదిశేత్ ॥ ౯॥

భ్రాతృపే లాభరాశిస్థే లాభేశే భ్రాతృసంస్థితే ।
భ్రాతృభావాద్ధనప్రాప్తిదివ్యాభరణసంయుతః ॥ ౧౦॥

లాభేశే నీచభేఽస్తే వా త్రికే పాపసమన్వితే ।
కృతే భూరిప్రయత్నేఽపి నైవ లాభః కదాచన ॥ ౧౧॥

అథ వ్యయభావఫలాధ్యాయః ॥ ౨౩॥

అథాహ వ్యయభావస్య కథయామి ఫలం ద్విజ ।
వ్యయేశే శుభసంయుక్తే స్వభే స్వోచ్చగతేఽపి వా ॥ ౧॥

వ్యయే చ శుభసంయుక్తే శుభకార్యే వ్యయస్తదా ।
చన్ద్రో వ్యయాధిపో ధర్మలాభమన్త్రేషు సంస్థితః ॥ ౨॥

స్వోచ్చే స్వర్క్షే నిజాంశే వా లాభధర్మాత్మజాంశకే ।
దివ్యాగారాదిపర్యంకో దివ్యగన్ధైకభోగవాన్ ॥ ౩॥

పరార్ధ్యరమణో దివ్యవస్త్రమాల్యాదిభూషణః ।

పరార్థ్యవిత్తసంయుతో విజ్ఞో దినాని నయతి ప్రభుః ॥ ४॥

ఏవంస్వశత్రునీచాంశేఽష్టమాంశే వాఽష్టమే రిపౌ ।
సంస్థితః కురుతే జాతం కాన్తాసుఖవివర్జితమ్ ॥ ५॥

వ్యయాధిక్యపరిక్లాన్తం దివ్యభోగనిరాకృతమ్ ।
స హి కేన్ద్రత్రికోణస్థః స్వస్త్రియాఽలంకృతః స్వయమ్ ॥ ६॥

యథా లగ్నాత్ ఫలం చైతదాత్మనః పరికీర్తితమ్ ।
ఏవం భ్రాత్రాదిభావేషు తత్తత్సర్వం విచారయేత్ ॥ ७॥

దృశ్యచక్రార్ధగాః ఖేటాః ప్రత్యక్షఫలదాయకాః ।
అదృశ్యార్ధగతాః ఖేటాః పరోక్షే ఫలదాః స్మృతాః ॥ ८॥

వ్యయస్థానగతోః రాహుర్భౌమార్కిరవిసంయుతః ।
తదీశేఽప్యర్కసంయుక్తే నరకే పతనం భవేత్ ॥ ९॥

వ్యయస్థానగతే సౌమ్యే తదీశే స్వోచ్చరాశిగే ।
శుభయుక్తే సుభైర్దృష్టే మోక్షః స్యాన్నాత్ర సంశయః ॥ ౧౦॥

వ్యయేశే పాపసంయుక్తే వ్యయే పాపసమన్వితే ।
పాపగ్రహేణ సందృష్టే దేశాద్దేశాన్తరం గతః ॥ ౧౧॥

వ్యయేశే శుభరాశిస్థే వ్యయర్క్షే శుభసంయుతే ।
శుభగ్రహేణ సందృష్టే స్వదేశాత్ సఞ్చరో భవేత్ ॥ ౧౨॥

వ్యయే మన్దాదిసంయుక్తే భూమిజేన సమన్వితే ।
సు/భదృష్టేర్న సమ్ప్రాప్తిః పాపమూలాద్ధనార్జనమ్ ॥ ౧౩॥

లగ్నేశే వ్యయరాశిస్థే వ్యయేశే లగ్నసంయుతే ।
భృగుపుత్రేణ సంయుక్తే ధర్మమూలాద్ధనవ్యయః ॥ ౧౪॥

అథ భావేశఫలాధ్యాయః ॥ ౨౪॥

లగ్నేశే లగ్నగే దేహసుఖభాగ్ భుజవిక్రమీ ।
మనస్వీ చఞ్చలశ్చైవ ద్విభార్యో పరగోఽపి వ ॥ ౧॥

లగ్నేశే ధనగే బాలో లాభవాన్ పణ్డితః సుఖీ ।
సుశీలో ధర్మవిన్మానీ బహుదారగుణైర్యుతః ॥ ౨॥

లగ్నేశే సహజే జాతః సింహతుల్యపరాక్రమీ ।
సర్వసమ్పద్యుతో మానీ ద్విభార్యో మతిమాన్ సుఖీ ॥ ౩॥

లగ్నేశే సుఖగే బాలః పితృమాతృసుఖాన్వితః ।
బహుభ్రాతృయుతః కామీ గుణరూపసమన్వితః ॥ ౪॥

లగ్నేశే సుతగే జన్తోః సుతసౌఖ్యం చ మధ్యమమ్ ।
ప్రథమాపత్యనాశః స్యాన్మానీ క్రోధీ నృపప్రియః ॥ ౫॥

లగ్నేశే షష్ఠగే జాతో దేహసౌఖ్యవివర్జితః ।
పాపాఢ్యే శత్రుతః పీడా సౌమ్యదృష్టివివర్జితే ॥ ౬ ॥

లగ్నేశే సప్తమే పాపే భార్యా తస్య న జీవతి ।
శుభేఽటనో దరిద్రో వా విరక్తో వా నృపోఽపి వా ॥ ౭ ॥

లగ్నేశేఽష్టమగే జాతః సిద్ధవిద్యావిశారదః ।
రోగీ చౌరో మహాక్రోధీ ద్యూతీ చ పరదారగః ॥ ౮ ॥

లగ్నేశే భాగ్యగే జాతో భాగ్యవాఞ్జనవల్లభః ।
విష్ణుభక్తః పటుర్వాగ్మీ దారపుత్రధనైర్యుతః ॥ ౯ ॥

లగ్నేశే దశమే జాతః పితృసౌఖ్యసమన్వితః ।
నృపమాన్యో జనే ఖ్యాతః స్వార్జితస్వో న సంశయః ॥ ౧౦ ॥

లగ్నేశే లాభగే జాతః సదా లాభసమన్వితః ।
సుశీలః ఖ్యాతకీర్తిశ్చ బహుదారగుణైర్యుతః ॥ ౧౧ ॥

లగ్నేశే వ్యయభావస్థే దేహసౌఖ్యవివర్జితః ।
వ్యర్థవ్యయీ మహాక్రోధీ శుభదృగ్యోగవర్జితే ॥ ౧౨ ॥

ధనేశే లగ్నగే జాతః పుత్రవాన్ ధనసంయుతః ।
కుటుమ్బకణ్టకః కామీ నిష్ఠురః పరకార్యకృత్ ॥ ౧౩ ॥

ధనేశే ధనగే జాతో ధనవాన్ గర్వసంయుతః ।
ద్విభార్యో బహుభార్యో వా సుతహీనః ప్రజాయతే ॥ ౧౪॥

ధనేశే సహజే జాతో విక్రమీ మతిమాన్ గుణీ ।
కామీ లోభీ శుభాఢ్యే చ పాపాఢ్యే దేవనిన్దకః ॥ ౧౫॥

ధనేశే సుఖభావస్థే సర్వసమ్పత్సమన్వితః ।
గురుణా సంయుతే స్వోచ్చే రాజతుల్యో నరో భవేత్ ॥ ౧౬॥

ధనేశే సుతభావస్థే జాతో ధనసమన్వితః ।
ధనోపార్జనశీలాశ్చ జాయన్తే తత్సుతా అపి ॥ ౧౭॥

ధనేశే రిపుభావస్థే సశుభే శత్రుతో ధనమ్ ।
సపాపే శత్రుతో హానిర్జంఘావైకల్యవాన్ భవేత్ ॥ ౧౮॥

ధనేశే సప్తమే జాతః పరదారరతో భిషక్ ।
పాపేక్షితయుతే తస్య భార్యా చ వ్యభిచారిణీ ॥ ౧౯॥

ధనేశేఽష్టమగే జాతో భూరిభూమిధనైర్యుతః ।
పత్నీసుఖం భవేత్ స్వల్పం జ్యేష్ఠభ్రాతృసుఖం న హి ॥ ౨౦॥

ధనేశే ధర్మభావస్థే ధనవానుద్యమీ పటుః ।
బాల్యే రోగీ సుఖీ పశ్చాత్ తీర్థధర్మవ్రతాదికృత్ ॥ ౨౧॥

ధనేశే కర్మగే జాతః కామీ మానీ చ పణ్డితః ।

బహుదార్యధనైర్యుక్తః కిఞ్చ పుత్రసుఖోజ్ఝితః ॥ ౨౨॥

ధనేశే లాభభావస్థే సర్వలాభసమన్వితః ।
సదోద్యోగయుతో మానీ కీర్తిమాన్ జాయతే నరః ॥ ౨౩॥

ధనేశే వ్యయభావస్థే సాహమీ ధనవర్జితః ।
పరభాగ్యరతస్తస్య జ్యేష్ఠాపత్యసుఖం నహి ॥ ౨౪॥

లగ్నగే సహజాధీశే స్వభుజార్జితవిత్తవాన్ ।
సేవాజ్ఞః సాహసీ జాతో విద్యాహీనోఽపి బుద్ధిమాన్ ॥ ౨౫॥

ద్వితీయే సహజాధీశే స్థూలో విక్రమవర్జితః ।
స్వల్పారమ్భీ సుఖీ న స్యాత్ పరస్త్రీధనకాముకః ॥ ౨౬॥

సహజే సహజాధీశే సహోదరసుఖాన్వితః ।
ధనపుత్రయుతో హృష్టో భునక్తి సుఖమద్భుతమ్ ॥ ౨౭॥

సుఖస్థే సహజాధీశే సుఖీ చ ధనసంయుతః ।
మతిమాన్ జాయతే బాలో దుష్టభార్యాపతిశ్చ సః ॥ ౨౮॥

సుతస్థే సహజాధీశే పుత్రవాన్ గుణసంయుతః ।
భార్యా తస్య భవేత్ క్రూరా క్రూరగ్రహయుతేక్షితే ॥ ౨౯॥

షష్ఠభావే తృతీయేశే భ్రాతృశత్రుర్మహాధనీ ।
మాతులైశ్చ సమం వైరం మాతులానీప్రియో నరః ॥ ౩౦॥

సప్తమే సహజాధీశే రాజసేవాపరో నరః ।
బాల్యే దుఃఖీ సుఖీ చాన్తే జాయతే నాఽత్ర సంశయః ॥ ౩౧॥

అష్టమే సహజాధీశే జాతశ్చౌరో నరో భవేత్ ।
దాసవృత్త్యోపజీవీ చ రాజద్వారే మృతిర్భవేత్ ॥ ౩౨॥

నవమే సహజాధీశే పితుః సుఖవివర్జితః ।
స్త్రీభిర్భాగ్యోదయస్తస్య పుత్రాదిసుఖసంయుతః ॥ ౩౩॥

దశమే సహజాధీశే జాతః సర్వసుఖాన్వితః ।
స్వభుజార్జివిత్తశ్చ దుష్టస్త్రీభరణే రతః ॥ ౩౪॥

లాభగే సహజాధీశే వ్యాపారే లాభవాన్ సదా ।
విద్యాహీనోఽపి మేధావీ సాహసీ పరసేవకః ॥ ౩౫॥

వ్యయస్థే సహజాధీశే కుతార్యే వ్యయకృజ్జనః ।
పితా తస్య భవేత్ క్రూరః స్త్రీభిర్భాగ్యోదయస్తథా ॥ ౩౬॥

సుఖేశే ధనగే జాతో విద్యాగుణవిభూషితః ।
భూమీవాహనసంయుక్తో మాతుః సుఖసమన్వితః ॥ ౩౭॥

సుఖేశే ధనగే జాతో భోగీ సర్వధనాన్వితః ।
కుటుమ్బసహితో మానీ సాహసీ కుహకాన్వితః ॥ ౩౮॥

సుఖేశే సహజే జాతో విక్రమీ భృత్యసంయుతః ।
ఉదారోఽరుగ్ గుణీ దాతా స్వభుజార్జితవిత్తవాన్ ॥ ౩౯ ॥

సుఖేశే సుఖభావస్థే మన్త్రీ సర్వధనాన్వితః ।
చతురః శీలవాన్ మానీ జ్ఞానవాన్ స్త్రీప్రియః సుఖీ ॥ ౪౦ ॥

సుఖేశే పుత్రభావస్థే సుఖీ సర్వజనప్రియః ।
విష్ణుభక్తో గుణీ మానీ స్వభుజార్జితవిత్తవాన్ ॥ ౪౧ ॥

సుఖేశే రిపుభావస్థే మాతుః సుఖవివర్జితః ।
క్రోధీ చోరోఽభిచారీ చ స్వేచ్ఛాచారశ్చ దుర్మనాః ॥ ౪౨ ॥

సుఖేశే సప్తమే జాతో బహువిద్యాసమన్వితః ।
పిత్రార్జితధనత్యాగీ సభాయాం మూకవద్ భవేత్ ॥ ౪౩ ॥

సుఖేశే రన్ధ్రభావస్థే గృహాదిసుఖవర్జితః ।
పిత్రోః సుఖం భవేదల్పం జాతః క్లీబసమో భవేత్ ॥ ౪౪ ॥

సుఖేశే భాగ్యభావస్థే జాతః సర్వజనప్రియః ।
దేవభక్తో గుణీ మానీ భవేత్ సర్వసుఖాన్వితః ॥ ౪౫ ॥

సుఖేశే కర్మభావస్థే రాజమాన్యో నరో భవేత్ ।
రసాయనీ మహాహృష్టో సుఖభోగీ జితేన్ద్రియః ॥ ౪౬ ॥

సుఖేశే లాభగే జాతో గుప్తరోగభయాన్వితః ।

ఉదారీ గుణవాన్ దాతా పరోపకరణే రతః ॥ ౪౭॥

సుఖేశే వ్యయభావస్థే గృహాదిసుఖవర్జితః ।
జాతో దుర్వ్యసనీ మూఢః సదాఽలస్యసమన్వితః ॥ ౪౮॥

సుతేశే లగ్నగే జాతో విద్యాన్ పుత్రసుఖాన్వితః ।
కదర్యో వక్రచిత్తశ్చ పరద్రవ్యాపహారకః ॥ ౪౯॥

సుతేశే ధనగే జాతో బహుపుత్రో ధనాన్వితః ।
కుటుమ్బపోషకో మానీ స్త్రీప్రియః సుయశా భువి ॥ ౫౦॥

సుతేశే సహజే భావే జాయతే సోదరప్రియః ।
పిశునశ్చ కదర్యశ్చ స్వకార్యనిరతః సదా ॥ ౫౧॥

సుతేశే సుఖభావస్థే సుఖీ మాతృసుఖాన్వితః ।
లక్ష్మీయుక్తః సుబుద్ధిశ్చ రాజ్ఞోఽమాత్యోఽథవా గురుః ॥ ౫౨॥

సుతేశే సుతభావస్తే శుభాఢ్యే పుత్రవాన్ నరః ।
పాపాఢ్యేఽపత్యహీనోఽసౌ గుణవాన్ మిత్రవత్సలః ॥ ౫౩॥

సుతేశే రిపుభావస్థే పుత్రః శత్రుసమో భవేత్ ।
మృతాపత్యోఽథవా జాతో దత్తక్రీతసుతోఽథవా ॥ ౫౪॥

సుతేశే సప్తమే మానీ సర్వధర్మసమన్వితః ।
పుత్రాదిసుఖయుక్తశ్చ పరోపకరణే రతః ॥ ౫౫॥

సుతేశే రన్ధ్రభావస్థే స్వల్పపుత్రసుఖాన్వితః ।
కాసశ్వాససమాయుక్తః క్రోధీ చ సుఖవర్జితః ॥ ౫౬ ॥

సుతేశే భాగ్యగే పుత్రో భపో వా తత్సమో భవేత్ ।
స్వయం వా గ్రన్థకర్తా చ విఖ్యాతః కులదీపకః ॥ ౫౭ ॥

సుతేశే రాజ్యభావస్థే రాజయోగో హి జాయతే ।
అనేకసుఖభోగీ చ ఖ్యాతకీర్తిర్నరో భవేత్ ॥ ౫౮ ॥

సుతేశే లాభగే జాతో విద్యావాన్ జనవల్లభః ।
గ్రన్థకర్తా మహాదక్షో బహుపుత్రధనాన్వితః ॥ ౫౯ ॥

సుతేశే వ్యయభావస్థే జాతః పుత్రసుఖోజ్ఝితః ।
దత్తపుత్రయుతో వాఽసౌ క్రీతపుత్రాన్వితోఽథవా ॥ ౬౦ ॥

షష్ఠేశే లగ్నగే జాతో రోగవాన్ కీర్తిసంయుతః ।
ఆత్మశత్రుర్ధనీ మానీ సాహసీ గుణవాన్ నరః ॥ ౬౧ ॥

షష్ఠేశే ధనభావస్థే సాహసీ కులవిశ్రుతః ।
పరదేశీ సుఖీ వక్తా స్వకర్మనీరతః సదా ॥ ౬౨ ॥

షష్ఠేశే సహజః జాతః క్రోధీ విక్రమవర్జితః ।
భ్రాతా శత్రుసమస్తస్య భృత్యశ్చోత్తరదాయకః ॥ ౬౩ ॥

షష్ఠేశే సుఖభావస్థే మాతుః సుఖవివర్జితః ।
మనస్వీ పిశునా ద్వేషీ చలచిత్తోఽతివిత్తవాన్ ॥ ౬౪॥

షష్ఠేశే సుతగో యస్య చలం తస్య ధనాదికమ్ ।
శత్రుతా పుత్రమిత్రైశ్చ సుఖీ స్వార్థీ దయాన్వితః ॥ ౬౫॥

షష్ఠేశే రిపుభావస్థే వైరం స్వజ్ఞాతిమణ్డలాత్ ।
అన్యైః సహ భవేన్ మైత్రీ సుఖం మధ్యం ధనాదిజమ్ ॥ ౬౬॥

షష్ఠేశే దారభావస్థే జాతో దారసుఖోజ్ఝితః ।
కీర్తిమాన్ గుణవాన్ మానీ సాహసీ ధనసంయుతః ॥ ౬౭॥

షష్ఠేశేఽష్టమగే జాతో రోగీ శత్రుర్మనీషిణామ్ ।
పరద్రవ్యాభిలాషీ చ పరదారరతోఽశుచిః ॥ ౬౮॥

షష్ఠేశే భాగ్యగే జాతః కాష్ఠపాషాణవిక్రయీ ।
వ్యవహారే క్వచిద్ధానిః క్వచిద్వృద్ధిశ్చ జాయతే ॥ ౬౯॥

షష్ఠేశే దశమే భావే మానవః కులవిశ్రుతః ।
అభక్తశ్చ పితుర్వక్తా విదేశే చ సుఖీ భవేత్ ॥ ౭౦॥

షష్ఠేశే లాభగే జాతః శత్రుతో ధనమాప్నుయాత్ ।
గుణవాన్ సాహసీ మానీ కిన్తు పుత్రసుఖోజ్ఝితః ॥ ౭౧॥

షష్ఠేశే వ్యయభావస్థే వ్యసనే వ్యయకృత్ సదా ।

విద్వద్ద్వేషీ భవేజ్జాతో జీవహింసాసు తత్పరః ॥ ౭౨॥

దారేశే లగ్నగే జాతః పరదారేషు లమ్పటః ।
దుష్టో విచక్షణోఽధీరో జనో వాతరుజాన్వితః ॥ ౭౩॥

దారేశే ధనగే జాతో బహుస్త్రీభిః సమన్వితః ।
దారయోగాద్ధనాప్తిశ్చ దీర్ఘసూత్రీ చ మానవః ॥ ౭౪॥

దారేశే సహజే జాతో మృతాపత్యో హి మానవః ।
కదాచిజ్జాయతే పుత్రీ యత్నాత్ పుత్రోఽపి జీవతి ॥ ౭౫॥

దారేశే సుఖభావస్థే జాయా నాస్య వశే సదా ।
స్వయం సత్యప్రియో ధీమాన్ ధర్మాత్మా దన్తరోగయుక్ ॥ ౭౬॥

దారేశే పఞ్చమే జాతో మాని సర్వగుణాన్వితః ।
సర్వదా హర్షయుక్తశ్చ తథా సర్వధనాధిపః ॥ ౭౭॥

దారేశే రిపుభావస్థే భార్యా తస్య రుజాన్వితా ।
స్త్రియా సహాఽథ వా వైరం స్వయం క్రోధీ సుఖోజ్ఝితః ॥ ౭౮॥

దారేశే సప్తమే భావే జాతో దారసుఖాన్వితః ।
ధీరో విచక్షణో ధీమాన్ కేవలం వాతరోగవాన్ ॥ ౭౯॥

దారేశే మృత్యుభావస్థే జాతో దారసుఖోజ్ఝితః ।
భార్యాఽపి రోగయుక్తాఽస్య దుఃశీలాఽపి న చానుగా ॥ ౮౦॥

దారేశే ధర్మభావస్థే నానాస్త్రీభిః సమాగమః ।
జాయాహృతమనా జాతో బహ్వారమ్భకరో నరః ॥ ౮౧॥

దారేశే కర్మభావస్థే నాస్య జాయా వశానుగా ।
స్వయం ధర్మరతో జాతో ధనపుత్రాదిసంయుతః ॥ ౮౨॥

దారేశే లాభభావస్థే దారైరర్థసమాగమః ।
పుత్రాదిసుఖమల్పం చ జనః కన్యాప్రజో భవేత్ ॥ ౮౩॥

దారేశే వ్యయగే జాతో దరిద్రః కృపణోఽపి వా ।
భార్యా;పి వ్యయశీలాఽస్య వస్త్రాజీవీ నరో భవేత్ ॥ ౮౪॥

అష్టమేశే తనౌ జాతస్తనుసౌఖ్యవివర్జితః ।
దేవానాం బ్రాహ్మణానాం చ నిన్దకో వ్రణసంయుతః ॥ ౮౫॥

అష్టమేశే ధనే బాహుబలహీనః ప్రజాయతే ।
ధనం తస్య భవేత్ స్వల్పం నష్టం విత్తం న లభ్యతే ॥ ౮౬॥

రన్ధ్రేశే సహజే భావే భ్రాతృసౌఖ్యం న జాయతే ।
సాలస్యో భృత్యహీనశ్చ జాయతే బలవర్జితః ॥ ౮౭॥

రన్ధ్రేశే సుఖభావస్థే మాతృహీనో భవేచ్ఛిశుః ।
గృహభూమిసుఖైర్హీనో మిత్రద్రోహీ న సంశయః ॥ ౮౮॥

రన్ధ్రేశే సుతభావస్థే జడబుద్ధిః ప్రజాయతే ।
స్వల్పప్రజ్ఞో భవేజ్జతో దీర్ఘాయుశ్చ ధనాన్వితః ॥ ౮౯॥

రన్ధ్రేశే రిపుభావస్థే శత్రుజేతా భవేజ్జనః ।
రోగయుక్తశరీరశ్చ బాల్యే సర్పజలాద్ భయమ్ ॥ ౯౦॥

రన్ధ్రేశే దారభావస్థే తస్య భార్యాద్వయం భవేత్ ।
వ్యాపారే చ భవేద్ధానిస్తస్మిన్ పాపయుతే ధ్రువమ్ ॥ ౯౧॥

రన్ధ్రేశే మృత్యుభావస్థే జాతా దీర్ఘాయుషా యుతః ।
నిర్బలే మధ్యమాయుః స్యాచ్చౌరో నిన్ద్యోఽన్యనిన్దకః ॥ ౯౨॥

అష్టమేశే తపఃస్థానే ధర్మద్రోహీ చ నాస్తికః ।
దుష్టభార్యాపతిశ్చైవ పరద్రవ్యాపహారకః ॥ ౯౩॥

రన్ధ్రేశే కర్మభావస్తే పితృసౌఖ్యవివర్జితః ।
పిశునః కర్మహీనశ్చ యది నైవ శుభేక్షితే ॥ ౯౪॥

రన్ధ్రేశే లాభభావస్థే సపాపే ధనవర్జితః ।
బాల్యే దుఃఖీ సుఖీ పశ్చాత్ దీర్ఘాయుశ్చ శుభాన్వితే ॥ ౯౫॥

రన్ధ్రేశే వ్యయభావస్థే కుకార్యే వ్యయకృత్ సదా ।
అల్పాయుశ్చ భవేజ్జాతః సపాపే చ విశేషతః ॥ ౯౬॥

భాగ్యేశే లగ్నగే జాతో భాగ్యవాన్ భూపవన్దితః ।

సుశీలశ్చ సురూపశ్చ విద్యావాన్ జనపూజితః ॥ ౯౭॥

భాగ్యేశే ధనభావస్థే పణ్డితో జనవల్లభః ।
జాయతే ధనవాన్ కామీ స్త్రీపుత్రాదిసుఖాన్వితః ॥ ౯౮॥

భాగ్యేశే భ్రాతృభావస్థే జాతో భ్రాతృసుఖాన్వితః ।
ధనవాన్ గుణవాంశ్చాపి రూపశీలసమన్వితః ॥ ౯౯॥

భాగ్యేశే తుర్యభావస్థే గృహయానసుఖాన్వితః ।
సర్వసమ్పత్తియుక్తశ్చ మాతృభక్తో భవేన్నరః ॥ ౧౦౦॥

భాగ్యేశే సుతభావస్థే సుతభాగ్యసమన్వితః ।
గురుభక్తిరతో ధీరో ధర్మాత్మా పణ్డితో నరః ॥ ౧౦౧॥

భాగ్యేశే రిపుభావస్థే స్వల్పభాగ్యో భవేన్నరః ।
మాతులాదిసుఖైర్హీనః శత్రుభిః పీడితః సదా ॥ ౧౦౨॥

భాగ్యేశే దారభావస్థే దారయోగాత్ సుఖోదయః ।
గుణవాన్ కీర్తిమాంశ్చాపి జాయతే ద్విజసత్తమః ॥ ౧౦౩॥

భాగ్యేశే మృత్యుభావస్థే భాగ్యహీనో నరో భవేత్ ।
జ్యేష్ఠభ్రాతృసుఖం నైవ తస్య జాతస్య జాయతే ॥ ౧౦౪॥

భాగ్యేశే భాగ్యభావస్థే బహుభాగ్యసమన్వితః ।
గుణసౌన్దర్యసమ్పన్నో సహజేభ్యః సుఖం బహు ॥ ౧౦౫॥

భాగ్యేశే కర్మభావస్థే జాతో రాజాఽథ తత్సమః ।
మన్త్రీ సేనాపతిర్వాఽపి గుణవాన్ జనపుజితః ॥ ౧౦౬ ॥

భాగ్యేశే లాభభావస్థే ధనలాభో దినే దినే ।
భక్తో గురుజనానాం చ గుణవాన్ పుణ్యవానపి ॥ ౧౦౭ ॥

భాగ్యేశో వ్యయభావస్థో భాగ్యహానికరో నృణామ్ ।
శుభకార్యే వ్యయో నిత్యం నిర్ధనోఽతిథిసఙ్గమాత్ ॥ ౧౦౮ ॥

కర్మేశే లగ్నగే జాతో విద్వాన్ ఖ్యాతో ధనీ కవిః ।
బాల్యే రోగీ సుఖీ పశ్చాద్ ధనవృద్ధిర్దినే దినే ॥ ౧౦౯ ॥

రాజ్యేశే ధనభావస్థే ధనవాన్ గుణసంయుతః ।
రాజమాన్యో వదాన్యశ్చ పిత్రాదిసుఖసంయుతః ॥ ౧౧౦ ॥

కర్మేశే సహజే జాతో భ్రాతృభృత్యసుఖాన్వితః ।
విక్రమీ గుణసమ్పన్నః వాగ్మీ సత్యరతో నరః ॥ ౧౧౧ ॥

కర్మేశే సుఖభావస్థే సుఖీ మాతృహితే రతః ।
యానభూమిగృహాధీశో గుణవాన్ ధనవానపి ॥ ౧౧౨ ॥

కర్మేశే సుతభావస్థే సర్వవిద్యాసమన్వితః ।
సర్వదా హర్షసంయుక్తో ధనవాన్ పుత్రవానపి ॥ ౧౧౩ ॥

కర్మేశే రిపుభావస్థే పితృసౌఖ్యవివర్జితః ।
చతురోఽపి ధనైర్హీనః శత్రుభిః పరిపీడితః ॥ ౧౧౪॥

రాజ్యేశే దారభావస్థే జాతో దారసుఖాన్వితః ।
మనస్వీ గుణవాన్ వాగ్మీ సత్యధర్మరతః సదా ॥ ౧౧౫॥

కర్మేశే రన్ధ్రభావస్థే కర్మహీనో భవేన్నరః ।
దీర్ఘాయురప్యసౌ జాతః పరనిన్దాపరాయణః ॥ ౧౧౬॥

రాజ్యేశే భాగ్యభే జాతో రాజా రాజకులోద్భవః ।
తత్సమోఽన్యకులోత్పన్నో ధనపుత్రాదిసంయుతః ॥ ౧౧౭॥

కర్మేశే రాజ్యభావస్థే సర్వకర్మపటుః సుఖీ ।
విక్రమీ సత్యవక్తా చ గురుభక్తిరతో నరః ॥ ౧౧౮॥

రాజ్యేశే లాభభావస్థే జాతో ధనసుతాన్వితః ।
హర్షవాన్ గుణవాంశ్చాపి సత్యవక్తా సదా సుఖీ ॥ ౧౧౯॥

రాజ్యేశే వ్యయభావస్థే తస్య రాజగృహే వ్యయః ।
శత్రుతోఽపి భయం నిత్యం చతురశ్చాపి చిన్తితః ॥ ౧౨౦॥

లాభేశే లగ్నగే జాతః సాత్త్వికో ధనవాన్ సుఖీ ।
సమదృష్టిః కవిర్వాగ్మీ సదా లాభసమన్వితః ॥ ౧౨౧॥

లాభేశే ధనభావస్థే జాతః సర్వధనాన్వితః ।

సర్వసిద్ధియుతో దాతా ధార్మికశ్చ సుఖీ సదా ॥ ౧౨౨॥

లాభేశే సహజే జాతః కుశలః సర్వకర్మసు ।
ధనీ భ్రాతృసుఖోపేతః శూలరోగభయం క్వచిత్ ॥ ౧౨౩॥

లాభేశే సుఖభావస్థే లాభో మాతృకులాద్ భవేత్ ।
తీర్థయాత్రాకరో జాతో గృహభూమిసుఖాన్వితః ॥ ౧౨౪॥

లాభేశే సుతభావస్థే భవన్తి సుఖినః సుతాః ।
విద్యవన్తోఽపి సచ్ఛీలాః స్వయం ధర్మరతః సుఖీ ॥ ౧౨౫॥

లాభేశే రోగభావస్థే జాతో రోగసమన్వితః ।
క్రూరబుద్ధిః ప్రవాసీ చ శత్రుభి పరిపీడితః ॥ ౧౨౬॥

లాభేశే దారభావస్థే లాభో దారకులాత్ సదా ।
ఉదారశ్చ గుణీ కామీ జనో భార్యావశానుగః ॥ ౧౨౭॥

లాభేశే రన్ధ్రభావస్థే హానిః కార్యేషు జాయతే ।
తస్యాయుశ్చ భవేద్దీర్ఘం ప్రథమం మరణం స్త్రియః ॥ ౧౨౮॥

లభేశే భాగ్యభావస్థే భాగ్యవాన్ జాయతే నరః ।
చతురః సత్యవాదీ చ రాజపుజ్యో ధనాధిపః ॥ ౧౨౯॥

లాభేశే కర్మభావస్థే భూపవన్ద్యో గుణాన్వితః ।
నిజధర్మరతో ధీమాన్ సత్యవాదీ జితేన్ద్రియః ॥ ౧౩౦॥

లాభేశే లాభభావస్థే లాభః సర్వేషు కర్మసు ।
పణ్డిత్యం చ సుఖం తస్య వర్ద్ధతే చ దినే దినే ॥ ౧౩౧ ॥

లాభేశే వ్యయభావస్థే సత్కార్యేషు వ్యయః సదా ।
కాముకో బహుపత్నీకో మ్లేచ్ఛసంసర్గకారకః ॥ ౧౩౨ ॥

వ్యయేశే లగ్నగే జాతో వ్యయశీలో జతో భవేత్ ।
దుర్బలః కఫరోగీ చ ధనవిద్యావివర్జితః ॥ ౧౩౩ ॥

వ్యయేశే ధనభావస్థే శుభకార్యే వ్యయః సదా ।
ధార్మికః ప్రియవాదీ చ గుణసౌఖ్యసమన్వితః ॥ ౧౩౪ ॥

వ్యయేశే సహజే జాతో భ్రాతృసౌక్యవివర్జితః ।
భవేదన్యజనద్వేషీ స్వశరీరస్య పోషకః ॥ ౧౩౫ ॥

వ్యయేశే సుఖభావస్థే మాతుః సుఖవివర్జితః ।
భూమియానగృహాదీనాం హానిస్తస్య దినేదినే ॥ ౧౩౬ ॥

వ్యయేశే సుతభావస్థే సుతవిద్యావివర్జితః ।
పుత్రార్థే చ వ్యయస్తస్య తీర్థాటనపరో నరః ॥ ౧౩౭ ॥

వ్యయేశే రిపుభావస్థే జాతః స్వజనవైరకృత్ ।
క్రోధీ పాపీ చ దుఃఖీ చ పరజాయారతో నరః ॥ ౧౩౮ ॥

వ్యయేశే దారభావస్థే వ్యయో దారకృతః సదా ।
తస్య భార్యాసుఖం నైవ బలవిద్యావివర్జితః ॥ ౧౩౯॥

వ్యయేశే మృత్యుభావస్థే జాతో లాభాన్వితః సదా ।
ప్రియవాజ్ మధ్యమాయుశ్చ సమ్పూర్ణగుణసంయుతః ॥ ౧౪౦॥

వ్యయేశే భాగ్యభావస్థే గురుద్వేషీ భవేన్నరః ।
మిత్రైరపి భవేద్వైరం స్వార్థసాధనతత్పరః ॥ ౧౪౧॥

వ్యయేశే రాజ్యభావస్థే వ్యయో రాజకులాద్భవేత్ ।
పితృతోఽపి సుఖం తస్య స్వల్పమేవ హి జాయతే ॥ ౧౪౨॥

వ్యయేశే లాభభావస్థే లాభే హానిః ప్రజాయతే ।
పరేణ రక్షితం ద్రవ్యం కదాచిల్లభతే నరః ॥ ౧౪౩॥

వ్యయేశే వ్యయభావస్థే వ్యయాధిక్యం హి జాయతే ।
న శరీరసుఖం తస్య క్రోధీ ద్వేషపరో నృణామ్ ॥ ౧౪౪॥

ఇతి తే కథితం విప్ర భావేశానాం చ యత్ ఫలమ్ ।
బలాబలవివేకేన సర్వేషం తత్సమాదిశేత్ ॥ ౧౪౫॥

ద్విరాశీశస్య ఖేటస్య విదిత్వోభయథా ఫలమ్ ।
విరోధే తుల్యఫలయోర్ద్వయోర్నాశః ప్రజాయతే ॥ ౧౪౬॥

విభిన్నయోస్తు ఫలయోర్ద్వయోః ప్రాప్తిర్భవేద్ధ్రువమ్ ।

గ్రహే పూర్ణబలే పుర్ణమర్ధమర్ధబలే ఫలమ్ ॥ ౧౪౭ ॥

పాదం హీనబలే ఖేటే జ్ఞేయమిత్థం బుధైరితి ।
ఉక్తం భావస్థితానాం తే భావేశానాం పలం మయా ॥ ౧౪౮ ॥

అథాఽప్రకాశగ్రహఫలాధ్యాయః ॥ ౨౫ ॥

రవ్యాదిసప్తఖేటానాం ప్రోక్తం భావఫలం మయా ।
అప్రకాశగ్రహాణాం చ ఫలాని కథయామ్యహమ్ ॥ ౧ ॥

శూరో విమలనేత్రాంశః సుస్తబ్ధో నిర్ఘృణః ఖలః ।
మూర్తిస్థే ధూమసంజ్ఞే చ గాఢరోషో నరః సదా ॥ ౨ ॥

రోగీ ధనీ తు హీనాఙ్గో రాజ్యాపహృతమానసః ।
ధూమే ద్వితీయే సంప్రాప్తే మన్దప్రజ్ఞో నపుంసకః ॥ ३ ॥

మతిమాన్ శౌర్యసమ్పన్న ఇష్టచితః ప్రియంవదః ।
ధూమే సహజభావస్థే జనాఢ్యో ధనవాన్ భవేత్ ॥ ౪ ॥

కలత్రాఙ్గపరిత్యక్తో నిత్యం మనసి దుఃఖితః ।

ధూమే చతుర్థే సమ్ప్రాప్తే సర్వశాస్త్రార్థచిన్తకః ॥ ౫ ॥

స్వల్పాపత్యో ధనైర్హీనో ధూమే పఞ్చమసంస్థితే ।
గురుత సర్వభక్షం చ సుహృన్మన్త్రవివర్జితః ॥ ౬ ॥

బలవాఞ్చత్రువధకో ధూమే చ రిపుభావగే ।
బహుతేజోయుతః ఖ్యాతః సదా రోగవివర్జితః ॥ ౭ ॥

నిర్ధనః సతతం కామీ పరదారేషు కోవిదః ।
ధూమే సప్తమగే జాతో నిస్తేజాః సర్వదా భవేత్ ॥ ౮ ॥

విక్రమేణ పరిత్యక్తః సోత్సాహో సత్యసఙ్గరః ।
అప్రియో నిష్ఠురః స్వార్థీ ధూమే మృత్యుగతే సతి ॥ ౯ ॥

సుతసౌభాగ్యసమ్పన్నో ధనీ మానీ దయాన్వితః ।
ధర్మస్థానే స్థితే ధూమే ధర్మవాన్ బన్ధువత్సలః ॥ ౧౦ ॥

సుతసౌభాగ్యసంయుక్తః సన్తోషీ మతిమాన్ సుఖీ ।
కర్మస్థే మానవో నిత్యం ధూమే సత్యపదస్థితః ॥ ౧౧ ॥

ధనధాన్యహిరణ్యాఢ్యో రూపవాంశ్చ కలాన్వితః ।
ధూమే లాభగతే చైవ వినీతో గీతకోవిదః ॥ ౧౨ ॥

పతితః పాపకర్మా చ ధూమే ద్వాదశసఙ్గతే ।
పరదారేషు సంసక్తో వ్యసనీ నిర్ఘృణః శఠః ॥ ౧౩ ॥

లగ్నే పాతే చ సమ్ప్రాప్తే జాతకో దుఃఖీపీడితః ।
క్రూరో ఘాతకరో మూర్ఖో ద్వేషీ బన్ధుజనస్య చ ॥ ౧౪॥

జిహ్మోఽతిపిత్తవాన్ భోగీ ధనస్థే పాతసంజ్ఞకే ।
నిర్ఘృణశ్చాఽకృతజ్ఞశ్చ దుష్టాత్మా పాపకృత్తథా ॥ ౧౫॥

స్థిరప్రజ్ఞో రణీ దాతా ధనాఢ్యో రాజవల్లభః ।
సమ్ప్రాప్తే సహజే పాతే సేనాధీశో భవేన్నరః॥ ౧౬॥

బన్ధవ్యాధిసమాయుక్తః సుతసౌభాగ్యవర్జితః ।
చతుర్థగో యదా పాతస్తదా స్యాన్మనుజశ్చ సః ॥ ౧౭॥

దరిద్రో రూపసంయుక్తః పాతే పఞ్చమగే సతి ।
కఫపిత్తానిలైర్యుక్తో నిష్ఠురో నిరపత్రపః ॥ ౧౮॥

శత్రుహన్తా సుపుష్టశ్చ సర్వాస్త్రాణాం చ చాలకః ।
కలాసు నిపుణః శాన్తః పాతే శత్రుగతే సతి ॥ ౧౯॥

ధనదారసుతైస్త్యక్తః స్త్రీజితో దుఃఖసంయుతః ।
పాతే కలత్రగే కామీ నిర్లజ్జః పరసౌహృదః ॥ ౨౦॥

వికలాక్షో విరూపశ్చ దుర్భగో ద్విజనిన్దకః ।
మృత్యుస్థానే స్థితే పాతే రక్తపీడాపరిప్లుతః ॥ ౨౧॥

బహువ్యాపారకో నిత్యం బహుమిత్రో బహుశ్రుతః ।
ధర్మభే పాతఖేటే చ స్త్రీప్రియశ్చ ప్రియంవదః ॥ ౨౨॥

సశ్రీకో ధర్మకృచ్ఛాన్తో ధర్మకార్యేషు కోవిదః ।
కర్మస్థే పాతసంజ్ఞే హి మహాప్రాజ్ఞో విచక్షణః ॥ ౨౩॥

ప్రభూతధనవాన్ మానీ సత్యవాదీ దృఢవ్రతః ।
అశ్వాఢ్యో గీతసంసక్తః పాతే లాభగతే సతి ॥ ౨౪॥

కోపీ చ బహుకర్మాఢయో వ్యంగో ధర్మస్య దూషకః ।
వ్యయస్థానే గతే పాతే విద్వేషీ నిజబన్ధుషు ॥ ౨౫॥

విద్వాన్ సత్యరతః శాన్తో ధనవాన్ పుత్రవాఞ్ఛుచిః ।
పరిధో తనుగే దాతా జాయతే గురువత్సలః ॥ ౨౬॥

ఈశ్వరో రూపవాన్ భోగీ సుఖీ ధర్మపరాయణః ।
ధనస్థే పరిధౌ జాతః ప్రభుర్భవతి మానవః ॥ ౨౭॥

స్త్రీవల్లభః సురూపాంగో దేవస్వజనసంగతః ।
తృతీయే పరిధౌ భృత్యో గురుభక్తిసమన్వితః ॥ ౨౮॥

పరిధౌ సుఖభావస్థే విస్మితం త్వరిమంగలమ్ ।
అక్రూరం త్వథ సమ్పూర్ణం కురుతే గీతకోవిదమ్ ॥ ౨౯॥

లక్ష్మీవాన్ శీలవాన్ కాన్తః ప్రియవాన్ ధర్మవత్సలః ।

పఞ్చమే పరిధౌ జాతః స్త్రీణాం భవతి వల్లభః ॥ ౩౦॥

వ్యక్తోఽర్థపుత్రవాన్ భోగీ సర్వసత్త్వహితే రతః ।
పరిధౌ రిపుభావస్థే శత్రుహా జాయతే నరః ॥ ౩౧॥

స్వల్పాపత్యః సుఖైర్హీనో మన్దప్రజ్ఞః సునిష్ఠురః ।
పరిధౌ ద్యూనభావస్థే స్త్రీణాం వ్యాధిశ్చ జాయతే ॥ ౩౨॥

అధ్యాత్మచిన్తకః శాన్తో దృఢకాయో దృఢవ్రతః ।
ధర్మవాంశ్చ ససత్త్వశ్చ పరిధౌ రన్ధ్రసంస్థితే ॥ ౩౩॥

పుత్రాన్వితః సుఖీ కాన్తో ధనాఢయో లౌల్యవర్జితః ।
పరిధౌ ధర్మగే మానీ స్వల్పసన్తుష్టమానసః ॥ ౩౪॥

కలాభిజ్ఞస్తథా భోగీ దృఢకాయో హ్యమత్సరః ।
పరిధౌ దశమే ప్రాప్తే సర్వశాస్త్రార్థపారగః ॥ ౩౫॥

స్త్రీభోగీ గుణవాంశ్చైవ మతిమాన్ స్వజనప్రియః ।
లాభగే పరిధౌ జాతో మన్దాగ్నిరూపపద్యతే ॥ ౩౬॥

వ్యయస్తే పరిధౌ జాతో వ్యయకృత్ మానవః సదా ।
దుఃఖభాగ్ దుష్టబుద్ధిశ్చ గురునిన్దాపరాయణః ॥ ౩౭॥

ధనధాన్యహిరణ్యాఢ్యః కృతజ్ఞః సమ్మతః సతామ్ ।
సర్వదోషపరిత్యక్తశ్చాపే తనుగతే నరః ॥ ౩౮॥

ప్రియంవదః ప్రగల్భాఢ్యో వినీతో విద్యయాఽన్వితః ।
ధనస్థే చాపఖేటే చ రూపవాన్ ధర్మతత్పరః ॥ ౩౯॥

కృపణోఽతికలాభిజ్ఞశ్చౌర్యకర్మరతః సదా ।
సహజే ధనుషి ప్రాప్తే హీనాఙ్గో గతసౌహృదః ॥ ౪౦॥

సుఖీ గోధనధాన్యాఢ్యో రాజసన్మానపూజితః ।
కార్ముకే సుఖసంస్థే తు నీరోగో తను జాయతే ॥ ౪౧॥

రుచిమాన్ దీర్ఘదర్శో చ దేవభక్తః ప్రియంవదః ।
చాపే పఞ్చమగే జాతో వివృద్ధః సర్వకర్మసు ॥ ౪౨॥

శత్రుహన్తాఽతిధర్తశ్చ సుఖీ ప్రీతిరుచిః శుచిః ।
షష్ఠస్థానగతే చాపే సర్వకర్మసమృద్ధిభాక్ ॥ ౪౩॥

ఈశ్వరో గుణసమ్పూర్ణః శాస్త్రవిద్ధార్మికః ప్రియః ।
చాపే సప్తమభావస్థే భవతీతి న సంశయః ॥ ౪౪॥

పరకర్మరతః క్రూరః పరదారపరాయణః ।
అష్టమస్థానగతే చాపే జాయతే వికలాంగకః ॥ ౪౫॥

తపస్వీ వ్రతచర్యాసు నిరతో విద్యయాఽధికః ।
ధర్మస్థే జాయతే చాపే మానవో లోకవిశ్రుతః ॥ ౪౬॥

బహుపుత్రధనైశ్వర్యో గోమహిష్యాదిమాన్ భవేత్ ।
కర్మభే చాపసంయుక్తే జాయతే లోకవిశ్రుతః ॥ ४८॥

లాభగే చపఖేటే చ లాభయుక్తో భవేన్నరః ।
నిరోగో దృఢకోపాగ్నిర్మన్త్రస్త్రీపరమాస్త్రవిత్ ॥ ४९॥

ఖలోఽతిమానీ దుర్బుద్ధిర్నిర్లజ్జో వ్యయసంస్థితే ।
చాపే పరస్త్రీసంయుక్తో జాయతే నిర్ధనః సదా ॥ ४८॥

కుశలః సర్వవిద్యాసు సుఖీ వాఙ్నిపుణః ప్రియః ।
తనౌ శిఖిని సఞ్జాతః సర్వకామాన్వితో భవేత్ ॥ ५०॥

వక్తా ప్రియంవదః కాన్తో ధనస్థానగతే ధ్వజే ।
కావ్యకృత్ పణ్డితో మానీ వినీతో వాహనాన్వితః ॥ ५१॥

కదర్యః క్రూరకర్తా చ కృశాఙ్గో ధనవర్జితః ।
సహజస్థే తు శిఖిని తీవ్రరోగీ ప్రజాయతే ॥ ५२॥

రూపవాన్ గుణసమ్పన్నః సాత్త్వికోఽపి శ్రుతిప్రియః ।
సుఖసంస్థే తు శిఖిని సదా భవతి సౌఖ్యభాక్ ॥ ५३॥

సుఖీ భోగీ కలావిచ్చ పఞ్చమస్థానగే ధ్వజే ।
యుక్తిజ్ఞో మతిమాన్ వాగ్మీ గురుభక్తిసమన్వితః ॥ ५४॥

మాతృపక్షక్షయకరః శత్రుహా బహుబాన్ధవః ।

రిపుస్థానే ధ్వజే ప్రాప్తే శూరః కాన్తో విచక్షణః ॥ ౫౫ ॥

ద్యూతక్రీడాప్స్వభిరతః కామీ భోగసమన్వితః ।
ధ్వజే తు సప్తమస్థాగే వేశ్యాసు కృతసౌహృదః ॥ ౫౬ ॥

నీచకర్మరతః పాపో నిర్లజ్జో నిన్దకః సదా ।
మృత్యుస్థానే ధ్వజే ప్రాప్తే గతస్త్యపరపక్షకః ॥ ౫౭ ॥

లిఙ్గధారీ ప్రసన్నాత్మా సర్వభూతహితే రతః ।
ధర్మభే శిఖిని ప్రాప్తే ధర్మకార్యేషు కోవిదః ॥ ౫౮ ॥

సుఖసౌభాగ్యసమ్పన్నః కామినీనాం చ వల్లభః ।
దాతా ద్విజైః సమాయుక్తః కర్మస్థే శిఖిని ద్విజ ॥ ౫౯ ॥

నిత్యలాభః సుధర్మీ చ లాభే శిఖిని పూజితః ।
ధనాఢ్యః సుభగః శూరః సుయజ్ఞశ్చాతి కోవిదః ॥ ౬౦ ॥

పాపకర్మరతః శూరః శ్రద్ధాహీనోఽఘృణో నరః ।
పరదారరతో రౌద్రః శిఖిని వ్యయగే సతి ॥ ౬౧ ॥

రోగార్త్తః సతతం కామీ పాపాత్మాధిగతః శఠః ।
తనుస్థే గులికే జాతః ఖలభావోఽతిదుఃఖితః ॥ ౬౨ ॥

వికృతో దుఃఖితః క్షుద్రో వ్యసనీ చ గతత్రపః ।
ధనస్థే గులికే జాతో నిఃస్వో భవతి మానవః ॥ ౬౩ ॥

చార్వఙ్గో గ్రామపః పుణ్యసంయుక్తః సజ్జనప్రియః ।
సహజే గులికే జాతో మానవో రాజపూజితః ॥ ౬౪॥

రోగీ సుఖపరిత్యక్తః సదా భవతి పాపకృత్ ।
గులికే సుఖభావస్థే వాతపిత్తాధికో భవేత్ ॥ ౬౫॥

విస్తుతిర్విధనోఽల్పాయుర్ద్వేషీ క్షుద్రో నపుంసకః ।
గులికే సుతభావస్థే స్త్రీజితో నాస్తికో భవేత్ ॥ ౬౬॥

వీతశత్రుః సుపుష్టాఙ్గో రిపుస్థానే యమాత్మజే ।
సుదీప్తః సమ్మతః స్త్రీణాం సోత్సాహః సుదృఢో హితః ॥ ౬౭॥

స్త్రీజితః పాపకృజ్జారః కృశాఙ్గో గతసౌహృదః ।
జీవితః స్త్రీధనేనైవ గులికే సప్తమస్థితే ॥ ౬౮॥

క్షుధాలుర్దుఃఖిత క్రూరస్తీక్ష్ణరోషోఽతినిర్ఘృణః ।
రన్ధ్రగే గులికే నిఃస్వో జాయతే గుణవర్జితః ॥ ౬౯॥

బహుక్లేశః కృశతనుర్దుష్టకర్మాతినిర్ఘృణః ।
గులికే ధర్మగే మన్దః పిశునో బహిరాకృతిః ॥ ౭౦॥

పుత్రాన్వితః సుఖీ భోక్తా దేవాగ్న్యర్చనవత్సలః ।
దశమే గులికే జాతో యోగధర్మాశ్రితః సుఖీ ॥ ౭౧॥

సుస్త్రీభోగీ ప్రజాధ్యక్షో బన్ధూనాం చ హితే రతః ।
లాభస్థే గులికే జాతో నీచాఙ్గ సార్వభౌమకః ॥ ౭౨ ॥

నీచకర్మాశ్రితః పాపో హీనాఙ్గో దుర్భగోఽలసః ।
వ్యయగే గులికే జాతో నీచేషు కురుతే రతిమ్ ॥ ౭౩ ॥

లగ్నే ప్రాణపదే క్షణో రోగి భవతి మానవః ।
మూకోన్మత్తో జడాఙ్గస్తు హీనాఙ్గో దుఃఖిత కృశః ॥ ౭౪ ॥

బహుధాన్యో బహుధనో బహుభృత్యో బహుప్రజః ।
ధనస్థానస్థితే ప్రాణే సుభగో జయతే నరః ॥ ౭౫ ॥

హింస్రో గర్వసమాయుక్తో నిష్ఠురోఽతిమలిమ్లుచః ।
తృతీయగే ప్రాణపదే గురుభక్తివివర్జితః ॥ ౭౬ ॥

సుఖస్థే తు సుఖీ కాన్తః సుహృద్రమాసు వల్లభః ।
గురౌ పరాయణః శీతః ప్రాణే వై సత్యతత్పరః ॥ ౭౭ ॥

సుఖిభాక్ సుక్రియోపేతస్త్వపచారదయాన్వితః ।
పఞ్చమస్థే ప్రాణపదే సర్వకామసమన్వితః ॥ ౭౮ ॥

బన్ధుశత్రువశస్తీక్ష్ణో మన్దాగ్నిర్నిర్దయః ఖలః ।
షష్ఠే ప్రాణపదే రోగీ విత్తపోఽల్పాయురేవ చ ॥ ౭౯ ॥

ఈర్ష్యాలు సతతం కామీ తీవ్రరౌద్రవపుర్నరః ।

సప్తమస్థే ప్రాణపదే దురారాధ్యః కుబుద్ధిమాన్ ॥ ౮౦॥

రోగసన్తాపితాఙ్గశ్చ ప్రాణపదేఽష్టమే సతి ।
పీడితః పార్థివైర్దుఃఖైర్భృత్యబన్ధుసుతోద్భవైః ॥ ౮౧॥

పుత్రవాన్ ధనసమ్పన్నః సుభగః ప్రియదర్శనః ।
ప్రాణే ధర్మస్థితే భృత్యః సదాఽదుష్టో విచక్షణః ॥ ౮౨॥

వీర్యవాన్ మతిమాన్ దక్షో నృపకార్యేషు కోవిదః ।
దశమే వై ప్రాణపదే దేవార్చనపరాయణః ॥ ౮౩॥

విఖ్యాతో గుణవాన్ ప్రాజ్ఞో భోగీధ నసమన్వితః ।
లాభస్థానస్థితే ప్రాణే గౌరాఙ్గో మాతృవత్సలః ॥ ౮౪॥

క్షుద్రో దుష్టస్తు హీనాఙ్గో విద్వేషీ ద్విజబన్ధుషు ।
వ్యయే ప్రాణే నేత్రరోగీ కాణో వా జాయతే నరః ॥ ౮౫॥

ఇత్యప్రకాశఖేటానాం ఫలాన్యుక్తాని భూసుర ।
తథా యాని ప్రకాశానాం సూర్యాదీనాం ఖచారిణామ్ ॥ ౮౬॥

తాని స్థితివశాత్తేషాం స్ఫుటదృష్టివశాత్ తథా ।
బలాఽబలవివేకేన వక్తవ్యాని శరీరిణామ్ ॥ ౮౭॥

అథ స్పష్టబలాధ్యాయః ॥ ౨౭ ॥

అథ స్పష్టబలం వక్ష్యే స్థానకాలాదిసమ్భవమ్ ।
నీచోనాం ఖచరం భార్ధాధిక చక్రాద్ విశోధయేత్ ॥ ౧ ॥

భాగీకృత్య త్రిభిర్భక్తం లబ్ధముచ్చబలం భవేత్ ।
స్వత్రికోణస్వగేహాధిమిత్రమిత్రసమారిషు ॥ ౨ ॥

అధిశత్రుగృహే చాపి స్థితానాం క్రమశో బలమ్ ।
భూతాబ్ధయః ఖాగ్ని నఖాస్తిథ్యో దశ యుగాః కరాః ॥ ౩ ॥

ఏవం హోరాదృకాణాద్రిభాగాంకద్వాదశాంశజమ్ ।
త్రింశాంశజం తదైక్యఞ్చ సప్తవర్గసముద్భవమ్ ॥ ౪ ॥

శుక్రేన్దూ సమభాంశేఽన్యే విషమేఽబ్ధిమితం బలమ్ ।
కేన్ద్రాదిషుస్థితాః ఖేటాః పూర్ణార్ధాఽబ్ధిమితం క్రమాత్ ॥ ౫ ॥

ఆద్యమధ్యావసానేషు ద్రేష్కాణేషు స్థితాః క్రమాత్ ।
పుంనపుంసకయోషాఖ్యా దద్యురబ్ధిమితం బలమ్ ॥ ౬ ॥

సూర్యాత్ కుజాత్ సుఖం జీవాజ్జ్ఞాచ్చాఽస్తం లగ్నమార్కితః ।
దశమం చ భృగోశ్చన్ద్రాద్ హిత్వా షడ్భాధికే సతి ॥ ౭ ॥

చక్రాద్ విశోధ్య తద్భాగాస్త్రిభిర్భక్తాశ్చ దిగ్బలమ్ ।
ఇష్టాధటి నిశీథాత్తన్నతం త్రింశచ్చ్యుతం నతమ్ ॥ ౮ ॥

చన్ద్రభౌమశనీనాం చ నతం ద్విఘ్నం కలాదికమ్ ।
షష్టిశుద్ధం తదన్యేషాం సదా రూపం బుధస్య హి ॥ ౯ ॥

అథ పక్షబలం వక్ష్యే సూర్యే చన్ద్రాద్ విశోధ్య చ ।
షడ్భాధికే విశోధ్యార్కాద్ భాగీకృత్య త్రిభిర్భజేత్ ॥ ౧౦ ॥

పక్షజం బలమిన్దుజ్ఞశుక్రేజ్యానాం తు షష్టితః ।
విశోధ్య తద్బలం జ్ఞేనం పాపానాం పక్షసంభవమ్ ॥ ౧౧ ॥

దినత్ర్యంశేషు సౌమ్యార్కశనీనాం నిత్రిభాగకే ।
చన్ద్రశుక్రకుజానాం చ బలం పూర్ణం సదా గురోః ॥ ౧౨ ॥

వషమాసదినేశానాం తిథ్యస్త్రింశచ్చరార్ణవాం ।
హోరేశస్య బలం షష్టిరుక్తం నైసర్గికం పురా ॥ ౧౩ ॥

తన్మానాం సప్తహృత్షష్టిరేకాద్యేకోత్తరైర్హతా ।
శమంబుగుశుచంరాదిఖేటానాం క్రమతో ద్విజ ॥ ౧౪ ॥

పఞ్చాబ్ధయః సురాః సూర్యాః ఖణ్డకాంశాః క్రమాదమీ ।
సాయనగ్రహదోరాశితుల్యఖణ్డయుతిశ్చ స ॥ ౧౫ ॥

భాగాదికహతాదేష్యాత్ త్రింశల్లబ్ధయుతా లవాః ।
స్వమృణం తులమేషాదౌ శనీన్ద్వోశ్చ త్రిరాశిషు ॥ ౧౬ ॥

తథాఽరార్కేజ్యశుక్రాణాం వ్యస్తం జ్ఞస్య సదా ధనమ్ ।
తద్భాగాశ్చ త్రిభిర్భక్తా జ్ఞేయమాయనజం బలమ్ ॥ ౧౭ ॥

యద్రవేరాయనం వీర్యం చేష్టాఖ్యం తావదేవ హి ।
విధోః పక్షబలం యావత్ తావచ్చేష్టాబలం స్మృతమ్ ॥ ౧౮ ॥

పాపదృక్పాదహీనం తచ్ఛుభదృక్పాదయుక్ తథా ।
బలైక్యం జ్ఞేజ్యదృక్యుక్తమేవం ఖేటబలం భవేత్ ॥ ౧౯ ॥

అథ తారగ్రహాణాం తు యుద్ధ్యతోశ్చ ద్వయోర్మిథః ।
బలాన్తరం విజేతుః స్వం నిర్జితస్య బలే త్వృణమ్ ॥ ౨౦ ॥

చక్రానువక్రా వికలా మన్దా మన్దతరా సమా ।
చరా చాఽతిచరా చేతి గ్రహాణామష్టధా గతిః ॥ ౨౧ ॥

షష్టిర్వక్రగతే వీర్యమనువక్రగతేర్దలమ్ ।
పాదో వికలభుక్తేః స్యాత్ తథా మధ్యగతేర్దలమ్ ॥ ౨౨ ॥

పాదో మన్దగతేస్తస్య దలం మన్దతరస్య హి ।
చరభుక్తేస్తు పాదోనాం దలం స్యాదతిచారిణః ॥ ౨౩ ॥

మధ్యమస్ఫుటయోగార్ధహీనం స్వస్వచలోచ్చకమ్ ।
షడ్భాధికం చ్యుతం చక్రాచ్చేష్టాకేన్ద్రం స్మృతం కుజాత్ ॥ ౨౪ ॥

భాగీకృతం త్రిభిర్భక్తం లబ్ధం చేష్టాబలం త్వితి ।

స్థానదిక్కాలదృక్చేష్టానిసర్గోత్థం చ షడ్విధమ్ ॥ ౨౫॥

ఏవం గ్రహబలం ప్రోక్తమథ భావబలం శృణు ।
కన్యాయుగ్మతులాకుమ్భచాపాద్యార్ధాశ్చ సప్తమమ్ ॥ ౨౬॥

గోఽజసింహమృగాద్యార్ధచాపాన్త్యార్ధాత్ సుఖం త్యజేత్ ।
కర్కవృశ్చికతో లగ్నం మృగాత్యార్ధాజ్ఝషాశ్చ ఖమ్ ॥ ౨౭॥

శోధ్యమఙ్గాధికం చక్రాచ్చ్యుతం భాగీకృతం త్రిహృత్ ।
సద్దృష్టిపాదయుక్పాపపాపదృష్టిపాదవివర్జితమ్ ॥ ౨౮॥

జ్ఞేజ్యదృష్టియుతం తచ్చ స్వస్వస్వామిబలాన్వితమ్ ।
ఇతి భావబలం స్పష్టం సామాన్యం చ పురోదితమ్ ॥ ౨౯॥

బుధేజ్యయుక్తభావస్య బలమేకేన సంయుతమ్ ।
మన్దారరవియుక్తస్య బలమేకేన వర్జితమ్ ॥ ౩౦॥

దినే శీర్షోదయో భావః సన్ధ్యాయాముభయోదయః ।
నిశి పృష్ఠోదయాఖ్యశ్చ దద్యాత్ పాదమితం బలమ్ ॥ ౩౧॥

అంకాగ్నయోఽఙ్గరామాశ్చ ఖాగ్నయా కరసిన్ధవః ।
నవాగ్నయః సురాస్త్రింశద్ దశసంగుణితాః క్రమాత్ ॥ ౩౨॥

రవ్యాదీనాం బలైక్యశ్చేత్ తదా సుబలినో మతాః ।
అధికం పూర్ణమేవ స్యాద్ బలం చేద్బలినో ద్విజ ॥ ౩౩॥

గురుసౌమ్యరవీణాం తు భూతషట్కేన్దవో ద్విజ ।
పంచాగ్నయః ఖభూతాని కరభూమిసుధాకరాః ॥ ౩౪॥

ఖాగ్నయశ్చ క్రమాత్స్వనదికేచ్ఛాసమయాఽయనే ।
సితేన్ద్వోస్త్ర్యగ్నిచన్ద్రాశ్చ ఖేషవః ఖాగ్నయః శతమ్ ॥ ౩౫॥

చత్వారింశత్ కలా భౌమమన్దయోః షణ్ణవ క్రమాత్ ।
త్రింశత్ ఖవేదాః సప్తాఙ్గా నఖాశ్చేత్యుదితా ద్విజ ॥ ౩౬॥

ఏవం కృత్వా బలైక్యంచ తతశ్చిన్త్యమ్ ఫలం ద్విజ ।
భావస్థానగ్రహైః ప్రోక్తయోగే యే యోగహేతవః ॥ ౩౭॥

తేషాం మధ్యే బలీ కర్తా స ఏవాఽస్య ఫలప్రదః ।
యోగేష్వాప్తేషు బహుషు నీతిరేవం ప్రకీర్తితా ॥ ౩౮॥

గణితేషు ప్రవీణో యః శబ్దశాస్త్రే కృతశ్రమః ।
న్యాయవిద్ బుద్ధిమాన్ దేశదిక్కాలజ్ఞో జితేన్ద్రియః ॥ ౩౯॥

ఊహాపోహపటుర్హోరాస్కన్ధశ్రవణసమ్మతః ।
మైత్రేయ సత్యతాం యాది తస్య వాక్యం న సంశయః ॥ ౪౦॥

అథేష్టకష్టాధ్యాయః ॥ ౨౮ ॥

అథ చేష్టమనిష్టం చ గ్రహాణాం కథయామ్యహమ్ ।
యద్వశాచ్చ ప్రయచ్ఛన్తి శుభాఽశుభదశాఫలమ్ ॥ ౧ ॥

స్వనీచోనో గ్రహ శోధ్యః షడ్భాధిక్యే భమణ్డలాత్ ।
సైకో రాశిర్భవేదుచ్చరశ్మిర్ద్విఘ్నాంశసంయుతః ॥ ౨ ॥

చేష్టాకేన్ద్రాచ్చ తద్రశ్మిం సాధయేదుచ్చరశ్మివత్ ।
చేష్టాకేన్ద్రం కుజాదీనాం పూర్వముక్తం మయా ద్విజ ॥ ౩ ॥

సాయనార్కస్త్రిభోఽర్కస్య వ్యర్కేన్దుశ్చ విధోస్తథా ।
చేష్టాకేన్ద్రం రసాల్పం తచ్చక్రాచ్ఛోధ్యం రసాధికే ॥ ౪ ॥

చేష్టోచ్చరశ్మియోగార్ధం శుభరశ్మిః ప్రకీర్త్యతే ।
అష్టభ్యశ్చ విశుద్ధోఽసావశుభాఖ్యశ్చ కథ్యతే ॥ ౫ ॥

ఉచ్చచేష్టాకరాన్ వ్యేకాన్ దిగ్భిర్హత్వా తు యోజయేత్ ।
తదర్ధమిష్టసంజ్ఞం స్యాత్ కష్టం తత్షష్టితశ్చ్యుతమ్ ॥ ౬ ॥

స్వోచ్చే మూలత్రికోణే చ స్వభేఽధిసుహృదీష్టభే ।
సమభే శత్రుభే చాధిశత్రుభే నీచభే క్రమాత్ ॥ ౭ ॥

షష్టిరిష్వబ్ధయస్త్రింశదాకృతిస్తిథయో గజాః ।
చత్వారో ద్వౌ చ శూన్యం చ శుభమేతత్ఫలం గృహే ॥ ౮ ॥

షష్టితః పతితం చైతచ్చేషం స్యాదశుభం గృహే ।
తదర్ధమన్యవర్గేషు జ్ఞేయం విప్ర శుభాఽశుభమ్ ॥ ౯॥

పఞ్చస్విష్టఫలం చాద్యాత్ సమం షష్ఠే తతః పరమ్ ।
అశుభం త్రిషు విజ్ఞేయమితి శాస్త్రేషు నిశ్చితమ్ ॥ ౧౦॥

దిగ్బలం దిక్ఫలం తస్య తథా దినఫలం భవేత్ ।
తయోః ఫలం శుభం ప్రోక్తమశుభం షష్టితశ్చ్యుతమ్ ॥ ౧౧॥

శుభేఽధికే శుభం జ్ఞేయమశుభం త్వశుభేఽధికే ।
దశాఫలం నభోగస్య తథా భావఫలం ద్విజ ॥ ౧౨॥

బలైః షడ్భిః సమోధిత్వా బలైక్యేన భజేత్ పృథక్ ।
తత్తద్బలఫలాని స్యురశుభాని శుభాని చ ॥ ౧౩॥

శుభపాపఫలాభ్యాం చ హన్యాద్ దృష్టిం బలం తథా ।
దృష్టీ తే శుభపాపాఖ్యే బలే స్యాతాం తదాహ్వయే ॥ ౧౪॥

భావానాం చ ఫలే ప్రోక్తే పతీనాం చ ఫలే ఉభే ।
రాశౌ శుభనభోగశ్చేద్ భావసాధనసంభవమ్ ॥ ౧౫॥

ఫలం తస్య శుభే యుఞ్జ్యాదశుభే వర్జయేత్ తథా ।
పాపశ్చేదన్యథా చైవం బలే దృష్ట్యాం తథైవ చ ॥ ౧౬॥

యుఞ్జ్యాదుచ్చాదిగే ఖేటే ఫలం నీచాదిగే త్యజేత్ ।
ఏవం శుభాఽశుభం జ్ఞాత్వా జాతకస్య ఫలం వదేత్ ॥ ౧౭॥

అష్టవర్గఫలం చైవం స్థానే చ కరణేఽన్యథా ।
రాశిద్వయగతే భావే తద్రాశ్యధిపతేః క్రియా ॥ ౧౮॥

స్థానాధికేన భావేన భావలాభః ప్రకీర్త్తితః ।
తత్సమానే చ తద్భావే తదానీం స్థానదాన్ గ్రహాన్ ॥ ౧౯॥

సంయోజ్యే స్థానసంఖ్యాయా దలమేతత్సమం ఫలం ।
ఏవం సఖేటభావానాం ఫలం జ్ఞేయం శుభాఽశుభమ్ ॥ ౨౦॥

అథ పదాధ్యాయః ॥ ౨౯॥

కథ్యామ్యథా భావానాం ఖేటానాం చ పదం ద్విజ ।
తద్విశేషఫలం జ్ఞాతుం యథోక్తం ప్రాజ్ మహర్షిభిః ॥ ౧॥

లగ్నాద్ యావతిథే రాశౌ తి ష్ఠేల్లగ్నేశ్వరః క్రమాత్ ।
తతస్తావతిథే రాశౌ లగ్నస్య పదముచ్యతే ॥ ౨॥

సర్వేషామాప భావానాం జ్ఞేయమేవం పదం ద్విజ ।
తనుభావపదం తత్ర బుధా ముఖ్యపదం విదుః ॥ 3॥

స్వస్థానం సప్తమం నైవం పదం భవితుమర్హతి ।

తస్మిన్ పదత్వే విజ్ఞేయం మధ్యం తుర్యం క్రమాత్ పదమ్ ॥ ౪॥

యథా తుర్యస్థితే నాథే తుర్యమేవ పదం భవేత్ ।
సప్తమే చ స్థితే నాథే విజ్ఞేయం దశమం పదమ్ ॥ ౫॥

యస్మాద్ యావతిథే రాశౌ ఖేటాత్ తద్భవనం ద్విజ ।
తతస్తావతిథం రాశిం ఖేటారూఢం ప్రచక్షతే ॥ ౬॥

ద్వినాథద్విభయోరేవం విజ్ఞేయం సబలావధి ।
విగణయ్య పదం విప్ర తతస్తస్య ఫలం వదేత్ ॥ ౭॥

అథాఽహం పదమాశ్రిత్య ఫలం కిఞ్చిద్ బ్రువే ద్విజ ।
పదాదేకాదశే స్థానే గ్రహైర్యుక్తేఽథవేక్షితే ॥ ౮॥

ధనవాన్ జాయతే బాలస్తథా సుఖసమన్వితః ।
శుభయోగాత్ సుమార్గేణ ధనాప్తిః పాపతోఽన్యథా ॥ ౯॥

మిశ్రైర్మిశ్రం ఫలం జ్ఞేయం స్వోచ్చమిత్రాదిగేహగైః ।
బహుధా జాయతే లాభో బహుధా చ సుఖాగమః ॥ ౧౦॥

పదాల్లాభగృహం యస్య పశ్యన్తి సకలా గ్రహాః ।
రాజా వా రాజతుల్యో వా స జాతో నాత్ర సంశయః ॥ ౧౧॥

పదాల్లాభగృహం పశ్యేద్ వ్యయం కశ్చిన్న పశ్యతి ।
అవిఘ్నేన సదా లాభో జాయతే ద్విజసత్తమ ॥ ౧౨॥

గ్రహదృగ్యోగబాహుల్యే పదాదేకాదశే ద్విజ ।
సార్గలే చాపి తత్రాపి బహ్వర్గలసమాగమే ॥ ౧౩॥

శుభగ్రహార్గలే విప్ర తత్రాప్యుచ్చగ్రహార్గలే ।
శుభేన స్వామినా దృష్టే లగ్నభాగ్యాదిగేన వా ॥ ౧౪॥

జాతస్య భాగ్యప్రాబల్యం నిర్దిశేదుత్తరోత్తరమ్ ।
ఉక్తయోగేషు చేత్ ఖేటే ద్వాదశం నైవ పశ్యతి ॥ ౧౫॥

పదస్థానాద్ వ్యయే విప్ర శుభపాపయుతేక్షితే ।
వ్యయబాహుల్యమిత్యేవం విశేషోపార్జనాత్ సదా ॥ ౧౬॥

శుభగ్రహే సుమార్గేణ కుమార్గాత్ పాపఖేచరే ।
మిశ్రే మిశ్రఫలం వాచ్యమేవం లాభోఽపి లాభగే ॥ ౧౭॥

పదారూఢాద్ వ్యయే శుక్రభానుస్వర్భానుభిర్యుతే ।
రాజమూలాద్ వ్యయో వాచ్యశ్చన్ద్రదృష్ట్యా విశేషతః ॥ ౧౮॥

పదారూఢాద్ వ్యయే సౌమ్యే శుభఖేటయుతేక్షితే ।
జ్ఞాతిమధ్యే వ్యయో నిత్యం పాపదృక్ కలహాద్ వ్యయః ॥ ౧౯॥

పదాద్ వ్యయే సురాచార్యే వీక్షితే చాన్యఖేచరైః ।
కరమూలాద్ వ్యయో వాచ్యః స్వస్యైవ ద్విజసత్తమ ॥ ౨౦॥

ఆరూఢాద్ ద్వాదశే సౌరే ధరాపుత్రేణ సంయుతే ।
అన్యగ్రహేక్షితే విప్ర భ్రాతృవర్గాద్ ధనవ్యయః ॥ ౨౧॥

ఆరూఢాద్ ద్వాదశే స్థానే యే యోగాః కథితా యథా ।
లాభభావే చ తే యోగా లాభయోగకరాస్తథా ॥ ౨౨॥

ఆరూఢాత్ సప్తమే రాహురథవా సంస్థితః శిఖీ ।
కుక్షివ్యథాయుతో బాలః శిఖినా పీడితోTha వా ॥ ౨3॥

ఆరూధాత్ సప్తమే కేతుః పాపఖేటయుతేక్షితః ।
సాహసీ శ్వేతకేశీ చ వృద్ధలిఙ్గీ భవేన్నరః ॥ ౨౪॥

పదాత్తు సప్తమే స్థానే గురుశుక్రనిశాకరాః ।
త్రయో ద్వయమథైకోఽపి లక్ష్మీవాన్ జాయతే జనః ॥ ౨౫॥

స్వతుఙ్గే సప్తమే ఖేటః శుభో వాఽప్యశుభః పదాత్ ।
శ్రీమాన్ సోఽపి భవేన్నూనం సత్కీర్తిసహితో ద్విజ ॥ ౨౬॥

యే యోగాః సప్తమే స్థానే పదాశ్చ కథితా మయా ।
చిన్త్యాస్తథైవ తే యోగా ద్వితీయేఽపి సదా ద్విజ ॥ ౨౭॥

ఉచ్చస్థో రౌహిణేయో వా జీవో వా శుక్ర ఏవ వా ।
ఏకో బలీ ధనగతః శ్రియం దిశతి దేహినః ॥ ౨౮॥

యే యోగాశ్చ పదే లగ్నే యథావద్ గదితా మయా ।

తే యోగాః కారకాంశేఽపి విజ్ఞేయా బాంధవర్జితాః ॥ ౨౯॥

ఆరూఢాద్ విత్తభే సౌమ్యే సర్వదేశాధిపో భవేత్ ।
సర్వజ్ఞో యది వా స స్యాత్ కవిర్వాదీ చ భార్గవే ॥ ౩౦॥

ఆరూఢాత్ కేన్ద్రకోణేషు స్థితే దారపదే ద్విజ ।
లగ్నజాయాపదే వాపి సబలగ్రహసంయుతే ॥ ౩౧॥

శ్రీమాంశ్చ జాయతే నూనం దేశే విఖ్యాతిమాన్ భవేత్ ।
షష్ఠేఽష్టమే వ్యయస్థానే జాతో దారపదేఽధనః ॥ ౩౨॥

పదే తత్సప్తమే వాపి కేన్ద్రే వృద్ధౌ త్రికోణకే ।
సువీర్యః సంస్థితః ఖేతః భార్యాభర్తృసుఖప్రదః ॥ ౩౩॥

పదాద్దారపదే చైవం కేన్ద్రే కోణే చ సంస్థితే ।
ద్వయోర్మైత్రీ భవేన్నూనం త్రికే వైరం న సంశయః ॥ ౩౪॥

ఏవం లగ్నపదాద్ విప్ర తనయాదిపదే స్థితే ।
మిత్రామిత్రే విజానీయాల్లాభాలాభౌ విచక్షణః ॥ ౩౫॥

లగ్నదారపదే విప్ర మిథః కేన్ద్రగతే యది ।
త్రిలాభయోస్త్రికోణే వా తథా రాజా ధరాధిపః ॥ ౩౬॥

ఏవం లగ్నపదాదేవ ధనాదిపదతో ద్విజ ।
స్థానద్వయం సమాలోక్య జాతకస్య ఫలం వదేత్ ॥ ౩౭॥

అథోపపదాధ్యాయః ॥ ౩౦ ॥

అథోపపదమాశ్రిత్య కథయామి ఫలం ద్విజ ।
యుచ్చుభత్వే భవేన్నృణాం పుత్రదారాదిజం సుఖమ్ ॥ ౧ ॥

తనుభావపదం విప్ర ప్రధానం పదముచ్యతే ।
తనోరనుచరాద్యత్ స్యాదుపారూఢం తదుచ్యతే ॥ ౨ ॥

తదేవోపపదం నామ తథా గౌణపదం స్మృతమ్ ।
శుభఖేటగృహే తస్మిన్ శుభగ్రహయుతేక్షితే ॥ ౩ ॥

పుత్రదారసుఖం పూర్ణం జాయతే ద్విజసత్తమ ।
పాపగ్రహయుతే తత్ర పాపభే పాపవీక్షితే ॥ ౪ ॥

ప్రవ్రాజకో భవేజ్జతో దారహీనోఽథ వా నరః ।
శుభదృగ్యోగతో నైవ యోగోఽయం దారనాశకః ॥ ౫ ॥

రవిర్నైవాత్ర పాపః స్యాత్ స్వోచ్చమిత్రస్వభస్థితః ।
నీచశత్రుగృహస్థశ్చేత్తదాఽసౌ పాప ఏవ హి ॥ ౬ ॥

శుభగ్రహాణాం దృష్టిశ్చేదుపారూఢాద్ ద్వితీయకే ।

శుభర్క్షే శుభయుక్తే చ పూర్వోక్తం హి ఫలం స్మృతమ్ ॥ ౭॥

ఉపారూఢాద్ ద్వితీయం చ నీచాంశే నీచఖేటయుక్ ।
క్రూరగ్రహసమాయుక్తం జాతకో దారహా భవేత్ ॥ ౮॥

స్వోచ్చాంశే స్వోచ్చసంస్థే వా తుఙ్గదృష్టివశాత్ తథా ।
భవన్తి బహవో దారా రూపలక్షణసంయుతాః ॥ ౯॥

ఉపారూఢే ద్వితీయే వా మిథునే సంస్థితే సతి ।
తత్ర జాతనరో విప్ర బహుదారయుతో భవేత్ ॥ ౧౦॥

ఉపారూఢే ద్వితీయేఽపి స్వస్వామిగ్రహసంయుతే ।
స్వర్క్షగే తత్పతౌ వాపి యత్ర కుత్రాపి భూసుర ॥ ౧౧॥

యస్య జన్మని యోగోఽయం స నరో ద్విజసత్తమ ।
ఉత్తరాయుషి నిర్దారో భవత్యేవ న సంశయః ॥ ౧౨॥

స్వరాశౌ సంస్థితేఽప్యేవం నిత్యాఖ్యే దారకారకే ।
ఉత్తరాయుషి నిర్దారో భవత్యేవ న సంశయః ॥ ౧౩॥

ఉపారూఢపతిః స్వోచ్చే స్థిరస్త్రీకారకోఽథ వా ।
సుకులాద్ దారలాభః స్యాన్నీచస్థే తు విపర్యయాత్ ॥ ౧౪॥

ఉపారూఢే ద్వితీయే వా శుభసమ్బన్ధతో ద్విజ ।
జాతస్య సున్దరీ భార్యా భవ్యా రూపగుణాన్వితా ॥ ౧౫॥

ఉపారూఢాద్ ద్వితీయే చ శనిరాహూ స్థితౌ యది ।
ఉపవాదాత్ స్త్రియస్త్యాగో నాశో వా జాయతే ద్విజ ॥ ౧౬ ॥

ఉపారూఢే ద్వితీయే వా శిఖిశుక్రౌ యదా స్థితౌ ।
రక్తప్రదరరోగార్తా జాయతే తస్య భామినీ ॥ ౧౭ ॥

బుధకేతూ స్థితౌ తత్ర తదాఽస్థిస్రావసంయుతా ।
తత్రస్థాః శనిరాహ్వర్కాస్తదాఽస్థిజ్వరసంయుతా ॥ ౧౮ ॥

స్థూలాఙ్గీ బుధరాహూభ్యాం తత్రస్థాభ్యాం ద్విజోత్తమ ।
బుధక్షేత్రే కుజార్కీ చేన్నాసికారోగసంయుతా ॥ ౧౯ ॥

కుజక్షేత్రేఽప్యేవమేవ ఫలం జ్ఞేయం ద్విజోత్తమ ।
బృహస్పతిశనీ తత్ర కర్ణనేత్రరుజాన్వితా ॥ ౨౦ ॥

తత్రాన్యగేహగౌ విప్ర బుద్ధభౌమౌ స్థితౌ యదా ।
యదా స్వర్భానుదేవేజ్యౌ భార్యా దన్తరుజాన్వితా ॥ ౨౧ ॥

శనిరాహూ శనిక్షేత్రే పఙ్గుర్వాతరుజాన్వితా ।
శుభదృగ్యోగతో నేతి ఫలం జ్ఞేయం విపశ్చితా ॥ ౨౨ ॥

లగ్నాత్ పదాదుపారూఢాద్ యో రాశిః సప్తమో ద్విజ ।
తస్మాత్ తత్స్వామినః ఖేటాత్ తదంశాచ్చ ద్విజోత్తమ ॥ ౨౩ ॥

ఏవమేవ ఫలం జ్ఞేయమిత్యాహుర్నారదాదయః ।
ఉక్తేభ్యో నవమే విప్ర శనిచన్ద్రబుధా యది ॥ ౨౪॥

అపుత్రతా తథాఽర్కేజ్యరాహుభిర్బహుపుత్రతా ।
చన్ద్రేణైకసుతస్తత్ర మిశ్రైః పుత్రో విలమ్బతః ॥ ౨౫॥

రవీఝ్జరాహుయోగేన పుత్రో వీర్యప్రతాపవాన్ ।
ప్రచణ్డవిజయీ విప్ర రిపునిగ్రహకారకః ॥ ౨౬॥

ఉక్తస్థానే కుజార్కిభ్యాం పుత్రహీనః ప్రజాయతే ।
దత్త పుత్రయుతో వాపి సహోత్థసుతవాన్ భవేత్ ॥ ౨౭॥

తత్ర స్థే విషమే రాశౌ బహుపుత్ర్యుతో నరః ।
స్వల్పాపత్యః సమే రాశౌ జాయతే ద్విజసత్తమ ౧ ॥ ౨౮॥

సింహే చోపపదే విప్ర నిశానాథయుతేక్షితే ।
అల్పప్రజోఽథ కన్యాయాం జాతః కన్యాప్రజో భవేత్ ॥ ౨౯॥

సుతభావనవాంశాచ్చ స్థిరసన్తతికారకాత్ ।
ఏవం త్రిశాంశకుణ్డల్యామపి యోగం విచిన్తయేత్ ॥ ౩౦॥

శనిరాహూ త్రిలాభస్థౌ పదాద్ భ్రాతుర్వినాశకౌ ।
జ్యేష్ఠస్యైకాదశే తత్ర కనిష్ఠస్య తృతీయకే ॥ ౩౧॥

ద్వితేజ్యే తత్ర గర్భస్య నాశో వ్యవహితస్య చ ।

లగ్నే వాపి పదే రన్ధ్రే దైత్యాచార్యయుతేక్షితే ॥ ౩౨॥

తత్రైవ ఫలమిత్యాహుర్నిర్విశంకం మునీశ్చరాః ।
తృతీయలాభయోర్విప్ర చన్ద్రేజ్యబుధమఙ్గలాః ॥ ౩౩॥

బహవో భ్రాతరస్తస్య బలవన్తః ప్రతాపినః ।
శన్యారసంయుతే దృష్టే తృతీయైకాదశే ద్విజ ॥ ౩౪॥

కనిష్ఠజ్యేష్ఠయోర్నాశో దివజ్ఞేయో ద్విజసత్తమ ।
శనిరేకో యదా విప్ర లాభగో వా తృతీయగః ॥ ౩౫॥

తదా స్వమాత్రశేషః స్యాదన్యే నశ్యన్తి సోదరాః ।
తృతీయే లాభగే కేతౌ బహులం భగినీసుఖమ్ ॥ ౩౬॥

ఆరూఢాత్ షష్ఠభావస్థే పాపాఖ్యే శుభవర్జితే ।
శుభసమ్బన్ధరహితే చౌరో భవతి జాతకః ॥ ౩౭॥

సప్తమే ద్వాదశే స్థానే సైహికేయయుతేక్షితే ।
జ్ఞానవాంశ్చ భవేద్ బాలో బహుభాగ్యయుతో ద్విజ ॥ ౩౮॥

ఆరూఢే సంస్థితే సౌమ్యే సర్వదేశాధిపో భవేత్ ।
సర్వజ్ఞస్తత్ర దేవేజ్యే కవిర్వాదీ చ భార్గవే ॥ ౩౯॥

ఉపారూఢాత్ పదాద్ వాపి ధనస్థే శుభఖేచరే ।
సర్వద్రవ్యాధిపో ధీమాఞ్జాయతే ద్విజసత్తమ ॥ ౪౦॥

ఉపారూఢాద్ధనాధీశే ద్వితియభవనస్థితే ।
పాపఖేచరసంయుక్తే చౌరో భవతి నిశ్చితమ్ ॥ ౪౧॥

తత్సప్తమగృహాధీశాద్ రాహౌ ధనగతే ద్విజ ।
దంష్ట్రావాన్ జాయతే బాలః స్తబ్ధవాక్ కేతుఖేచరే ॥ ౪౨॥

శనైశ్చరే కురూపః స్యాత్సప్తమేశాద్ ద్వితీయగే ।
మిశ్రగ్రహసమాయుక్తే ఫలం మిశ్రం సమాదిశేత్ ॥ ౪౩॥

అథాఽర్గలాధ్యాయః ॥ ౩౧॥

భగవాన్ యాఽర్గలా ప్రోక్తా శుభదా భవతాఽధునా ।
తామహం శ్రోతుమిచ్ఛామి సలక్షణఫలం మునే ॥ ౧॥

మైత్రేయ సార్గలా నామ యయా భావఫలం దృఢమ్ ।
స్థిరం ఖేటఫలం చ స్యాత్ సాఽధునా కథ్యతే మయా ॥ ౨॥

చతుర్థే చ ధనే లాభే గ్రహే జ్ఞేయా తదర్గలా ।
తద్బాధకాః క్రమాత్ ఖేటా వ్యోమరిష్ఫతృతీయగాః ॥ ౩॥

నిర్బలా న్యూనసంఖ్యా వా బాధకా నైవ సమ్మతాః ।
తృతీయే వ్యాధికాః పాపా యత్ర మైత్రేయ బాధకాః ॥ ౪॥

తత్రాపి చార్గలా జ్ఞేయా విపరీతా ద్విజోత్తమ ।
తథాపి ఖేటభావానాం ఫలమర్గలితం విదుః ॥ ౫ ॥

పఞ్చమం చార్గలాస్థానం నవమం తద్విరోధకృత్ ।
తమోగ్రహభవా సా చ వ్యత్యయాజ్ జ్ఞాయతే ద్విజ ॥ ౬ ॥

ఏకగ్రహా కనిష్ఠా సా ద్విగ్రహా మధ్యమా స్మృతా ।
అర్గలా ద్వ్యధికోత్పన్నా మునిభిః కథితోత్తమా ॥ ౭ ॥

రాశితో గ్రహతశ్చాపి విజ్ఞేయా ద్వివిధాఽర్గలా ।
నిర్బాధకా సుఫలదా విఫలా చ సబాధకా ॥ ౮ ॥

యత్ర రాశౌ స్థితః ఖేటస్తస్య పాకాన్తరం యదా ।
తస్మిన్ కాలే ఫలం జ్ఞేయం నిర్విశంకం ద్విజోత్తమ ॥ ౯ ॥

అర్గలాం ప్రతిబన్ధఞ్చ కథమాంఘ్రిచతుర్థయోః ।
ద్విత్ర్యఙ్ఘయోశ్చ మిథో విప్ర చిన్తయేదితి మే మతమ్ ॥ ౧౦ ॥

పదే లగ్నే మదే వాపి నిరాభాసార్గలా యదా ।
తదా జాతోఽతివిఖ్యాతో బహుభాగ్యయుతో భవేత్ ॥ ౧౧ ॥

యస్య పాపః శుభో వాపి గ్రహస్తిష్ఠేత్ శుభార్గలే ।
తేన దృష్టేక్షితం లగ్నం ప్రాబల్యాయోపకల్ప్యతే ॥ ౧౨ ॥

సార్గలే చ ధనే విప్ర ధనధాన్యసమన్వితః ।
తృతీయే సోదరాదీనాం సుఖముక్తం మనీషిభిః ॥ ౧౩॥

చతుర్థే సార్గలే గేహపశుబన్ధుకులైర్యుతః ।
పఞ్చమే పుత్రపౌత్రాదిసంయుతో బుద్ధిమాన్నరః ॥ ౧౪॥

షష్ఠే రిపుభయం కామే ధనదారసుఖం బహు ।
అష్టమే జాయతే కష్టం ధర్మే భాగ్యోదయో భవేత్ ॥ ౧౫॥

దశమే రాజసమ్మానం లాభే లాభసమన్వితః ।
సార్గలే చ వ్యయే విప్ర వ్యయాధిక్యం ప్రజాయతే ॥ ౧౬॥

శుభగ్రహార్గలాయాం తు సౌఖ్యం బహువిధం భవేత్ ।
మధ్యం పాపార్గలాయాం చ మిశ్రాయామపి చోత్తమమ్ ॥ ౧౭॥

లగ్నపఞ్చమభాగ్యేషు సార్గలేషు ద్విజోత్తమ ।
జాతశ్చ జాయతే రాజా భాగ్యవాన్ నాత్ర సంశయః ॥ ౧౮॥

అథ కారకాధ్యాయః ॥ ౩౨॥

అథాఽహం సమ్ప్రవక్ష్యామి గ్రహానాత్మాదికారకాన్ ।

సప్తరవ్యాదిశన్యన్తాన్ రాహ్వన్తాన్ వాఽష్టసంఖ్యకాన్ ॥ ౧ ॥

అంశైః సమౌగ్రహౌ ద్వౌ చేద్రాహ్వన్తన్ చిన్తయేత్ తదా ।
సప్తైవ కారకానేవం కేచిదష్టౌ ప్రచక్షతే ॥ ౨ ॥

అత్మా సూర్యాదిఖేటానాం మధ్యే హ్యంశాధికో గ్రహః ।
అంశసామ్యే కలాధిక్యాత్ తత్సామ్యే వికలాధికః ॥ ౩ ॥

బుధౌ రాశికలాధిక్యత్ గ్రాహ్యో నైవాత్మకారకః ।
అంశాధికః కారకః స్యాదల్పభాగోఽన్త్యకారకః ॥ ౪ ॥

మధ్యాంశో మధ్యఖేటః స్యాదుపఖేటః స ఏవ హి ।
విలోమగమనాద్రాహోరంశాః శోధ్యాః ఖవహ్నితః ॥ ౫ ॥

అంశక్రమాదధోఽధఃస్థాశ్చరాఖ్యాః కారకా ఇతి ।
ఆత్మాఖ్యకారకస్తేషు ప్రధానం కథ్యతే ద్విజ ॥ ౬ ॥

స ఏవ జాతకాధీశో విజ్ఞేయో ద్విజసత్తమ ।
యథా భూమౌ ప్రసిద్ధోఽస్తి నరాణాం క్షితిపాలకః ॥ ౭ ॥

సర్వవార్తాధికారీ చ బన్ధకృన్మోక్షక్రత్ తథా ॥ ౮ ॥

యథా రాజాజ్ఞయా విప్రా పుత్రామాత్యాదయో జనాః ।
సమర్థా లోకకార్యేషు తథైవాన్యేపి కారకాః ॥ ౯ ॥

ఆత్మానుకూలమేవాత్ర భవన్తి ఫలదాయకః ।
ప్రతికూలే యథా భూపే సర్వేఽమాత్యాదయో ద్విజ ॥ ౧౦॥

కర్య కర్తుం మనుష్యానాం న సమర్థా భవన్తి హి ।
తథాఽత్మకారకే క్రూరే నాఽన్యే స్వశుభదాయకః ॥ ౧౧॥

అనుకూలే నృపే యద్వత్ సర్వేఽమాత్యాదయో ద్విజ ।
నాశుభం కుర్వతే తద్వనాన్యే స్వాశుభదాయకాః ॥ ౧౨॥

ఆత్మాకారకభాగేభ్యో న్యూనాంశోఽమాత్యకారకః ।
తస్మాన్న్యూనాంశకో భ్రాతా తన్న్యూనోమాతృసంజ్ఞకః ॥ ౧౩॥

తన్న్యూనాంశః పితాతస్మాదల్పాంశః పుత్రకారకః ।
పుత్రాన్న్యూనాంశకో జ్ఞతిర్జ్ఞాతేర్న్యూనాంశకో హి యః ॥ ౧౪॥

స దారకారకో జ్ఞేయో నిర్విశంకే ద్విజోత్తమ ।
చరాఖ్యకారలా ఏతే బ్రాహ్మణా కథితాః పురా ॥ ౧౫॥

మాతృకారకమేవాఽన్యే వదన్తి సుతకారకమ్ ।
ద్వౌ గ్రహౌ భాగతుల్యౌ చేజ్జాయేతాం యస్య జన్మని ॥ ౧౬॥

తదగ్రకారకస్యైవం లోపో జ్ఞేయో ద్విజోత్తమ ।
స్థిరకారకవశాత్తస్య ఫలం జ్ఞేయం శుభాఽశుభమ్ ॥ ౧౭॥

అధునా సమ్ప్రవక్ష్యామి స్థిరాఖ్యాన్ కరకగ్రహాన్ ।

స పితృకారకో జ్ఞేయో యో బలీ రవిశుక్రయోః ॥ ౧౮ ॥

చన్ద్రారయోర్బలీ ఖేటో మాతృకారక ఉచ్యతే ।
భౌమతో భగినీ శ్యాలః కనీయాన్ జననీత్యపి ॥ ౧౯ ॥

బుధాన్మాతృసజాతీయా మాతులాద్యాశ్చ బాన్ధవాః ।
గురోః పితామహః శుక్రాత్ పితః పుత్రః శనైశ్చరాత్ ॥ ౨౦ ॥

విప్రాన్తేవాసినః పత్నీ పితరౌ శ్వశురౌ తథా ।
మాతామహాదయశ్చిన్త్యా ఏతే చ స్థిరకారకా ॥ ౨౧ ॥

అథాఽహం కారకాన్ వక్ష్యే ఖేటభావవశాద్ద్విజ ।
రవితః పున్>యభే తాతశ్చన్ద్రాన్మాతా చతుర్థకే ॥ ౨౨ ॥

కుజాత్ తృతీయతో భ్రాతా బుధాత్ షష్ఠే చ మాతులః ।
దేవేజ్యాత్ పఞ్చమాత్ పుత్రో దారాః శుక్రాచ్చ సప్తమే ॥ ౨౩ ॥

మన్దాదష్టమతో మృత్యుః పిత్రాదీనాం విచిన్తయేత్ ।
ఇతి సర్వ విచార్యైవ బుధస్తత్తత్ ఫలం వదేత్ ॥ ౨౪ ॥

అథాఽహం సమ్ప్రవక్ష్యామి ప్రసఙ్గాద్యోగకారకాన్ ।
ఖేటాన్ జన్మని జాతస్య మిశ్రః స్థితివశాద్ ద్విజ ॥ ౨౫ ॥

స్వర్క్షే స్వోచ్చే చ మిత్రర్క్షే మిథః కేన్ద్రగతా గ్రహాః ।
తే సర్వే కారకాస్తేషు కర్మగస్తు విశేషతః ॥ ౨౬ ॥

యథా లగ్నే సుఖే కామే స్వోర్ఛోచ్చస్థా గ్రహా ద్విజ ।
భవన్తి కారకాఖ్యాస్తే విశేషేణ చ ఖే స్థితాః ॥ ౨౭॥

స్వమిత్రోచ్చర్క్షగో హేతురన్యోఽన్యం యది కేన్ద్రగః ।
సుహృత్ తద్గుణసమ్పన్నః సోఽపి కారక ఉచ్యతే ॥ ౨౮॥

నీచాన్వయేఽపి యో జాతః విద్యమానే చ కారకే ।
సోఽపి రాజమనో విప్ర ధనవాన్ సుఖసంయుతః ॥ ౨౯॥

రాజవంశసముత్పన్నో రాజా భవతి నిశ్చయాత్ ।
ఏవం కులానుసారేణ కారకేభ్యః ఫలం వదేత్ ॥ ౩౦॥

అథాఽహం సమ్ప్రవక్ష్యామి విశేషం భావకారకాన్ ।
జనస్య జన్మలగ్నం యత్ విన్ద్యాదాత్మకారకమ్ ॥ ౩౧॥

ధనభావం విజానీయాద్ దారకారకమేవ హి ।
ఏకాదశేఽగ్రజాతస్య తృతీయే తు కనీయసః ॥ ౩౨॥

సుతే సుతం విజానీయాత్ పత్నీం సప్తమభావతః ।
సుతభవే గ్రహో యః స్యాత్ సోఽపి కారక ఉచ్యతే ॥ ౩౩॥

సూర్యో గురుః కుజః సోమో గురుర్భౌమః సితః శనిః ।
గురుశ్చన్ద్రసుతో జీవో మన్దశ్చ భవకారకాః ॥ ౩౪॥

పునస్తన్వాదయో భావాః స్థాప్యాస్తేషాం శుభాఽశుభమ్ ।
లాభస్తృతీయో రన్ధ్రశ్చ శత్రుసంజ్ఞధనవ్యయాః ॥ ౩౫ ॥

ఏతే భావాః సమాఖ్యాతాః క్రూరాఖ్యా ద్విజసత్తమ ।
ఏషాం యోగేన యో భావస్తస్య హానిః ప్రజాయతే ॥ ౩౬ ॥

భావా భద్రాశ్చ కేన్ద్రారవ్యాః కోణాఖ్యౌ ద్విజసత్తమ ।
ఏషాం సంయోగమాత్రేణ హ్యశుభోఽపి శుభో భవేత్ ॥ ౩౭ ॥

అథ కారకాంశఫలాధ్యాయః ॥ ౩౩ ॥

అథాఽహం సమ్ప్రవక్ష్యామి కారకాంశఫలం ద్విజ ।
మేషాదిరాశిగే స్వాంశే యథావద్ బ్రహ్మభాషితమ్ ॥ ౧ ॥

గృహే మూషకమార్జారా మేషాంశే హ్యాత్మకారకే ।
సదా భయప్రదా విప్ర పాపయుక్తే విశేషతః ॥ ౨ ॥

వృషాంశకగతే స్వస్మిన్ సుఖదాశ్చ చతుష్పదాః ।
మిథునాంశగతే తస్మిన్ కణ్డ్వాదివ్యాధిసమ్భవః ॥ ౩ ॥

కర్కాంశే చ జలాద్భీతిః సిమ్హాంశే శ్వపదాద్భయమ్ ।
కణ్డూః స్థౌల్యఞ్చ కన్యాంశే తథా వహ్నికణాద్భయమ్ ॥ ౪ ॥

తులాంశే చ వణిగ్ జాతో వస్త్రాదినిర్మితౌ పటుః ।

అల్యంశే సర్వతో భీతిః పీడా మాతుః పయోధరే ॥ ౫॥

ధనురంశే క్రమాదుచ్చాత్ పతనం వాహనాదపి ।
మరకాంశే జలోద్భూతైర్జన్తుభిః ఖేచరస్తథా ॥ ౬॥

శంఖముక్తాప్రవాలాద్యైర్లాభో భవతి నిశ్చితః ।
కుమ్భాంశే చ తడాగాదికారకో జాయతే జనః ॥ ౭॥

మీనాంశే కారకే జాతో ముక్తిభాగ్ ద్విజసత్తమ ।
నాఽశుభం శుభసందృష్టే న శుభం పాపవీక్షితే ॥ ౮॥

కారకాంశే శుభే విప్ర లగ్నాంశే చ శుభగ్రహే ।
శుభసంవీక్షితే జాతో రాజా భవతి నిశ్చితః ॥ ౯॥

స్వాంశాచ్చుభగ్రహాః కేన్ద్రే కోణే వా పాపవర్జితాః ।
ధనవిద్యాయుతో జాతో మిశ్రైర్మిశ్రఫలం వదేద్ ॥ ౧౦॥

ఉపగ్రహే చ విప్రేన్ద్ర స్వోచ్చస్వర్క్షంసుభర్క్షగే ।
పాపదృగ్రహితే చాఽన్త్యే కైవల్యంతస్య నిర్దిశేత్ ॥ ౧౧॥

చన్ద్రాఽరభృగువర్గస్థ కారకే పారదారికః ।
విపర్యస్థేఽన్యథా జ్ఞేయం ఫలం సర్వం విచక్షణైః ॥ ౧౨॥

కారకాంశే రవౌ జాతో రాజకార్యపరో ద్విజ ।
పూర్ణేన్దౌ భోగవాన్ విద్వాన్ శుక్రదృష్టే విశేషతః ॥ ౧౩॥

స్వాంశే బలయుతే భౌమే జాతః కన్తాయుఘీ భవేత్ ।
వహ్నిజీవీ నరో వాఽపి రసవాదీ చ జాయతే ॥ ౧౪॥

బుధే బలయుతే స్వాంశే కలాశిల్పవిచక్షనః ।
వాణిజ్యకుశలశ్చాపి బుద్ధివిద్యాసమన్వితః ॥ ౧౫॥

సుకర్మా జ్ఞాననిష్ఠశ్చ వేదవిత్ స్వాంశగే గురౌ ।
శుక్రే శతేన్ద్రియః కామీ రాజకీతో భవేన్నరః ॥ ౧౬॥

శనౌ స్వాంశగతే జాతః స్వకులోచితకర్మకృత్ ।
రాహౌ చౌరశ్చ ధనుష్కో జాతో వా లోహయన్త్రకృత్ ॥ ౧౭॥

విషవైద్యోఽథవా విప్ర జాయతే నాఽత్ర సంశయః ।
వ్యయహారీ గజాదీనాం కేతౌ చౌరశ్చ జాయతే ॥ ౧౮॥

రవిరాహూ యదా స్వాంశే సర్పాద్ భీతిః ప్రజాయతే ।
శుభదృష్టౌ భయం నైవ పాపదృష్టౌ మృతిభవేత్ ॥ ౧౯॥

శుభషడ్వర్గసంయుక్తౌ విషవైద్యో భవేన్ తదా ।
భౌమేక్షితే కారకాంశే భానుస్వర్భానుసంయుతే ॥ ౨౦॥

అన్యగ్ర్హా న పశ్యన్తి స్వవేశ్మపరదాహకః ।
తస్మిన్ బుధేక్షి తే చాపి వహ్నిదో నైవ జాయతే ॥ ౨౧॥

పాపర్క్షే గురుణా దృష్టే సమీపగృహదాహకః ।
శుక్రదృష్టే తు విప్రేన్ద్ర గృహదాహో న జాయతే ॥ ౨౨॥

గులికేన యుతే స్వాంశే పూర్ణచన్ద్రేణ వీక్షితే ।
చౌరైర్హృతధనో జాతః స్వయం చౌరోఽథవా భవేత్ ॥ ౨౩॥

గృహాదృష్టే సగులికే విపదో వా విషైర్హతః ।
బుధదృష్టే బృహద్వీజో జాయతే నాఽత్ర సంశయః ॥ ౨౪॥

సకేతౌ కారకాంశే చ పాపదృష్టే ద్విజోత్తమ ।
జాతస్య కర్ణరోగో వా కర్ణచ్ఛేదః ప్రజాయతే ॥ ౨౫॥

భృగుపుత్రేక్షితే తస్మిన్ దీక్షితో జాయతే జనః ।
బుధార్కిదృష్టే నిర్వీర్యో జాయతే మానవో ధ్రువమ్ ॥ ౨౬॥

బుధశుక్రేక్షితే తస్మిన్ దాసీపుత్రః ప్రజాయతే ।
పునర్భవాసుతో వాఽపి జాయతే నాఽత్ర సంశయః ॥ ౨౭॥

తపస్వీ సనినా దృష్టే జాతః ప్రేష్యోఽథవా భవేత్ ।
శనిమాత్రేక్షితే తస్మిన్ జాతః సంన్యాసివేషవాన్ ॥ ౨౮॥

రవిసుక్రేక్షితే తస్మిన్ రాజప్రేష్యో జనో భవేత్ ।
ఇతిసంక్షేపతః ప్రోక్తం కారకాంశఫలం ద్విజ ॥ ౨౯॥

స్వాంశాద్ధనే చ శుక్రారవర్గే స్యాత్ పారదారికః ।

తయోర్దృగ్యోగతో జ్ఞేయమిదమామరణం ఫలమ్ ॥ ३०॥

కేతౌ తత్ర్పతిబన్ధః స్యాత్ గురౌ తు స్త్రైణ ఏవ సః ।
రాహౌ చాఽర్థనివృత్తిః స్యాత్ కారకాంశాద్ ద్వితీయగే ॥ ३१॥

స్వాంశాత్ తృతీయగే పాపే జాతః శూరః ప్రతాపవాన్ ।
తస్మిన్ శుభగ్రహే జాతః కాతరో నాత్ర సంశయః ॥ ३२॥

స్వాంశాచ్చతుర్థభావే తు చన్ద్రశుక్రయుతేక్షితే ।
తత్ర వా స్వోచ్చగే ఖేటే జాతః ప్రాసాదవాన్ భవేత్ ॥ ३३॥

శనిరాహుయుతే తస్మిన్ జాతస్య చ శిలాగృహమ్ ।
ఐష్టికం కుజకేతుభ్యాం గురుణా దారవం గృహమ్ ॥ ३४॥

తార్ణ తు రవిణా ప్రోక్తం జాతస్య భవనం ద్విజ ।
చన్ద్రే త్వనావృతే దేశే పత్నీయోగః ప్రజాయతే ॥ ३५॥

పఞ్చమే కుజరాహుభ్యాం క్షయరోగస్య సంభవః ।
రాత్రినాథేన దృష్టాభ్యాం నిశ్చయేన ప్రజాయతే ॥ ३६॥

కుజదృష్టౌ తు జాతస్య పిటకాదిగదో భవేత్ ।
కేతుదృష్టౌ తు గ్రహణీ జలరోగోఽథవా ద్విజ ॥ ३७॥

సరాహుగులికే తత్ర భయం క్షుదవిషోద్భవమ్ ।
బుధే పరమహంసశ్చ లగుడీ వా ప్రజాయతే ॥ ३८॥

రవౌ ఖేడ్గధరో జాతః కుజే కున్తాయుధీ భవేత్ ।
శనౌ ధనుర్ధరో జ్ఞేయో రాహౌ చ లోహయన్త్రవాన్ ॥ ౩౯ ॥

కేతౌ చ ఘటికాయన్త్రీ మానవో జాయతే ద్విజ ।
భార్గవే తు కవిర్వాగ్మీ కావ్యజ్ఞో జాయతే జనః ॥ ౪౦ ॥

స్వాంశే తత్పఞ్చమే వాఽపి చన్ద్రేజ్యాభ్యాం చ గ్రన్థకృత్ ।
శుక్రేణ కిఞ్చిదూనోఽసౌ తతోఽప్యల్పో బుధేన చ ॥ ౪౧ ॥

గురుణా కేవలేనైవ సర్వవిద్ గ్రన్థకృత్ తథా ।
వేదవేదాన్తవిచ్చాపి న వాగ్మీ శాబ్దకోఽపి సన్ ॥ ౪౨ ॥

నైయాయికః కుజేనాసౌ జ్ఞేన మీమాంసకస్తథా ।
సభాజడస్తు శనినా గీతజ్ఞో రవిణా స్మృతః ॥ ౪౩ ॥

చన్ద్రేణ సాంఖ్యయోగజ్ఞః సాహిత్యజ్ఞశ్చ గాయకః ।
కేతునా గణితజ్ఞోఽసౌ రాహుణాఽపి తథైవ చ ॥ ౪౪ ॥

సమ్ప్రదాయస్య సిద్ధిః స్యాత్ గురుసమ్బన్ధతో ద్విజ ।
స్వాంశాద్ ద్వితీయతః కేచిత్ ఫలమేవం వదన్తి హి ॥ ౪౫ ॥

స్వాంశాత్ షష్ఠగతే పాపే కర్షకో జాయతే జనః ।
శుభగ్రహేఽలసశ్చేతి తృతీయేఽపి ఫలం స్మృతమ్ ॥ ౪౬ ॥

ద్యూనే చన్ద్రగురు యస్య భార్యా తస్యాతిసున్దరీ ।
తత్ర కామవతీ శుక్రే బుధే చైవ కలావతీ ॥ ౪౭॥

రవౌ చ స్వకులే గుప్తా శనౌ చాపి వయోఽధికా ।
తపస్వినీ రుజాఢ్య వా రాహౌ చ విధవా స్మృతా ॥ ౪౮॥

శుభస్వామియుతే రన్ధ్రే స్వాంశాద్ దీర్ఘాయురుచ్యతే ।
పాపేక్షితయుతేఽల్పాయుర్మధ్యాయుర్మిశ్రదృగ్యుతే ॥ ౪౯॥

కారకాంశాచ్చ నవమే శుభగ్రహయుతేక్షిత ।
సత్యవాదీ గురౌ భక్తః స్వధర్మనిరతో నరః ॥ ౫౦॥

స్వాంశాచ్చ నవమే భావే పాపగ్రహయుతేక్షితే ।
స్వధర్మనిరతో బాల్యే మిథ్యావాదీ చ వార్ధకే ॥ ౫౧॥

నవమే కారకాంశాచ్చ శనిరాహుయుతేక్షితే ।
గురుద్రోహీ భవేద్ బాలః శాస్త్రేషు విముఖో నరః ॥ ౫౨॥

కారకాంశాచ్చ నవమే గురుభానుయుతేక్షితే ।
తదాఽపి గురుద్రోహీ స్యాత్ గురువాక్యం న మన్యతే ॥ ౫౩॥

కారకాంశాచ్చ నవమే శుక్రభౌమయుతేక్షితే ।
షడ్వర్గాదికయోగే తు మరణం పారదారికమ్ ॥ ౫౪॥

కారకాంశాచ్చ నవమే జ్ఞేన్దుయుక్తేక్షితే ద్విజ ।

పరస్త్రీ సఙ్గమాద్ బాలో బన్ధకో భవతి ధ్రువమ్ ॥ ౫౫॥

నవమే కేవలేనైవే గురుణా చ యుతేక్షితే ।
స్త్రీలోతుపో భవేజ్జాతో విషయీ చైవ జాయతే ॥ ౫౬॥

కారకాంశాచ్చ దశమే శుభఖేటయుతేక్షితే ।
స్థిరవిత్తో భవేద్ బాలో గమ్భీరో బలబుద్ధిమాన్ ॥ ౫౭॥

దశమే కారకాంశాచ్చ పాపఖేటయుతేక్షితే ।
వ్యాపారే జాయతే హానిః పితృసౌఖ్యేన వర్జితః ॥ ౫౮॥

దశమే కారకాంశాచ్చ బుధశుక్రయుతేక్షితే ।
వ్యాపారే బహులాభశ్చ మహత్కర్మకరో నరః ॥ ౫౯॥

కారకాంశాచ్చ దశమే రవిచన్ద్రయుతేక్షితే ।
గురుదృష్టయుతే విప్ర జాతకో రాజ్యభాగ్ భవేత్ ॥ ౬౦॥

స్వాంశాదేకాదశే స్థానే శుభఖేటయుతేక్షితే ।
భ్రాతృసౌఖ్యయుతో బాలః సర్వకార్యేషు లాభకృత్ ॥ ౬౧॥

ఏకాదశే సపాపే తు కుమార్గాల్లాబకృన్నరః ।
విఖ్యాతో విక్రమీ చైవ జాయతే నాఽత్ర సంశయః ॥ ౬౨॥

కారకాంశాద్ వ్యయస్థానే సద్గ్రహే సద్వ్యయో భవేత్ ।
అసద్వ్యయోఽశుభే జ్ఞేయో గ్రహాభావే చ సత్ఫలమ్ ॥ ౬౩॥

కారకాంశాద్ వ్యయస్థానే స్వభోచ్చస్థే శుభగ్రహే ।
సద్గతిర్జాయతే తస్య శుభలోకమవాప్నుయాత్ ॥ ౬౪॥

కారకాంశాద్ వ్యయే కేతౌ శుభఖేటయుతేక్షితే ।
తదా తు జాయతే ముక్తిః సాయుజ్యపదమాప్నుయాత్ ॥ ౬౫॥

మేషే ధనుషి వా కేతౌ కారకాంశాత్ వ్యయే స్థితే ।
శుభఖేటేన సన్దృష్టే సాయుజపదమాప్నుయాత్ ॥ ౬౬॥

వ్యయే చ కేవలే కేతౌ పాపయుక్తేక్షితేపి వా ।
న తదా జాయతే ముక్తిః శుభలోకం న పశ్యతి ॥ ౬౭॥

రవిణా సంయుతే కేతౌ కారకాంశాద్ వ్యయస్థితే ।
శివభక్తిర్భవేస్యత్ర నిర్విశంకం ద్విజోత్తమ ॥ ౬౮॥

చన్ద్రేణ సంయుతే కేతౌ కారకాంశాద్ వ్యయస్థితే ।
గౌర్యాం భక్తిర్భవేత్తస్య శాక్తికో జాయతే నరః ॥ ౬౯॥

శుక్రేణ సంయుతే కేతౌ కారకాంశాద్ వ్యయస్థితే ।
లక్ష్మ్యాం సఞ్జాయతే భక్తిర్జాతకో సౌ సమృద్ధిమాన్ ॥ ౭౦॥

కుజేన సంయుతే కేతౌ స్కన్దభక్తౌ భవేన్నరః ।
వైష్ణవో బుధసౌరిభ్యాం గురుణా శివభక్తిమాన్ ॥ ౭౧॥

రాహుణా తామసీం దుర్గాం సేవతే క్షుద్రదేవతామ్ ।
భక్తిః స్కన్దేఽథ హేరభ్బే శిఖినా కేవలేన వా ॥ ౭౨॥

కారకాంశాద్ వ్యయే సౌరిః పాపరాశౌ యదా భవేత్ ।
తదాఽపి క్షుద్రదేవస్య భక్తిస్తస్య న సంశయః ॥ ౭౩॥

పాపర్క్షేఽపి శనౌ సుక్రే తదాఽపి క్షుద్రసేవకః ।
అమాత్యకారకాత్ షష్ఠేష్వేవమేవ ఫలం వదేత్ ॥ ౭౪॥

కారకాంశాత్ త్రికోణస్థే పాపఖేతద్వయే ద్విజ ।
మానవో మన్త్రతన్త్రజ్ఞో జాయతే నాఽత్ర సంశయః ॥ ౭౫॥

పాపేన వీక్షితే తత్ర జాతో నిగ్రాహకో భవేత్ ।
శుభైర్నిరీక్షితే తస్మిన్ నరోఽనుగ్రాహకో భవేత్ ॥ ౭౬॥

శుక్రదృష్టే విధౌ స్వాంశే రసవాదీ భవేన్నరః ।
బుధదృష్టే చ సద్వైద్యః సర్వరోగహరో భవేత్ ॥ ౭౭॥

శుక్రదృష్టే సుఖే చన్ద్రే పాణ్డుశ్విత్రీ భవేన్నరః ।
భౌమదృష్టే మహారోగీ రక్తపిత్తార్దితో భవేత్ ॥ ౭౮॥

కేతుదృష్టే సుఖే చంద్రే నీలకుష్ఠీ ప్రజాయతే ।
చతుర్థే పఞ్చమేవాఽపి స్థితౌ రాహుకుజౌ యది ॥ ౭౯॥

క్షయరోగో భవేత్ తస్య చన్ద్రదృష్టౌ తు నిశ్చితః ।

స్వాంశాత్ సుఖే సుతే వాఽపి కేవలః సంస్థితః కుజః ॥ ౮౦॥

పిట్కాదిర్భవేత్ తస్య తదా రోగో న సంశయః ।
గ్రహణీ జలరోగో వా తత్ర కేతౌ స్థితే సతి ॥ ౮౧॥

ఖ్యర్భానుగులికౌ తత్ర విషవైద్యో విషార్దితః ।
స్వాంశకాత్ పఞ్చమే భావే కేవలే సంస్థితే శనౌ ॥ ౮౨॥

ధనుర్విద్యావిదా జాతా భవన్త్యత్ర న సంశయః ।
కేతౌ చ కేవలే తత్ర ఘటికాయన్త్రకారకః ॥ ౮౩॥

బుధే పరమహంసో వా దణ్డీ భవతి మానవః ।
లోహయన్త్రీ తథా రాహౌ రవౌ ఖేడ్గధరో భవేత్ ॥ ౮౪॥

కేవలే చ కుజే తత్ర జాతః కున్తాస్త్రధారకః ।
స్వాంశే వా పన్ఽచమే స్వాంశాచ్చన్ద్రేజ్యౌ సంస్థితౌ తదా ॥ ౮౫॥

గ్రన్థకర్తా భవేజ్జాతః సర్వవిద్యావిశారదః ।
తత్ర దైత్యగురౌ కిఞ్చిదూనగ్రన్థకరో భవేత్ ॥ ౮౬॥

బుధే తత్ర తతోఽప్యూనగ్రన్థకర్తా ప్రజాయతే ।
తత్ర శుక్రే కవిర్వాగ్మీ కావ్యజ్ఞశ్చ ప్రజాయతే ॥ ౮౭॥

సర్వవిద్గ్రాన్థికో జీవే న వాగ్మీ చ సభాదిషు ।
శబ్దజ్ఞశ్చ విశేషేణ వేదవేదాన్తవిత్ తథా ॥ ౮౮॥

సభాజడో భవేద్ బాల ఉక్తస్థానగతే శనౌ ।
మీమాంసకో భవేన్మూనముక్తస్థానగతే బుధే ॥ ౮౯॥

స్వాంశే వా పఞ్చమే భౌమే జాతో నైయాయికో భవేత్ ।
చన్ద్రే చ సాంఖ్యయోగజ్ఞః సాహిత్యజ్ఞశ్చ గాయకః ॥ ౯౦॥

రవౌ వేదాన్తవిచ్చైవ గీతజ్ఞశ్చ ప్రజాయతే ।
కేతౌ చ గణితజ్ఞః స్యాజ్జ్యోతిఃశాస్త్రవిశారదః ॥ ౯౧॥

సమ్ప్రదాయస్య సంసిద్ధిర్గురుసమ్బన్ధతో భవేత్ ।
ద్వితీయే చ తృతీయే చ స్వాంశాదేవం విచారయేత్ ॥ ౯౨॥

భావే సూక్ష్మఫలం జ్ఞాత్వా జాతకస్య ఫలం వదేత్ ।
కేతౌ స్వాంశాద్ద్వితీయే వా తృతీయే స్తబ్ధవాగ్ భవేత్ ॥ ౯౩॥

పాపదృష్టే విశేషేణ మానవో వక్తుమక్షమః ।
స్వాంశాల్లగ్నాత్ పదాద్వాఽపి ద్వితీయాష్టమభావయోః ॥ ౯౪॥

కేమద్రుమః పాపసామ్యే చన్ద్రదృష్టౌ విశేషతః ।
అత్రాఽధ్యాయే చ యే యోగాః సఫలాః కథితా మయా ॥ ౯౫॥

యోగకర్తృదశాయాన్తే జ్ఞేయాః సర్వే ఫలప్రదాః ।
ఏవం దశాప్రదాద్రాశైర్ద్వితీయాష్టమయోర్ద్విజ ॥ ౯౬॥

గ్రహసామ్యే చ విజ్ఞేయో యోగః కేమద్రుమోఽశుభః ।
దశాప్రారమ్భసమయే సలగ్నాన్ సాధయేద్ గ్రహాన్ ॥ ౯౭ ॥

జ్ఞేయస్తత్రాపి యోగోఽయం పాపసామ్యేఽర్థరన్ధ్రయోః ।
ఏవం తన్వాదిభావానాం సూర్యాదీనాం నభసదామ్ ॥ ౯౮ ॥

తత్తత్స్థిత్యనుసారేణ ఫలం వాచ్యం విపశ్చితా ।
ఇతి సంక్షేపతః ప్రోక్తం కారకాంశఫలం మయా ॥ ౯౯ ॥

అథ యోగకారకాధ్యాయః ॥ ౩౪ ॥

కారకాంశవశాదేవం ఫలం ప్రోక్తం మయా ద్విజ ।
అథ భావాధిపత్యేన గ్రహయోగఫలం శ్రృణు ॥ ౧ ॥

కేన్ద్రాధిపతయః సౌమ్యా నా దిశన్తి శుభం ఫలమ్ ।
క్రూరా నైవాఽశుభం కుర్యుః శుభదాశ్చ త్రికోణపాః ॥ ౨ ॥

లగ్నం కేన్ద్రత్రికోణత్వాద్ విశేషేణ శుభప్రదమ్ ।
పఞ్చమం నవమం చైవ విశేషధనముచ్యతే ॥ ౩ ॥

సప్తమం దశమం చైవ విశేషసుఖముచ్యతే ।

త్రిషడాయాధిపాః సర్వే గ్రహాః పాపఫలాః స్మృతాః ॥ ४॥

వ్యయద్వితీయరన్ధ్రేశాః సాహచర్యాత్ ఫలప్రదాః ।
స్థానాన్తరానురోధాత్తే ప్రబలాశ్చోత్తరోత్తరమ్ ॥ ౫॥

తత్ర భాగ్యవ్యయేశత్వాద్రన్ధ్రేశో న శుభప్రదః ।
త్రిమదాయాధిపత్వేఽథో కోణపత్వే తు సత్ఫలః ॥ ౬॥

ఉక్తేష్వేషు బలీ యోగో నిర్బలస్య ప్రబాధకః ।
న రన్ధ్రేశత్వదోషోఽత్ర సూర్యాచన్ద్రమసోర్భవేత్ ॥ ౭॥

గురుశుక్రౌ శుభౌ ప్రోక్తౌ చన్ద్రో మధ్యమ ఉచ్యతే ।
ఉదాసీనో బుధః ఖ్యాతః పాపా రవ్యార్కిభూమిజాః ॥ ౮॥

పూర్ణేన్దుజ్ఞేజ్యశుక్రాశ్చ ప్రబలా ఉత్తరోత్తరమ్ ।
క్షీణేన్ద్వర్కార్కిభూపుత్రాః ప్రబలాశ్చ యథోత్తరమ్ ॥ ౯॥

కేన్ద్రాధిపత్యదోషోయః శుభానాం కథితో హి సః ।
చన్ద్రజ్ఞగురుశుక్రాణాం ప్రబలాశ్చోత్తరోత్తరమ్ ॥ ౧౦॥

కేన్ద్రకోణపతీ స్యాతాం పరస్పరగృహోపగౌ ।
ఏకభే ద్వౌ స్థితౌ వాపి హ్యేకభేఽన్యతరః స్థితః ॥ ౧౧॥

పూర్ణదృష్ట్యేక్షితౌ వాపి మిథో యోగకారౌ తదా ।
యోగేఽస్మిన్ జాయతే భూపో విఖ్యాతో వా జనో భవేత్ ॥ ౧౨॥

కోణేశత్వే యద్యైకస్య కేన్ద్రేశత్వం చ జాయతే ।
కేన్ద్రే కోణే స్థితో వాఽసౌ విశేషాద్యోగకారకః ॥ ౧౩ ॥

కేన్ద్రేశత్వేన పాపానాం యా ప్రోక్తా శుభకారితా ।
సా త్రికోణాధిపత్యేఽపి న కేన్ద్రేశత్వమాత్రతః ॥ ౧౪ ॥

కేన్ద్రకోణాధిపావేవ పాపస్థానాధిపౌ యదా ।
తయోః సమ్బన్ధమాత్రేణ న యోగం లభతే నరః ॥ ౧౫ ॥

యద్భావేశయుతౌ వాపి యద్యద్భావసమాగతౌ ।
తత్తత్ఫలాని ప్రబలౌ ప్రదిశేతాం తమోగ్రహౌ ॥ ౧౬ ॥

యది కేన్ద్రే త్రికోణే వా నివసేతాం తమోగ్రహౌ ।
నాథేనాత్యతరేణాఢ్యౌ దృష్టౌ వా యోగకారకౌ ॥ ౧౭ ॥

కస్మిల్లగ్నే ప్రజాతస్య కే గ్రహా యోగకారకాః ।
కే చాఽశుభప్రదాః ఖేటాః కృపయా వదే మే మునే ॥ ౧౮ ॥

యథా పృష్టం త్వయా విప్ర తథోదాహరణం బ్రువే ।
రన్ద్రేశత్వేఽపి భూపుత్రో భవేచ్ఛుభసహాయవాన్ ॥ ౧౯ ॥

మన్దసౌమ్యసితాః పాపాః శుభౌ గురుదివాకరౌ ।
న శుభం యోగమత్రేణ ప్రభవేచ్ఛనిజీవయోః ॥ ౨౦ ॥

పారతన్త్ర్యేణ జీవస్య పాపకర్మాపి నిశ్చితమ్ ।
శుక్రః సాక్షాన్నిహన్తా స్యాన్మారకత్వేన లక్షితః ॥ ౨౧॥

మన్దాదయోఽపి హన్తారో భవేయుః పాపినో గ్రహాః ।
మేషలగ్నోద్భవస్యైవం ఫలం జ్ఞేయం ద్విజోత్తమ ॥ ౨౨॥

జీవశుక్రేన్దవః పాపాః శుభౌ శనిదివాకరౌ ।
రాజయోగకరః సౌరిర్బుధస్త్వల్పశుభప్రదః ॥ ౨౩॥

జీవాదయో కుజశ్చాపి సన్తి మారకలక్షణాః ।
వృషలగ్నోద్భవస్యైవం ఫలాన్యూహ్యాని సూరిభిః ॥ ౨౪॥

భౌమజీవారుణాః పాపాః ఏక ఏవ కవిః సుభః ।
శనైశ్చరణే జీవస్య యోగో మేషభవో యథా ॥ ౨౫॥

శశీ ముఖనిహన్తాఽసౌ సాహచర్యాచ్చ పాకదః ।
ద్వన్ద్వలగ్నోద్భవస్యైవం ఫలాన్యూహ్యాని పండితైః ॥ ౨౬॥

భార్గవేన్దుసుతౌ పాపౌ భూసుతేజ్యేన్దవః శుభాః ।
పూర్ణయోగకరః సాక్షాన్మంగలో మంగలప్రదః ॥ ౨౭॥

నిహన్తాఽర్కసుతోఽర్కస్తు సాహచర్యాత్ ఫలప్రదః ।
కర్కలగ్నోద్భవస్యైవం ఫలం ప్రోక్తం మనీషిభిః ॥ ౨౮॥

సౌమ్యశుక్రార్కజాః పాపాః కుజేజ్యార్కాః శుభావహాః ।

ప్రభవేద్యోగమాత్రేణ న శుభం గురుశుక్రయోః ॥ ౨౯॥

మారకస్తు శనిశ్చన్ద్రః సాహచర్యాత్ ఫలప్రదః ।
సింహలగ్నే ప్రజాతస్య ఫలం జ్ఞేయం విపశ్చితా ॥ ३०॥

కుజజీవేన్దవః పాపాః బుధశుక్రౌ శుభావహౌ ।
భార్గవేన్దుసుతావేవ భవేతాం యోగకారకౌ ॥ ३౧॥

మారకోఽపి కవిః సూర్యః సాహచర్యఫలప్రదః ।
కన్యాలగ్నోద్భవస్యైవం ఫలాన్యూహ్యాని సూరిభిః ॥ ३౨॥

జీవార్కభూసుతాః పాపాః శనైశ్చరబుధౌ శుభౌ ।
భవేతాం రాజయోగస్య కారకౌ చన్ద్రతత్సుతౌ ॥ ३३॥

కుజో నిహన్తి జీవాద్యాః పాపా మారకలక్షణాః ।
శుక్రః సమః ఫలాన్యేవం విజ్ఞేయాని తులోద్భవే ॥ ३౪॥

సితజ్ఞశనయః పాపాః శుభౌ గురునిశాకరౌ ।
సూర్యాచన్ద్రమసావేవ భవేతాం యోగకారకౌ ॥ ३౫॥

కుజః సమః సితాద్యాశ్చ పాపా మారకలక్షణాః ।
ఏవం ఫలం చ విజ్ఞేయం వృశ్చికోదయజన్మనః ॥ ३౬॥

ఏక ఏవ కవిః పాపః శుభౌ భౌమదివాకరౌ ।
యోగో భాస్కరసౌమ్యాభ్యాం నిహన్తా భాస్కరాత్మజః ॥ ३౭॥

గురుః సమఫలః ఖ్యాతః శుక్రో మారకలక్షణః ।
ధనుర్లగ్నోద్భవస్యైవం ఫలం జ్ఞేయం విపశ్చితా ॥ ౩౮ ॥

కుజజీవేన్దవః పాపాః శుభౌ భార్గవచన్ద్రజౌ ।
మన్దః స్వయం న హన్తా స్యాద్ హన్తి పాపాః కుజాదయః ॥ ౩౯ ॥

సూర్యః సమఫలః ప్రోక్తః కవిరేకః సుయోగకృత్ ।
మృగలగ్నోద్భవస్యైవం ఫలాన్యూహ్యాని సూరిభిః ॥ ౪౦ ॥

జీవచన్ద్రకుజాః పాపాః శుక్రసూర్యాత్మజౌ శుభౌ ।
రాజయోగకరో జ్ఞేజః కవిరేవ బృహస్పతిః ॥ ౪౧ ॥

సూర్యో భౌమశ్చ హన్తారో బుధో మధ్యఫలః స్మృతః ।
కుమ్భలగ్నోద్ భవస్యైవం ఫలాన్యూహ్యాని సూరిభిః ॥ ౪౨ ॥

మన్దశుక్రాంశుమత్సౌమ్యాః పాపా భౌమవిధూ శుభౌ ।
మహీసుతగురూ యోగకారకౌ చ మహీసుతః ॥ ౪౩ ॥

మారకోఽపి న హన్తాఽసౌ మన్దజ్ఞౌ మారకౌ స్మృతౌ ।
మీనలగ్నోద్ భవస్యైవం ఫలాని పరిచిన్తయేత్ ॥ ౪౪ ॥

ఏవం భావాధిపత్యేన జన్మలగ్నవశాదిహ ।
శుభత్వమశుభత్వ చ గ్రహాణాం ప్రతిపాదితమ్ ॥ ౪౫ ॥

అత్యానపి పునర్యోగాన్ నాభసాదీన్ విచిన్త్య వై ।
దేహినా చ ఫలం వాచ్యం ప్రవక్ష్యామి చ తానహమ్ ॥ ౪౬॥

అథ నాభసయోగాధ్యాయః ॥ ౩౫॥

అధునా నాభసా యోగాః కథ్యన్తే ద్విజసత్తమ ।
ద్వాత్రింశాత్ తత్రప్రభేదాస్తు శతఘ్నాష్టాదశోన్మితాః ॥ ౧॥

ఆశ్రయాఖ్యాస్త్రయో యోగాః దలసంజ్ఞం ద్వయం తతః ।
ఆకృతిర్వింశతిః సంఖ్యాః సప్త యోగాః ప్రకీర్తితాః ॥ ౨॥

రజ్జుశ్చ ముసలశ్చైవ నలశ్చేత్యాశ్రయాస్త్రయః ।
మాలాఖ్యః సర్పసంజ్ఞశ్చ దలయోగౌ ప్రకీర్తితౌ ॥ ౩॥

గదాఖ్యః శకటాఖ్యశ్చ స్రృఙ్గాటకవిహంగసౌ ।
హలవజ్రయవాశ్చైవ కమలం వాపియూపకౌ ॥ ౪॥

శరశక్తిదణ్డనౌకాకూటచ్ఛత్రధ్నూంషి చ ।
అర్ధచన్ద్రస్తు చక్రం చ సముద్రశ్చేతి వింశతిః ॥ ౫॥

సంఖ్యాఖ్యావల్లకీదామపాశకేదారశూలకాః ।
యుగో గోలశ్చ సప్తైతే యుక్తా దన్తమితా ద్విజ ॥ ౬॥

సర్వైశ్చరే స్థితై రజ్జుః స్థిరస్థైర్ముసలః స్మృతః ।
నలాఖ్యో ద్విస్వభావస్థైరాశ్రయాఖ్యా ఇమే స్మృతాః ॥ ౭॥

కేన్ద్రత్రయగతైః సౌమ్యైః పాపైర్వా దలసంజ్ఞకౌ ।
క్రమాన్మాలాభుజంగాఖ్యౌ శుభాశుభఫలప్రదౌ ॥ ౮॥

ఆసన్నకేన్ద్రద్వయగైః సర్వైర్యోగో గదాహ్వయః ।
శకటం లగ్నజాయాస్థైః ఖామ్బుగైర్విహగః స్మృతః ॥ ౯॥

యోగః శృఙ్గాటకం నామ లగ్నాత్మజతపఃస్థితైః ।
అన్యస్థానాత్ త్రికోణస్థైః సర్వైర్యోగో హలాభిధః ॥ ౧౦॥

లగ్నజాయాస్థితైః సౌమ్యైః పాపాఖ్యైః ఖాఽమ్బుసంస్థితైః ।
యోగో వజ్రాభిధః ప్రోక్తః విపరీతస్థితైర్యవః ॥ ౧౧॥

సర్వకేన్ద్రగతైః సర్వైర్మిశ్రైః కమలసంజ్ఞకః ।
కేన్ద్రాదన్యత్రగైః సర్వైర్యోగో వాపీసమాహ్వయః ॥ ౧౨॥

యూపో లగ్నాచ్చతుర్భస్థైః శరస్తుర్యాచ్చతుర్భగైః ।
శక్తిర్మదాచ్చతుర్భస్థైర్దణ్డో మధ్యాచ్చతుర్భగైః ॥ ౧౩॥

లగ్నాత్ సప్తమగైనౌ కా కూటస్తుర్యాచ్చ సప్తమైః ।
ఛత్రాఖ్యః సప్తమాదేవం చాపం మధ్యాద్ భసప్తగైః ॥ ౧౪॥

లగ్నాదేకాన్తరస్థైశ్చ షడ్భగైశ్చక్రముచ్యతే ।

ధనాదేకాన్తరస్థైస్తు సముద్రః షడగృహాశ్రితైః ॥ ౧౫॥

ఏకరాశిస్థితైర్గోలో యుగాఖ్యో ద్విభసంస్థితైః ।
శూలస్తు త్రిభగైః ప్రోక్తః కేదారస్తు చతుర్భగైః ॥ ౧౬॥

పఞ్చరాశిస్థితైః పాశా దామాఖ్యః షడ్గృహాశ్రితైః ।
వీన్>ఆ సప్తభగైః సర్వైర్విహాయాన్యానుదీరితాన్ ॥ ౧౭॥

అటనప్రియాః సురూపాః పరదేశస్వాస్థ్యభాగినో మనుజాః ।
క్రూరాః ఖలస్వభావా రజ్జుప్రభవాః సదా కథితాః ॥ ౧౮॥

మానజ్ఞానధనాద్యైర్యుక్తా భూపప్రియాః ఖ్యాతాః ।
బహుపుత్రాః స్థిరచిత్తా ముసలసముత్థా భవన్తి నరాః ॥ ౧౯॥

న్యూనాతిరిక్తదేహా ధనసఞ్చయభాగినోఽతినిపుణాశ్చ ।
బన్ధుహితాశ్చ సురూపా నలయోగే సమ్ప్రసూయన్తే ॥ ౨౦॥

నిత్యం సుఖప్రధానా వాహనవస్త్రాన్నభోగసమ్పన్నా ।
కాన్తా సుబహుస్త్రీకా మాలాయాం సమ్ప్రసూతాః స్యుః ॥ ౨౧॥

వృషమాః క్రూరా నిఃస్వా నిత్యం దుఃఖార్దితాః సుదీనాశ్చ ।
పరభక్షపాననిరతాః సర్పప్రభవా భవన్తి నరాః ॥ ౨౨॥

సతతోద్యుక్తార్థవశా యజ్వానః శాస్త్రగేయకుశలాశ్చ ।
ధనకనకరత్నసమ్పత్సంయుక్తా మానవా గదాయాం తు ॥ ౨౩॥

రోగార్తాః కునఖా మూర్ఖాః శకటానుజీవినో నిఃస్వా ।
మిత్రస్వజనవిహీనాః శకటే జాతా భవన్తి నరాః ॥ ౨౪॥

భ్రమణరుచయోవికృష్టా దూతాః సురతానుజీవనో ధృష్టాః ।
కలహప్రియాశ్చ నిత్యం విహగే యోగే సదా జాతాః ॥ ౨౫॥

ప్రియకలహాః సమరసహాః సుఖినో నృపతేః శుభకలత్రాః ।
ఆఢ్యా యువతిద్వేష్యాః స్రృఙ్గాటకసమ్భవా మనుజాః ॥ ౨౬॥

బహ్వాశినో దరిద్రాః కృషీవలా దుఃఖితాశ్చ సోద్వేగా ।
బన్ధుసుహృదిభః త్యక్తాః ప్రేష్యాః హలసంజ్ఞకే సదా పురుషాః ॥ ౨౭॥

ఆద్యన్తవయఃసుఖినః శూరాః సుభగా నిరీహాశ్చః ।
భాగ్యవిహీనా వజ్రే జాతాః ఖలా విరుద్ధాశ్చ ॥ ౨౮॥

వ్రతనియమమఙ్గలపరా వయసో మధ్యే సుఖార్థపుత్రయుతా ।
దాతారః స్థిరచిత్తా యవయోగభవాః సదా పురుషాః ॥ ౨౯॥

విభవగుణాఢ్య।యాః పురుషాః స్థిరాయుషో విపులకీర్తయ శుద్ధాః ।
శుభశతకాః పృథ్వీశాః కమలభవాః మానవా నిత్యమ్ ॥ ౩౦॥

నిధికరణే నిపుణధియః స్థిరార్థసుఖసంయుతా సుతయుతాశ్చ ।
నయనసుఖసమ్ప్రహృష్టా వాపీయోగేన రాజానః ॥ ౩౧॥

ఆత్మవిదిజ్యానిరతః స్త్రియా యుతః సత్త్వసమ్పన్నః ।
వ్రతనియమరతమనుస్యో యూపే జాతో విశిష్టశ్చ ॥ ౩౨ ॥

ఇషుకారా బన్ధనపాః మృగయాధనసేవితాశ్చ మంసాదా ।
హింస్రాః కుశిల్పకారాః శరయోగే మానవాః ప్రసూయన్తే ॥ ౩౩ ॥

ధనరహితవిఫలదుఃఖితనీచలసాశ్చిరాయుషః పురుషాః ।
సంగ్రామబుద్ధినిపుణాః శక్త్యాం జాతాః స్థిరాః శుభగాః ॥ ౩౪ ॥

హతపుత్రదారనిఃస్వాః సర్వత్ర చ నిర్ఘృణాః స్వజనబాహ్యాః ।
దుఃఖితనీచప్రేష్యా దణ్డప్రభవా భవన్తి నరాః ॥ ౩౫ ॥

సలిలోపజీవివిభవాః బహ్వాశాః ఖ్యాతకీర్తయో దుష్టాః ।
కృపణా మలినా లుబ్ధా నౌసఞ్జాతాః ఖలాః పురుషాః ॥ ౩౬ ॥

అనృతకథనబన్ధనపా నిష్కిఞ్చనాః శఠాః క్రూరాః ।
కూటసముత్థా నిత్యం భవన్తి గిరిదుర్గవాసినో మనుజాః ॥ ౩౭ ॥

స్వజనాశ్రయో దయావాన్నానానృపవల్లభః ప్రకృష్టమతిః ।
ప్రథమేఽన్త్యే వయసి నరాః సుఖవాన్ దీర్ఘాయురాతపత్రీ స్యాత్ ॥ ౩౮ ॥

ఆనృతికగుప్తపాలాశ్చోరాః కితవాశ్చ కాననే నిరతాః ।
కార్ముకయోగే జాతా భాగ్యవిహీనాః శుభా వయోమధ్యే ॥ ౩౯ ॥

సేనాపతయః సర్వే కాన్తశరీరా నృపప్రియా బలినః ।

మణికనకభూషణయుతా భవన్తి యోగేఽర్ధచన్ద్రాఖ్యే ॥ ౪౦॥

ప్రణతాఽఽశేషనరాధిపకిరీటరత్నప్రభాస్ఫురితపాదః ।
భవతి నరేన్ద్రో మనుజశ్చక్రే యో జాయతే యోగే ॥ ౪౧॥

బహురత్నధనసమృద్ధా భోగయుతా ధనజనప్రియాః ససుతా ।
ఉదధిసముత్థాః పురుషాః స్థిరవిభవాః సాధుశీలాశ్చ ॥ ౪౨॥

ప్రియగీతనృత్యవాద్యా నిపుణాః సుఖినశ్చ ధనవన్తః ।
నేతారో బహుభృత్యా వీణాయాం కీర్తితాః పురుషాః ॥ ౪౩॥

దామ్ని సుజనోపకారీ నయధనయుక్తో మహేశ్వరః ఖ్యాతః ।
బహుసుతరత్నసమృద్ధో ధీరో జాయేత విద్వాంశ్చ ॥ ౪౪॥

పాశే బన్ధనభాజః కార్యే దక్షాః ప్రపఞ్చకారాశ్చ ।
బహుభాషిణో విశీలా బహుభృత్యాః సమ్ప్రవృతానాశ్చ ॥ ౪౫॥

సుబహూనాముపయోజ్యాః కృషీవలాః సత్యవాదినః సుఖినః ।
కేదారే సమ్భూతాశ్చలస్వభావా ధనైర్యుక్తాః ॥ ౪౬॥

తీక్ష్ణాలసధనహీనా హింస్రాః సుబహిష్కృతా మహాశూరాః ।
సంగ్రామే లబ్ధయశా శూలే యోగే భవన్తి నరాః ॥ ౪౭॥

పాఖణ్డవాదినో వా ధనరహితా వా బహిష్కృతా లోకే ।
సుతమాతృధర్మరహితా యుగయోగే యే నరా జాతాః ॥ ౪౮॥

బలసంయుక్తా విధనా వద్యావిజ్ఞానవర్జితా మలినా ।
నిత్యం దుఃఖితదీనా గోలే యోగే భవన్తి నరాః ॥ ౪౯॥

సర్వాస్వపి దశస్వేతే భవేయుః ఫలదాయినః ।
ప్రాణినామితి విజ్ఞేయాః ప్రవదన్తి తవాగ్రజాః ॥ ౫౦॥

అథ వివిధయోగాధ్యాయః ॥ ౩౬॥

లగ్నే శుభయుతే యోగః శుభః పాపయుతేఽశుభః ।
వ్యయస్వగైః శుభైః పాపైః క్రమాద్యోగౌ శుభాఽశుభౌ ॥ ౧॥

శుభయోగోద్భవో వాగ్మీ రూపశీలగుణవన్వితః ।
పాపయోగోద్భవః కామీ పాపకర్మా పరార్థయుక్ ॥ ౨॥

కేన్ద్రే దేవగురౌ లగ్నాచ్చన్ద్రాద్వా శుభదృగ్యుతే ।
నీచాస్తారిగృహైర్హీనే యోగోఽయం గజకేసరీ ॥ ౩॥

గజకేసరీసఞ్జాతస్తేజస్వీ ధనవాన్ భవేత్ ।
మేధావీ గుణసమ్పన్నో రాజప్రియకరో నరః ॥ ౪॥

దశమేఽఙ్గాత్తథా చన్ద్రాత్ కేవలైశ్చ శుభైర్యుతే ।
స యోగోఽమలకీర్త్యాఖ్యః కీర్తిరాచన్ద్రతారకీ ॥ ౫॥

రాజపూజ్యో మహాభోగీ దాతా బన్ధుజనప్రియః ।
పరోపకారీ ధర్మాత్మా గుణఢ్యోఽమలకీర్తిజః ॥ ౬॥

సప్తమే చాఽష్టమే శుద్ధే శుభగ్రహయుతేఽథవా ।
కేన్ద్రేషు శుభయుక్తేషు యోగః పర్వతసంజ్ఞకః ॥ ౭॥

భాగ్యవాన్ పర్వతోత్పన్నః వాగ్మీ దాతా చ శాస్త్రవిత్ ।
హాస్యప్రియో యశస్వీ చ తేజస్వీ పురనాయకః ॥ ౮॥

సుఖేశేజ్యౌ మిథః కేన్ద్రగతౌ బలిని లగ్నపే ।
కాహలో వా స్వభోచ్చస్థే సుఖేశే కర్మపాన్వితే ॥ ౯॥

ఓజస్వీ సాహసీ ధూర్తశ్చతురఙ్గబలాన్వితః ।
యత్కిఞ్చిద్ గ్రామనాథశ్చ కాహలే జాయతే నరః ॥ ౧౦॥

లగ్నేశే తుఙ్గగే కేన్ద్రే గురుదృష్టే తు చామరః ।
శుభద్వయే విలగ్నే వా నవమే దశమే మదే ॥ ౧౧॥

రాజా వా రాజపుజ్యో వా చిరజీవీ చ పణ్డితః ।
వాగ్మీ సర్వకలావిద్ వా చామరే జాయతే జనః ॥ ౧౨॥

సవలే లగ్నపే పుత్రషష్ఠపౌ కేన్ద్రగౌ మిథః ।

శంఖో వా లగ్నకర్మేశౌ చరే బలిని భాగ్యపే ॥ ౧౩॥

ధనస్త్రీపుత్రసంయుక్తో దయాలుః పుణ్యవాన్ సుధీః ।
పుణ్యకర్మా చిరఞ్జీవీ శంఖయోగోద్భవో నరః ॥ ౧౪॥

సబలే భాగ్యపే భేరీ ఖగైః స్వాన్త్యోదయాస్తగైః ।
సబలే భాగ్యపే వాఽసౌ కేన్ద్రే శుక్రేజ్యలగ్నపైః ॥ ౧౫॥

ధనస్త్రీపుత్రసంయుక్తో భూపః కీర్తిగుణాన్వితః ।
ఆచారవాన్ సుఖీ భోగీ భేరీయోగే జనో భవేత్ ॥ ౧౬॥

సబలే లగ్నపే ఖేటాః కేన్ద్రే కోణే స్వభోచ్చగాః ।
మృగఙ్గయోగో జాతోఽత్ర భూపో వా తత్సమః సుఖీ ॥ ౧౭॥

కీమేశే కర్మగే తుఙ్గే కర్మేశే భాగ్యపాన్వితే ।
యోగః శ్రీనాథసంజ్ఞోఽత్ర జాతః శుక్రసమో నృపః ॥ ౧౮॥

కర్మేశే సుతగే కేన్ద్రే బుధేఽర్కే సబలే స్వభే ।
చన్ద్రాత్ కోణే గురౌ జ్ఞే వా కుజే లాభే చ శారదః ॥ ౧౯॥

ధనస్త్రీపుత్రసంయుక్తః సుఖీ విద్వాన్ నృపప్రియః ।
తపస్వీ ధర్మసంయుక్తః శారదే జాయతే జనః ॥ ౨౦॥

ధర్మలగ్నగతే సౌమ్యే పఞ్చమే సదసద్యుతే ।
పాపే చ చతురస్రస్థే యోగోఽయం మత్స్యసంజ్ఞకః ॥ ౨౧॥

కాలజ్ఞః కరుణామూర్తిర్గుణధీబలరూపవాన్ ।
యశోవిద్యాతపస్వీ చ మత్స్యయోగే హి జాయతే ॥ ౨౨॥

పుత్రారిమదగాః సౌమ్యాః స్వభోచ్చసుహృదంశగాః ।
త్రిలాభోదయగాః పాపాః కూర్మయోగః స్వభోచ్చగాః ॥ ౨౩॥

కూర్మయోగే జనో భూపో ధీరో ధర్మగుణాన్వితః ।
కీర్తిమానుపకారీ చ సుఖీ మానవనాయకః ॥ ౨౪॥

భాగ్యేశే ధనభావాస్థే ధనేశే భాగ్యభావగే ।
లగ్నేశే కేన్ద్రకోణస్థే ఖడ్గయోగః స కథ్యతే ॥ ౨౫॥

ఖడ్గయోగే సముత్పన్నో ధనభాగ్యసుఖాన్వితః ।
శాస్త్రజ్ఞో బుద్ధివీర్యాఢ్యః కృతజ్ఞః కుశలో నరః ॥ ౨౬॥

కేన్ద్రే మూలత్రికోణస్తే భాగ్యేశే వా స్వభోచ్చగే ।
లగ్నాధిపే బలాఢ్యే చ లక్ష్మీయోగః ప్రకీర్త్యతే ॥ ౨౭॥

సురూపో గుణవాన్ భూపో బహుపుత్రధనాన్వితః ।
యశస్వీ ధర్మసమ్పన్నో లక్ష్మీయోగే జనో భవేత్ ॥ ౨౮॥

లగ్నే స్థిరే భృగౌ కేన్ద్రే చన్ద్రకోణే శభాన్వితే ।
మానస్థానగతే సౌరే యోగోఽయం కుసుమాభిధః ॥ ౨౯॥

భూపో వా భూపతుల్యో వా దతా భోగీ సుఖీ జనః ।
కులముఖ్యో గుణీ విద్వాన్ జాయతే కుసుమాహ్వయే ॥ ౩౦॥

ద్వితీయే పఞ్చమే జీవే బుధశుక్రయుతేక్షితే ।
క్షత్రే తయోర్వా సమ్ప్రాప్తే యోగః స చ కలానిధిః ॥ ౩౧॥

కలానిధిసముత్పన్నో గుణవాన్ భూపవన్దితః ।
రోగహీనః సుఖీ జాతో ధనవిద్యాసమన్వితః ॥ ౩౨॥

లగ్నేశతద్గతర్క్షేశతద్గతర్క్షేశతదంశపాః ।
కేన్ద్రే కోణే స్వతుఙ్గే వా యోగః కల్పద్రుమో మతః ॥ ౩౩॥

సర్వైశ్వర్యయుతో భూపో ధర్మాత్మా బలసంయుతః ।
యుద్ధప్రియో దయాలుశ్చ పారిజాతే నరో భవేత్ ॥ ౩౪॥

స్వాన్త్యాష్టస్థైర్ద్వితీయేశాద్ హరియోగః శుభగ్రహైః ।
కామేశాద్ బన్ధుధర్మాష్టస్థితైః సౌమ్యైర్హరాభిధః ॥ ౩౫॥

లగ్నేశాద్ బన్ధుకర్మాయస్థితైర్బ్రహ్మాహ్వయః స్మృతః ।
ఏషు జాతః సుఖీ విద్వాన్ ధనపుత్రాదిసంయుతః ॥ ౩౬॥

లగ్నాన్మదాష్టగైః సౌమ్యైః పాపదృగ్యోగవర్జితైః ।
యోగో లగ్నాధియోగోఽస్మిన్ మహాత్మా శాస్త్రవిత్ సుఖీ ॥ ౩౭॥

లగ్నపే పారిజాతస్థే సుఖీ వర్గోత్తమే హ్యరుక్ ।

గోపురే ధనధాన్యాఢ్యా భూపః సింహాసనే స్థితే ॥ ౩౮॥

విద్వాన్ పారావతే శ్రీమాన్ దేవలోకే సవాహనః ।
ఐరావతస్థితే జాతో విఖ్యాతో భూపవన్దితః ॥ ౩౯॥

అథ చన్ద్రయోగాధ్యాయః ॥ ౩౭॥

సహస్రరశ్మితచన్ద్రే కణ్టకాదిగతే క్రమాత్ ।
ధనధీనైపుణాదీని న్యూనమధ్యోత్తమాని హి ॥ ౧॥

స్వాంశే వా స్వాధిమిత్రాంశే స్థితశ్చ దివసే శశీ ।
గురుణా దృశ్యతే తత్ర జాతో ధనసుఖాన్వితః ॥ ౨॥

స్వాంశే వా స్వాధిమిత్రాంశే స్థితశ్చ శశభృన్నిశి ।
శుక్రేణ దృశ్యతే తత్ర జాతో ధనసుఖాన్వితః ॥ ౩॥

ఏతద్విపర్యయస్థే చ శుక్రేజ్యానవలోకితే ।
జాయతేఽల్పధనో బాలో యోగేఽస్మిన్నిర్ధనోఽథవా ॥ ౪॥

చన్ద్రాద్రన్ధ్రారికామస్థై సౌమ్యైః స్యాధియోగకః ।
తత్ర రాజా చ మన్త్రీ చ సేనాధీశశ్చ బలక్రమాత్ ॥ ౫॥

చన్ద్రాద్ వృద్ధిగతైః సర్వైః శుభైర్జాతో మహాధనీ ।

ద్వాభ్యాం మధ్యధనో జాత ఏకేనాఽల్పధనో భవేత్ ॥ ౬॥

చన్ద్రాత్ స్వాన్త్యోభయస్థే హి గ్రహే సూర్యం బినా క్రమాత్ ।
సునఫాఖ్యోఽనఫాఖ్యశ్చ యోగో దురధరాహ్వయః ॥ ౭॥

రాజా వా రాజతుల్యో వా ధీధనఖ్యాతిమాఞ్జనః ।
స్వభుజార్జితవిత్తశ్చ సునఫాయోగసమ్భవః ॥ ౮॥

భూపోఽగదశరీరశ్చ శీలవాన్ ఖ్యాతకీర్తిమాన్ ।
సురూపశ్చాఽనఫాజాతో సుఖైః సర్వైః సమన్వితః ॥ ౯॥

ఉత్పన్నసుఖభుగ్ దాతా ధనవాహనసంయుతః ।
సద్భృత్యో జాయతే నూనం జనో దురధరాభవః ॥ ౧౦॥

చన్ద్రాదాద్యధనాఽన్త్యస్థో వినా భానుం న చేద్గ్రహః ।
కశ్చిత్ స్యాద్వా వినా చన్ద్రం లగ్నాత్ కేన్ద్రగతోఽథ వా ॥ ౧౧॥

యోగః కేమద్రుమో నామ తత్ర జాతోఽతిగర్హితః ।
బుద్ధివిద్యావిహీనశ్చ దరిద్రాపత్తిసంయుతః ॥ ౧౨॥

అన్యయోగఫలం హన్తి చన్ద్రయోగో విశేషతః ।
స్వఫలం ప్రదదాతీతి బుధో యత్నాద్ విచిన్తయేత్ ॥ ౧౩॥

అథ రవియోగాధ్యాయః ॥ ౩౮॥

సూర్యాత్ స్వన్త్యోభయస్థైశ్చ వినా చన్ద్రం కుజాదిభిః ।
వేశివోశిసమాఖ్యౌ చ తథోభయచరః క్రమాత్ ॥ ౧॥

సమదృక్ సత్యవాజ్ మర్త్యో దీర్ఘకాయోఽలసస్తథా ।
సుఖభాగల్పవిత్తోఽపి వేశియోగసముద్భవః ॥ ౨॥

వోశౌ చ నిపుణో దాతా యశోవిద్యాబలాన్వితః ।
తథోభయచరే జాతో భూపో వా తత్సమః సుఖీ ॥ ౩॥

శుభగ్రహభవే యోగే ఫలమేవం విచిన్తయేత్ ।
పాపగ్రహసముత్పన్నే యోగే తు ఫలమన్యథా ॥ ౪॥

అథ రాజసమ్బన్ధయోగాధ్యాయః ॥ ౪౦॥

రాజ్యనాథే జనుర్లగ్నాదమాత్యేశయుతేక్షితే ।
అమాత్యకారకేణాపి ప్రధానత్వం నృపాలయే ॥ ౧॥

లాభేశవీక్షితే లాభే పాపదృగ్యోగవర్జితే ।
రాజ్యభావే తదా విప్ర ప్రధానత్వం నృపాలయే ॥ ౨॥

అమాత్యకారకేణాపి కారకేన్ద్రేణ సంయుతే ।
తీవ్రబుద్ధియుతో బాలో రాజమన్త్రీ భవేద్ ధ్రువమ్ ॥ ౩॥

అమాత్యకారకే విప్ర సబలే శుభసంయుతే ।
స్వక్షేత్రేస్వోచ్చగే వాపి రాజమన్త్రీ భవేద్ ధ్రువమ్ ॥ ౪॥

అమాత్యకారకే లగ్నే పఞ్చమే నవమేఽపి వా ।
రాజమన్త్రీ భవేద్ బాలో విఖ్యాతో నాఽత్రసంశయః ॥ ౫॥

ఆత్మకారకతః కేన్ద్రే కోణే వాఽమాత్యకారకే ।
తదా రాజకృపాయుక్తో జాతో రాజాశ్రితః సుఖీ ॥ ౬॥

కారకాచ్చ తథారూఢాత్ లగ్నాచ్చ ద్విజసత్తమ ।
తృతీయే షష్ఠభే పాపైః సేనాధీశః ప్రజాయతే ॥ ౭॥

కారకే కేన్ద్రే కోణేషు స్వతుఙ్గే వా స్వభే స్థితే ।
భాగ్యపేన యుతే దృష్టే రాజమన్త్రీ భవేద్ ధ్రువమ్ ॥ ౮॥

కారకే జన్మరాశీశే లగ్నగే శుభసంయుతే ।
మన్త్రిత్వే ముఖ్యయోగోఽయం వార్ధకేనాఽత్ర సంశయః ॥ ౯॥

కారకే శుభసంయుక్తే పఞ్చమే సప్తమేఽపి వా ।
దశమే నవమే వాఽపి ధనం రాజాశ్రయాద్ భవేత్ ॥ ౧౦॥

భాగ్యభావపదే లగ్నే కారకే నవమేఽపి వా ।
రాజసమ్బన్ధయోగోఽయం నిర్విశంకం ద్విజోత్తమ ॥ ౧౧॥

లాభేశే లాభభావస్థే పాపదృష్టివివర్జితే ।

కారకే శుభసంయుక్తే లాభస్తస్య నృపాలయాత్ ॥ ౧౨॥

లగ్నేశే రాజ్యభావస్థే రాజ్యేశే లగ్నసంస్థితే ।
ప్రబలో రాజసమ్బన్ధయోగోఽయం పరికీర్తితః ॥ ౧౩॥

కారకాత్ తుర్యంభావస్థౌ సితేన్దూ ద్విజసత్తమ ।
యస్య జన్మని జాతోఽయం రాజచిహ్నేన సంయుతః ॥ ౧౪॥

లగ్నేశే కారకే వాఽపి పఞ్చమేశేన సంయుతే ।
కేన్ద్రే కోణే స్థితే తస్మిన్ రాజమిత్రం భవేన్నరః ॥ ౧౫॥

అథ విశేషధనయోగాఽధ్యాయః ॥ ౪౧॥

అథాఽథః సంప్రవక్ష్యామి ధనయోగం విశేషథః ।
యస్మిన్ యోగే సముధ్పన్నో నిశ్చిథో ధనవాన్ భవేథ్ ॥ ౧॥

పఞ్చమే భ్రుౘజక్షేథ్రే థస్మిన్ శుక్రేణ సంయుథే ।
లాభే భౌమేన సంయుక్తే బహుద్రవ్యస్య నాయకః ॥ ౨॥

పంచమే థు బుధక్షేథ్రే థస్మిన్ బుధయుథో సథి ।
చన్ద్రే భౌమే గురౌ లాభే బహుధ్రవ్యస్య నాయకః ॥ ౩॥

పఞ్చమే చ రవిక్షేత్రే థస్మిన్ రవియుథే సథి ।
లాభే శనీన్దుజీవాద్యే బహుద్రవ్యస్య నాయకః ॥ ౪॥

పంచమే థు శనిక్షేత్రే థస్మిన్ శనియుథే సథి ।
లాభే రవీన్దుసంయుక్తే బహుద్రవ్యస్య నాయకః ॥ ౫॥

పంచమే థు గురుక్షేత్రే థస్మిన్ గురుయుథే సథి ।
లాభే చన్ద్రసుథే జాథో బహుద్రవ్యస్య నాయకః ॥ ౬॥

పంచమే థు కుజక్షేత్రే థస్మిన్ కుజయుథే సథి ।
లాభస్థే భృగుపుత్రే థు బహుద్రవ్యస్య నాయకః ॥ ౭॥

పంచమే థు శశిక్షేత్రే థస్మిన్ శశియుథే సథి ।
శనౌ లాభస్థిథే జాథో బహుద్రవ్యస్య నాయకః ॥ ౮॥

భానుక్షేత్రగథే లగ్నే థస్మిన్ భానుయుథే పునః ।
భౌమేన గురుణా యుక్తే ధృష్టే జాథో యుథో ధనైః ॥ ౯॥

చన్ద్రక్షేత్రగథే లగ్నే థస్మిన్ చన్ద్రయుథే సథి ।
బుధేన గురుణా యుక్తే ధృష్టే జాథో ధనీ భవేథ్ ॥ ౧౦॥

భౌమక్షేత్రే గథే లగ్నే థస్మిన్ భౌమేన సంయుథే ।
సౌమ్యశుక్రార్కజైర్యుక్తే ధృష్టే శ్రీమాన్నరో భవేథ్ ॥ ౧౧॥

బుధక్షేత్రగథే లగ్నే థస్మిన్ బుధయుథే సథి ।

శనిజీవయుథే ధ్రే్దే జాథో ధనయుథో భవేథ్ ॥ ౧౨॥

గురుక్షేత్రగథే లగ్నే థస్మిన్ గురుయుథే సథి ।
బుధభౌమయుథే ధ్రే్దే జాయథే ధనవాన్నరః ॥ ౧౩॥

భృగుక్షేత్రగథే లగ్నే థస్మిన్ భృగుయుథే సథి ।
శనిసౌమ్యయుథే ధ్రే్దే యో జాథః స ధనీ భవేథ్ ॥ ౧౪॥

శనిక్షేత్రగథే లగ్నే థస్మిన్ శనియుథే సథి ।
భౌమేన గురుణా యుక్తే ధ్రే్దే జాథో ధనైర్యుథః ॥ ౧౫॥

ధనధౌ ధర్మధీనాథౌ యే వా థాభ్యాం యుథా గ్రహాః ।
థేఽపి స్వస్వధశాకాలే ధనధా నాఽత్ర సంశయః ॥ ౧౬॥

గ్రహాణాముక్తయోగేషు క్రూరసౌమ్యవిభాగథః ।
బలాబలవివేకేన ఫలమూహ్యం విచక్షణైః ॥ ౧౭॥

కేన్ద్రేశః పారిజాథస్థస్థధా థాథా భవేన్నరః ।
ఉథ్థమే హ్యుథ్థమో థాథా గోపురే పురుషథ్వయుక్ ॥ ౧౮॥

సింహాసనే భవేన్మాన్యః శూరః పారావథాంశకే ।
సభాధ్యక్షో థేవలోకే బ్రహ్మలోకే మునిర్మథ ।
ఐరావథాంశకే థ్రో్దే థిగ్యోగో నైవ జాయథే ॥ ౧౯॥

పారిజాథే సుథాధీశే విధ్యా చైవ కులోచిథా ।

ఉత్థమే చోత్థమా జ్ఞేయా గోపురే భువనాంకిథా ॥ ౨౦॥

సింహాసనే థతా వాచ్యా సాచివ్యేన సమన్వితా ।
పారావథే చ విజ్ఞేయా బ్రహ్మవిధ్యా ధ్విజోత్థమ ॥ ౨౧॥

సుథేశే ధేవలోకస్థే కర్మయోగశ్చ జాయథే ।
ఉపాసనా బ్రహ్మలోకే భక్తిస్థ్వరావథాంశకే ॥ ౨౨॥

ధర్మేశే పారిజాథస్థే థీర్థకృత్త్వత్ర జన్మని ।
పూర్వజన్మన్యపి జ్ఞేయస్థీర్థకృచ్చోత్థమాంశకే ॥ ౨౩॥

గోపురే మఖకర్థా చ పరే చైవాఽత్ర జన్మని ।
సింహాసనే భవేధ్వీరః సథ్యవాధీ జిథేన్ద్రియః ॥ ౨౪॥

సర్వధర్మాన్ పరిథ్యజ్య బ్రహ్మైకపథమాశ్రిథః ।
పారవథే చ పరమో హంఅశ్చైవాత్ర జన్మని ॥ ౨౫॥

లగుదీ వా త్రిధణ్డీ స్యాద్దేవలోకే న సంశయః ।
బ్రహ్మలోకే శక్రథధం యాథి క్త్వాఽశ్వమేధకమ్ ॥ ౨౬॥

ఐరావథే థు ధర్మాథ్మా స్వయం ధర్మో భవిష్యథి ।
శ్రీరామః కున్థిపుత్రాధ్యో యథా జాథో ధ్విజోత్థమ ॥ ౨౭॥

విష్ణుస్థానం చ కేన్ద్రం స్యాల్లక్ష్మీస్థానం త్రికోణకమ్ ।
థధీశయోశ్చ సమ్బన్ధాద్రాజయోగః పురోధిథః ॥ ౨౮॥

పారిజాథే స్థిథౌ థా చేన్నో్న్న్ లోకానురక్షకః ।
ఉథ్ధమే చోథ్ధమో భూపో గజవాజిరథాధిమాన్ ॥ ౨౯ ॥

గోపురే న్త్న్నశార్దూలః పూజిథాంఘ్రిర్నై్న్నర్భవేథ్ ।
సింహాసనే చక్రవర్థీ సర్వభూమిప్రపాలకః ॥ 30 ॥

అస్మిన్ యోగే హరిశ్చన్ద్రో మనుశ్చైవోథ్ధమస్థథా ।
బలిర్వైశ్వానరో జాథస్థథాన్యే చక్రవర్థినః ॥ 3౧ ॥

వర్థమానయుగే జాథస్థథా రాజా యుధిష్టిరః ।
భవిథా శాలివాహోథ్యస్థథైవ ద్విజసథ్థమ ॥ 3౨ ॥

పారావథాంశకేఽప్యేవం జాథా మన్వాథయస్థథా ।
విష్ణోః సర్వేఽవథారాశ్చ జాయన్థే ధేవలోకకే ॥ 33 ॥

బ్రహ్మలోకకే థు బ్రహ్మాధ్యా జాయన్థే విశ్వపాలకాః ।
ఐరావథాంశకే జాథః పూర్వ స్వాయంభువో మనుః ॥ 3౪ ॥

అథ విశేషధనయోగాఽధ్యాయః ॥ ౪౧ ॥

అథాఽథః సంప్రవక్ష్యామి ధనయోగం విశేషథః ।
యస్మిన్ యోగే సముథ్పన్నో నిశ్చిథో ధనవాన్ భవేథ్ ॥ ౧ ॥

పఞ్చమే భృగుజక్షేత్రే తస్మిన్ శుక్రేణ సంయుతే ।
లాభే భౌమేన సంయుక్తే బహుద్రవ్యస్య నాయకః ॥ ౨॥

పంచమే తు బుధక్షేత్రే తస్మిన్ బుధయుతో సతి ।
చన్ద్రే భౌమే గురౌ లాభే బహుద్రవ్యస్య నాయకః ॥ ౩॥

పఞ్చమే చ రవిక్షేత్రే తస్మిన్ రవియుతే సతి ।
లాభే శనీన్దుజీవాద్యే బహుద్రవ్యస్య నాయకః ॥ ౪॥

పంచమే తు శనిక్షేత్రే తస్మిన్ శనియుతే సతి ।
లాభే రవీన్దుసంయుక్తే బహుద్రవ్యస్య నాయకః ॥ ౫॥

పంచమే తు గురుక్షేత్రే తస్మిన్ గురుయుతే సతి ।
లాభే చన్ద్రసుతే జాతో బహుద్రవ్యస్య నాయకః ॥ ౬॥

పంచమే తు కుజక్షేత్రే తస్మిన్ కుజయుతే సతి ।
లాభస్థే భృగుపుత్రే తు బహుద్రవ్యస్య నాయకః ॥ ౭॥

పంచమే తు శశిక్షేత్రే తస్మిన్ శశియుతే సతి ।
శనౌ లాభస్థితే జాతో బహుద్రవ్యస్య నాయకః ॥ ౮॥

భానుక్షేత్రగతే లగ్నే తస్మిన్ భానుయుతే పునః ।
భౌమేన గురుణా యుక్తే దృష్టే జాతో యుతో ధనైః ॥ ౯॥

చన్ద్రక్షేత్రగతే లగ్నే తస్మిన్ చన్ద్రయుతే సతి ।

బుధేన గురుణా యుక్తే ధ్త్రే జాథో ధనీ భవేథ్ ॥ ౧౦॥

భౌమక్షేత్రే గథే లగ్నే థస్మిన్ భౌమేన సంయుథే ।
సౌమ్యశుక్రార్కజైర్యుక్తే ధ్త్రే శ్రీమాన్నరో భవేథ్ ॥ ౧౧॥

బుధక్షేత్రగథే లగ్నే థస్మిన్ బుధయుథే సథి ।
శనిజీవయుథే ధ్త్రే జాథో ధనయుథో భవేథ్ ॥ ౧౨॥

గురుక్షేత్రగథే లగ్నే థస్మిన్ గురుయుథే సథి ।
బుధభౌమయుథే ధ్త్రే జాయథే ధనవాన్నరః ॥ ౧౩॥

భృగుక్షేత్రగథే లగ్నే థస్మిన్ భృగుయుథే సథి ।
శనిసౌమ్యయుథే ధ్త్రే యో జాథః స ధనీ భవేథ్ ॥ ౧౪॥

శనిక్షేత్రగథే లగ్నే థస్మిన్ శనియుథే సథి ।
భౌమేన గురుణా యుక్తే ధ్త్రే జాథో ధనైర్యుథః ॥ ౧౫॥

ధనధౌ ధర్మధీనాథౌ యే వా థాభ్యాం యుథా గ్రహాః ।
థేఽపి స్వస్వధశాకాలే ధనధా నాఽత్ర సంశయః ॥ ౧౬॥

గ్రహాణాముక్థయోగేషు క్రూరసౌమ్యవిభాగథః ।
బలాబలవివేకేన ఫలమూహ్యం విచక్షణైః ॥ ౧౭॥

కేన్ద్రేశః పారిజాథస్థస్థధా ధాథా భవేన్నరః ।
ఉథ్థమే హ్యుథ్థమో ధాథా గోపురే పురుషథ్వయుక్ ॥ ౧౮॥

సింహాసనే భవేన్మాన్యః శూరః పారావథాంశకే ।
సభాధ్యక్షో ధేవలోకే బ్రహ్మలోకే మునిర్మథ ।
ఐరావథాంశకే థ్రో థిగ్యోగో నైవ జాయథే ॥ ౧౯॥

పారిజాథే సుథాధీశే విధ్యా చైవ కులోచిథా ।
ఉథ్థమే చోథ్థమా జ్ఞేయా గోపురే భువనాంకిథా ॥ ౨౦॥

సింహాసనే థతా వాచ్యా సాచివ్యేన సమన్వీథా ।
పారావథే చ విజ్ఞేయా బ్రహ్మవిధ్యా ధ్విజోథ్థమ ॥ ౨౧॥

సుథేశే ధేవలోకస్థే కర్మయోగశ్చ జాయథే ।
ఉపాసనా బ్రహ్మలోకే భక్థిస్థ్వరావథాంశకే ॥ ౨౨॥

ధర్మేశే పారిజాథస్థే థీర్థక్త్ర్యవథ్ర జన్మని ।
పూర్వజన్మన్యపి జ్ఞేయస్థీర్థక్తో్చథ్థమాంశకే ॥ ౨౩॥

గొపురే మఖకర్థా చ పరే చైవాఽథ్ర జన్మని ।
సింహాసనే భవేధ్వీరః సథ్యవాధీ జిథేన్ద్రియః ॥ ౨౪॥

సర్వధర్మాన్ పరిథ్యజ్య బ్రహ్మైకపథమాశ్రిథః ।
పారవథే చ పరమో హంఅశ్చైవాథ్ర జన్మని ॥ ౨౫॥

లగుదీ వా థ్రిథణ్డీ స్యాధ్దేవలోకే న సంశయః ।
బ్రహ్మలోకే శథ్రథథం యాథి క్ర్వాఽశ్వమేధకమ్ ॥ ౨౬॥

ఐరావథే థు ధర్మాథ్మా స్వయం ధర్మో భవిష్యథి ।
శ్రీరామః కున్థిపుత్రాధ్యో యథా జాథో ధ్విజోథ్థమ ॥ ౨౭ ॥

విష్ణుస్థానం చ కేన్ద్రం స్యాల్లక్ష్మీస్థానం త్రికోణకమ్ ।
థధీశయోశ్చ సమ్బన్ధాద్రాజయోగః పురోధిథః ॥ ౨౮ ॥

పారిజాథే స్థిథౌ థౌ చేన్నృపో లోకానురక్షకః ।
ఉథ్థమే చోథ్థమో భూపో గజవాజిరథాధిమాన్ ॥ ౨౯ ॥

గోపురే న్రుపశార్దూలః పూజిథాంఘ్రిర్నృపైర్భవేథ్ ।
సింహాసనే చక్రవర్థీ సర్వభూమిప్రపాలకః ॥ ౩౦ ॥

అస్మిన్ యోగే హరిశ్చన్ద్రో మనుశ్చైవోథ్థమస్థథా ।
బలిర్వైశ్వానరో జాథస్థథాన్యే చక్రవర్థినః ॥ ౩౧ ॥

వర్ధమానయుగే జాథస్థథా రాజా యుధిష్ఠిరః ।
భవిథా శాలివాహాధ్యస్థథైవ ధ్విజసథ్థమ ॥ ౩౨ ॥

పారావథాంశకేఽప్యేవం జాథా మన్వాధయస్థథా ।
విష్ణోః సర్వేఽవథారాశ్చ జాయన్థే ధేవలోకకే ॥ ౩౩ ॥

బ్రహ్మలోకకే థు బ్రహ్మాధ్యా జాయన్థే విశ్వపాలకాః ।
ఐరావథాంశకే జాథః పూర్వ స్వాయంభువో మనుః ॥ ౩౪ ॥

అథాయుర్దాయాధ్యాయః ॥ ౪౩ ॥

ధనాధ్యాఖ్యయోగౌ చ కథితౌ భవతా మునే ।
నరాణామాయుషో జ్ఞానం కథయస్వ మహామతే ॥ ౧ ॥

సాధు పృష్టం త్వయా విప్ర జనానాం చ హితేచ్ఛయా ।
కథయామ్యాయుషో జ్ఞానం దుర్జ్ఞేయం యద్ సురైరపి ॥ ౨ ॥

ఆయుర్జ్ఞానవిభేదాస్తు బహుభిర్బహుధోదితాః ।
తేషాం సారాంశమాదాయ ప్రవదామి తవాఽగ్రతః ॥ ౩ ॥

స్వోచ్చనీచాదిసంస్థిత్యా గ్రహా ఆయుఃప్రదాయకాః ।
స్వస్వవీర్యవశైర్న్నవం నక్షత్రాణి చ రాశయః ॥ ౪ ॥

పిణ్డాయుః ప్రథమం తత్ర గ్రహస్థితివశాదహమ్ ।
కథయామి ద్విజశ్రేష్ఠ శ్రణుష్వైకాగ్రమానసః ॥ ౫ ॥

క్రమాద్ సూర్యాదిఖేతేషు స్వస్వోచ్చస్థానగేష్విహ ।
నన్దేన్దవస్తచ్వమితాస్తిథయోఽర్కాః శరేన్దవః ॥ ౬ ॥

ప్రక్త్యుతో వింశతిశ్చాబ్దా ఆయుఃపిణ్డాః ప్రకీర్తితాః ।
నీచగేష్వేతదర్ధఞ్చ జ్ఞేయం మధ్యేఽనుపాతతః ॥ ౭ ॥

స్వచ్ఛశుద్ధౌ గ్రహాః శోధ్యాః షద్భాధూనో భమణ్డ్లాథ్ ।
స్వపిణ్డగుణిథో భక్తో భాధిమానేన వథ్సరాః ॥ ౮ ॥

అస్థగస్థు హరేథ్స్వార్ధ వినా శుక్రశనైశ్చరౌ ।
వక్రచారం వినా థ్ర్యాంశాం శఙ్కురాశౌ హరేథ్ గ్రహః ॥ ౯ ॥

సర్వార్ధత్రిచథుఃపఞ్చషష్టభాగం క్రమాథ్ గ్రహః ।
వ్యయాధ్వామం స్థిథః పాపో హరేథ్ సౌమ్యశ్చ థధ్దలమ్ ॥ ౧౦ ॥

ఏకభే థు బహుష్వేకో హరేథ్స్వాంశాం బలీ గ్రహః ।
నాఽత్ర క్షీణస్య చన్ద్రస్య పాపథ్వం మునిభిః స్మృథమ్ ॥ ౧౧ ॥

లగ్నాంశలిప్థికా హథ్వా ప్రథ్యేకం విహగాయుషా ।
భాజ్యా మణ్డలలిప్థాభిర్లబ్ధం వర్షాధి శోధయేథ్ ॥ ౧౨ ॥

స్వాయుషో లగ్నగే సూర్యే మఙ్గలే చ శనైశ్చరే ।
థథర్ధం శుభసందృష్టే పాథయేథ్ ద్విజసథ్థమ ॥ ౧౩ ॥

లగ్నరాశిసమాశ్చాబ్దా భాగాద్యైరనుపాథథః ।
మాసాధికా ఇథీచ్ఛన్థి లగ్నాయుః కేఽపి కోవిధాః ॥ ౧౪ ॥

లగ్నాధాయోంఽశథుల్యాః స్యాధన్థరే చాఽనుపాథథః ।
థథ్పథౌ బలసంయుక్తే రాశిథుల్యం చ భాషిపే ॥ ౧౫ ॥

అథ విప్ర నిసర్గాయుః ఖేతానాం కథయామ్యహమ్ ।
చన్ద్రారజ్ఞసిథేజ్యార్కశనీనాం క్రమశోబ్దకా ॥ ౧౬॥

ఏకధ్వయంకనఖా ధ్తృ్యః క్తిృః పంచాశధేవ హి ।
జన్మకాలాథ్ క్రమాజ్ జ్ఞేయా ధశాశ్చైథా నిసర్గజాః ॥ ౧౭॥

అథాంశాయు సలగ్నానాం ఖేతానాం కథయామ్యహమ్ ।
నవాంశ్రాశిథుల్యాని ఖేతో వర్షాణి యచ్ఛథి ॥ ౧౮॥

భాధిం ఖగం ఖగైః సూర్యైర్వథ్వా థధ్భగణాధికమ్ ।
క్త్వోఽర్కశేషిథం జ్ఞేయమబ్దాధ్యంశాయుషః స్ఫుతమ్ ॥ ౧౯॥

పిణ్డాయురివ థత్రాపి హానిం కుర్యాథ్ విచక్షణః ।
అత్రాఽపరో విశేషోఽపి కైశ్చిథ్ విజ్ఞైరుధాహృ్ః ॥ ౨౦॥

సాధిథాయుః ఖగే స్వోచ్చే స్వర్క్షే వా త్రిగుణం స్మృ్మ్ ।
ధ్విగుణం స్వనవాంశస్థే స్వద్రేష్కాణే థథోథ్థమే ॥ ౨౧॥

ఉభయత్ర గథే ఖేతే కార్యం త్రిగుణమేవ హి ।
హానిధ్వయేఽర్ధహానిః స్యాధిథ్యాయుః ప్రస్ఫుతం న్త్ృమ్ ॥ ౨౨॥

ఏవం సంసాధ్య చాన్యేషాం హన్యాథ్ స్వస్వపరాయుషా ।
న్త్ృం పరాయుషా భక్త్వా థేషామాయుః స్ఫుతం భవేథ్ ॥ ౨౩॥

అథాయుః పరమం వక్ష్యే నానాజాథిసముధ్భవమ్ ।

అనన్థసంఖ్యం ధేవానామ్మీ్ౣణాం చ ధ్విజోథ్థమ ॥ ౨౪ ॥

గ్రోౣలూక్షుకధ్వాంక్షసర్పాణాం చ సహస్రకమ్ ।
శ్యేనవానరభల్లుకమణ్డూకానాం శథత్రయమ్ ॥ ౨౫ ॥

పంచశధుథ్థరశథం రాక్షసానాం ప్రకీర్థిథమ్ ।
నగణాం కుఞ్జరాణాం చ వింశోథ్థరశథం థథా ॥ ౨౬ ॥

ధ్వాత్రింశధ్ ఘోతకానాఞ్చ పంచవింశథ్ ఖరోష్ట్రయోః ।
వ్యాౣణాం మహిషాణాం చ చథుర్వింశథివథ్సరమ్ ॥ ౨౭ ॥

వింశథ్వాయుర్మయూరాణాం ఛాగాధీనాం చ షోదశ ।
హంసానాం పంచనవ చ పికానాం ధ్వాధశాబ్ధకాః ॥ ౨౮ ॥

శునాం పారావథానాం చ కుక్కుతానాం ధ్వాధశాబ్ధకాః ।
బుధ్బుధాధ్యణ్డజానాం చ పరాయుః సప్థవథ్సరాః ॥ ౨౯ ॥

యధేథధథునా ప్రోక్థం త్రిధాయుధ్విజసథ్థమ ।
థేషు కిఞ్చ కధా గ్రాహ్యమిథి థే కథయామ్యహమ్ ॥ 3౦ ॥

విలగ్నపే బలోపేథే శుభథ్తేౣంశ్కసమ్భవథ్ ।
రవౌ పిందోధ్భవం గ్రాహ్యం చన్ద్రే నైసర్గికం థథా ॥ 3౧ ॥

బలసామ్యే ధ్వయోర్యోగథలమాయుః ప్రకీర్థిథమ్ ।
త్రయాణాం త్రియుథేష్వ్యంశసమం జ్ఞేయం ధ్విజోథ్థమ ॥ 3౨ ॥

అథాఽన్యధపి వక్ష్యామి శ్రీణు ధ్వం ధ్విజసథ్థమ ।
కైశ్చిల్లగ్నాష్తమేశాభ్యాం మన్ధేన్దుభ్యాం ధథైవ చ ॥ 33 ॥

లగ్న హోరావిలగ్నాభ్యాం స్ముతమాయుః ప్రకీర్థిథమ్ ।
ఆధౌ లగ్నాష్తమేశాభ్యాం యోగమేకం విచిన్థయేథ్ ॥ ౩౪ ॥

ధ్విథీయం మన్ధచన్ద్రాభ్యాం యోగం పశ్యేధ్ ధ్విజోథ్థమ ।
లగ్న హోరావిలగ్నాభ్యాం థ్రీథీయం పరిచిన్థయేథ్ ॥ ౩౫ ॥

చరరాశౌ స్థిథౌ ధ్వౌ చిథ్ థధా ధీర్ఘముధాహ్రుథమ్ ।
ఏకః స్థిరేఽపరో ధ్వన్ధ్వే ధీర్ఘమాయుస్థథాపి హి ॥ ౩౬ ॥

ఏకశ్చరే స్థిరేఽన్యశ్చేథ్ థధామధ్యముధాహ్రుథమ్ ।
ధ్వౌ వా ధ్వన్ధ్వే స్థిథౌ విప్ర మధ్యమాయుస్థథాపి చ ॥ ౩౭ ॥

ఏకశ్చరేఽపరో ధ్వన్ధ్వే ధ్వౌ వా స్థిరగథౌ థధా ।
జాథకస్య థధాఽల్పాయుర్జ్ఞేయమేవం ధ్విజోథ్థమ ॥ ౩౮ ॥

యోగథ్రయేణ యోగాభ్యాం సిథ్థం యధ్ గ్రాహ్యమేవ థథ్ ।
యోగథ్రయవిసంవాధే లగ్న హోరావిలగ్నథః ॥ ౩౯ ॥

లగ్నే వా సప్థమే చన్ధ్రే గ్రాహ్యం మన్ధేన్దుథస్థధా ।
హ్రాసో వ్రిథ్ధిశ్చ కక్ష్యాయా విచిన్థ్యా సర్వధా బుధైః ॥ ౪౦ ॥

ధీర్ఘే యోగత్రయేణైవం నఖచన్ద్రసమాబ్దకాః ।
యోగద్వయేన వస్వాశా యోగైకేన రసాంకకాః ॥ ౪౧॥

మధ్యే యోగత్రయేణైవం ఖాష్టతుల్యాబ్దకాః స్మృతాః ।
ద్వ్యగా యోగద్వయేనాఽత్రయోగైకేనాబ్ధిషణ్మితాః ॥ ౪౨॥

అల్పే యోగత్రయేణాఽత్రద్వాత్రింశన్మితవత్సరాః ।
యోగద్వయేన షట్త్రింశాద్ యోగైకేన చ ఖాబ్దయః ॥ ౪౩॥

ఏవం ధీర్ఘసమాల్పేషు ఖాబ్దయో రసవహ్నయః ।
ఖణ్డా దత్తమితాస్తేభ్యః స్ఫుతమాయుః ప్రసాధయేత్ ॥ ౪౪॥

పూర్ణ రాశ్యాధిగే చాన్ద్రే హానిర్మధ్యేఽనుపాతతః ।
యోగకారకఖేతాంశయోగస్థత్సంఖ్యయా హృతాః ॥ ౪౫॥

లబ్ధాంశాస్తు యతాప్రాప్తఖణ్డఘ్నాస్త్రింశతోద్ధృతాః ।
లబ్దవర్షాదిభిర్హీనం ప్రాప్తాయుః ప్రస్ఫుతం భవేత్ ॥ ౪౬॥

యోగహేతౌ శనౌ కక్ష్యాహ్రాసోఽన్యైర్వృద్ధిరుచ్యతే ।
న స్వర్క్షతుఙ్గగే నో వా పాపమాత్రయుతేక్షితే ॥ ౪౭॥

లగ్నసప్తమగే జీవే శుభమాత్రయుతేక్షితే ।
కథితస్యాయుషో విప్ర కక్ష్యావృద్ధిః ప్రజాయతే ॥ ౪౮॥

అనాయుశ్చేద్ భవేదల్పమల్పాన్మధ్యం ప్రజాయతే ।

మధ్యమాజ్ఞాయథే ధీర్ఘం ధీర్ఘాయుశ్చేథ్థథోఽఢికమ్ ॥ ౪౯ ॥

యోగహేథౌ గురవేవం కక్ష్యావృద్ధిశ్చ లక్షణమ్ ।
ఏథస్మాధ్ వైపరీథ్యేన కక్ష్యాహ్రాసః శనౌ భవేథ్ ॥ ౫౦ ॥

ఆయుషో బహుధా భేధాః కతిథా భవథాఽధునా ।
కథిధా సా కధాఽనాయురమిథాయుః కధా భవేథ్ ॥ ౫౧ ॥

బాలారిష్టం యోగారిష్టమల్పం మధ్యఇచ్ఛ ధీర్ఘకమ్ ।
ధివ్యం చైవాఽమిథం చైవం సప్థధాయుః ప్రకీర్థిథమ్ ॥ ౫౨ ॥

బాలారిష్టే సమా అష్టౌ యోగారిష్టే చ వింశథిః ।
ధ్వాత్రింశధ్ వథ్సరా అల్పే చథుష్షష్టిస్థు మధ్యమే ॥ ౫౩ ॥

వింశాధికశథం ధీర్ఘే ధివ్యే వర్షసహస్రకమ్ ।
థథూర్ధ్వమమిథం పుణ్యైరమిథైరాప్యథే జనైః ॥ ౫౪ ॥

చన్ద్రేజ్యౌ చ కులీరాంగే జ్ఞ!అసిఅథు కేన్ద్రసంస్థిథౌ ।
అన్యే థ్ర్యాయారిగాః ఖేతా అమిథాయుస్థధా భవేథ్ ॥ ౫౫ ॥

సౌమ్యాః కేన్ద్రథ్రికోణస్థాః పాపాస్థ్ర్యాయారిగాస్థతా ।
శుభరాశౌ స్థిథే రన్ధ్రే ధివ్యమాయుస్థధా భవేథ్ ॥ ౫౬ ॥

గోపురాంశే గురౌ కేన్ద్రే శుక్రే పారావథాంశకే ।
థ్రికోణే కర్కతే లగ్నే యుగాన్థాయుస్థధా ధ్విజ ॥ ౫౭ ॥

ధేవలోకాంశకే మన్దే కుజే పారావథాంశకే ।
గురౌ సింహాసనాంశేఽఙ్గే జాథో మునిసమో భవేథ్ ॥ ౫౮ ॥

సుయోగైర్వర్ధ్యథే హ్యాయుః కుయోగైర్హీయథే థథా ।
అథో యోగానహం వక్ష్యే పూర్ణమధ్యాల్పకారకాన్ ॥ ౫౯ ॥

కేన్ద్రే శుభగ్రహైర్యుక్తే లగ్నేశే చ శుభాన్వితే ।
సన్ద్రృష్టే గురుణా వాఽపి పూర్ణమాయుయుస్థధా భవేథ్ ॥ ౬౦ ॥

కేన్ద్రస్థితే విలగ్నేశే గురుశుక్రసమన్వితే ।
థాభ్యాం నిరీక్షితే వాఽపి పూర్ణమాయుర్వినిర్ధిశేథ్ ॥ ౬౧ ॥

ఉచ్చస్థైస్త్రిభిః ఖేత్రైర్లగ్నరన్ధ్రశసంయుథైః ।
అష్టమే పాపహీనే చ పూర్ణమాయుర్వినిర్ధిశేథ్ ॥ ౬౨ ॥

అష్టమస్థైస్త్రిభి ఖేత్రైః స్వోచ్చమిత్రస్వవర్గగైః ।
లగ్నేశే బలసంయుక్తే ధీర్ఘమాయుస్థధా భవేథ్ ॥ ౬౩ ॥

స్వభోచ్చస్థేన కేనాపి నభౌగేన సమన్వితః ।
అష్టమేశః శనిర్వాపి ధీర్ఘమాయుర్వినిర్ధిశేథ్ ॥ ౬౪ ॥

త్రిషడాయగథైః పాపైః శుభైః కేన్ద్రత్రికోణగైః ।
లగ్నేశే బలసంయుక్తే ధీర్ఘమాయుర్వినిర్ధిశేథ్ ॥ ౬౫ ॥

షత్సప్థరన్ధ్రభవేషు శుభఖేతయుథేషు చ ।
త్రిభవేషు చ పాపేషు పూర్ణమాయుర్వినిర్దిశేథ్ ॥ ౬౬ ॥

శత్రువ్యయగథాః పాపా లగ్నేశో యధి కేన్ద్రగః ।
రవిమిత్రం చ రన్ధ్రేశః పూర్ణమాయుస్థతాపి హి ॥ ౬౭ ॥

ఆయుః స్థానస్థిథాః పాపాః కర్మేశః స్వోచ్చగో యధా ।
థతాపి ధీర్ఘమాయు స్యాథ్ విజ్ఞేయం ధ్విజసథ్థమ ॥ ౬౮ ॥

ధ్విస్వభావగ్తే లగ్నే లగ్నేశే కేన్ద్రసంస్థిథే ।
స్వోచ్చరాశిత్రికోణే వా ధీర్ఘమాయుర్వినిర్దిశేథ్ ॥ ౬౯ ॥

ధ్విస్వభావగ్తే లగ్నే లగ్నేశాథ్ బలసంయుథాథ్ ।
ధ్వౌ పాపౌ యధి కేన్ద్రస్థౌ ధీర్ఘమాయుస్థధా భవేథ్ ॥ ౭౦ ॥

లగ్నాష్టమేశయోర్మధ్యే యః ఖేతః ప్రబలో భవేథ్ ।
థస్మిన్ కేన్ద్రగథే ధీర్ఘ మధ్యం పణఫరస్థిథే ॥ ౭౧ ॥

ఆపోక్లిమే స్థిథే స్వల్పమాయుర్భవథి నిశ్చిథమ్ ।
లగ్నేశే చ రవేర్మిత్రే ధీర్ఘంమాయుః సమే సమమ్ ॥ ౭౨ ॥

శత్రౌ స్వల్పం వధేధిథ్థమష్టమేశాథపి స్మృథమ్ ।
మిత్రమధ్యాఽరిభావస్థే థస్మిన్నేవం ఫలం వధేథ్ ॥ ౭౩ ॥

సహజాధీశభూపుత్రౌ ధ్వౌ రన్ధ్రేశశనైశ్చరౌ ।

అష్టౌ వా పాపదృగ్యుక్తౌ స్వల్పమాయుః ప్రయచ్ఛథః ॥ ౭౪॥

షష్ఠేఽష్టమే వ్యయే వాఽపి లగ్నేశే పాపసంయుథే ।
స్వ పాయురనపథ్యో వా శుభదృగ్యోగవర్జిథే ॥ ౭౫॥

చథుష్ట్యగథే పాపే శుభదృష్టివివర్జిథే ।
బలహీనే విగ్లనేశే స్వల్పమాయుర్వినిర్దిశేథ్ ॥ ౭౬॥

వ్యయార్థౌ పాపసంయుక్తౌ శుభదృగ్యోగవర్జిథౌ ।
స్వల్పమాయుస్థధా జ్ఞేయం నిర్విశంకం ధ్విజోథ్థమ ॥ ౭౭॥

లగ్నరన్ధ్రేశయోరేవం ధుఃస్థయోర్బలహీనయోః ।
స్వల్పమాయుర్బుధైర్జ్ఞేయం మిశ్రయోగాచ్ఛ మధ్యమమ్ ॥ ౭౮॥

అథ్ మారకభేధాధ్యాయః ॥ ౪౪॥

బహుధాఽఽయుర్భవా యోగాః కథిథా భవథాఽధునా ।
థ్థేషాం మారకభేధాశ్చ కథ్యన్థాం కృపయా మునే ॥ ౧॥

థృథీయమష్టమస్థానమాయుఃస్థానాం ధ్వయం ధ్విజ ।
మారకం థథ్వ్యయస్థానం ధ్వితీయం సప్థమం థథా ॥ ౨॥

ధధ్రాపి సప్థమస్థానాధ్ ధ్విధీయం బలవథ్థరమ్ ।
ధయోరీశౌ ధధ్ర గధాః పాపినస్థేన సంయుధాః ॥ ౩ ॥

యే ఖేతాః పాపినస్థే చ సర్వే మారకసంజ్ఞకాః ।
థేషాం ధశావిపాకేషు సమ్భవే నిధనం న్తాణ్ణమ్ ॥ ౪ ॥

అల్పమధ్యమపూర్ణాయుః ప్రమాణమిహ యోగజమ్ ।
విజ్ఞాయ ప్రథమం పుంసాం మారకం పరిచిన్థయేధ్ ॥ ౫ ॥

అలాభే పునరేథేషాం సమ్బన్థేన వ్యయేశిధుః ।
క్వచిచ్ఛుభానాం చ ధశస్వపిమేశధశాసు చ ॥ ౬ ॥

కేవలానాం చ పాపానాం ధశాసు నిధనం క్వచిధ్ ।
అల్పనీయం బుధ్ధైర్విణ్ణం మారకాణామధర్శనే ॥ ౭ ॥

సధ్యపి స్వేన సమ్బన్థే న హన్థి శుభభుక్థిషు ।
హన్థి సధ్యప్యసమ్బన్థే మారకః పాపభుక్థిషు ॥ ౮ ॥

మారకగ్రహసమ్బన్థాన్నిహన్థా పాపకృచ్ఛనిః ।
అధిక్రమ్యేధరాన్ సర్వాన్ భవధ్యధ్ర న సంశయః ॥ ౯ ॥

అథాఽన్యధపి వక్ష్యామి ధ్విజ మారకలక్షణం ।
ధ్రివిధాశ్చాయుషో యోగాః స్వల్పాయుర్మధ్యమోథ్థమాః ॥ ౧౦ ॥

ధ్వావింశాధ్ పూర్వమల్పాయుర్మధ్యమాయుస్థథః పరమ్ ।

చథుష్షష్ట్యాః పురస్థాథ్ థు థథో ధీర్ఘముధాహృథమ్ ॥ ౧౧ ॥

ఉథ్థమాయుః శథాథూర్ధ్వం జ్ఞాథవ్యం ధ్విజసథ్థమ ।
జనైర్వింశథివర్షాన్థ్యమాయుర్జ్ఞాథం న శక్యథే ॥ ౧౨ ॥

జపహోమచికిథ్సాధ్యైర్బాలరక్షాం హి కారయేథ్ ।
మ్రియన్థే పిథ్రోర్దోషైశ్చ కేచిన్మాథృగ్రహైరపి ॥ ౧౩ ॥

కేచిథ్ స్వారిష్ఠ్యోగాచ్చ థ్రివిధా బాలమృథ్యవః ।
థథః పరం న్తాణ్ణమాయుర్గణయేథ్ ధ్విజసథ్థమ ॥ ౧౪ ॥

అథాఽన్యథపి వక్ష్యామి న్తాణ్ణం మారకలక్షణమ్ ।
అల్పాయుర్యోగజాథస్య విపత్భే చ మృథిర్భవేథ్ ॥ ౧౫ ॥

మధ్యాయుర్యోగజస్యైవం ప్రథ్యరౌ చ మృథిర్భవేథ్ ।
ధీర్ఘాయుర్యోగజాథస్య వధభే థు మృథిర్భవేథ్ ॥ ౧౬ ॥

ధ్వావింశథ్ర్యంశపశ్చైవ థథా వైనాశికాధిపః ।
విపథ్థారాప్రథ్యరీశా వధభేశంస్థథైవ చ ॥ ౧౭ ॥

ఆధ్యాన్థపా చ విజ్ఞేయౌ చన్ద్రాక్రాన్థగృహాథ్ ధ్విజ ।
మారకౌ పాపఖేతౌ థౌ శుభౌ చేద్రోగధౌ స్మృథౌ ॥ ౧౮ ॥

షష్ఠాధిపథశాయాం చ న్తాణ్ణం నిధనసమ్భవః ।
షష్ఠాష్టరిష్ఫనాథానామపహారే మృథిర్భవేథ్ ॥ ౧౯ ॥

మారకా బహవః ఖేతా యధి వీర్యసమన్విథాః ।
థత్థద్దశాన్థరే విప్ర రోగకష్తాధిసంభవః ॥ ౨౦॥

ఉక్థా యే మారకాస్థేషు ప్రబలో ముఖ్యమారకః ।
థధవస్థానుసారేణ మృత్యుం వా కష్తమాధిశేథ్ ॥ ౨౧॥

రహుశ్చేధరవా కేథుర్లగ్నే కామేఽష్తమే వ్యయే ।
మారకేశాన్మధే వాఽపి మారకేశేన సంయుథః ॥ ౨౨॥

మారకః స చ విజ్ఞేయః స్వధశాన్థర్దశాస్వపి ।
మకరే వృశ్చికే జన్మ రాహుస్థస్య మృత్యుప్రధః ॥ ౨౩॥

షష్టాఽష్తరిష్ఫగో రాహుస్థద్ధయే కష్తధో భవేథ్ ।
శుభగ్రహయుథో ధ్రుష్టో న థధా కష్తకృన్మథః ॥ ౨౪॥

లగ్నాథ్ థృతీయభావే థు బలినా రవిణా యుథే ।
రాజహేథుశ్చ మరణం థస్య జ్ఞేయం ధ్విజోథ్థమ ॥ ౨౫॥

థ్రిథీయే చేన్దునా యుక్థే ధ్రుష్టే వా యక్ష్మణా మృతిః ।
కుజేన వ్రణశస్త్రాగ్నిధాహాధ్యైర్మరణం భవేథ్ ॥ ౨౬॥

థృతీయే శనిరాహుభ్యాం యుక్థే ధ్రుష్టేఽపి వా ధ్విజ ।
విషార్థిథో మృత్యుర్వ్యాచ్యా జలాధ్వా వహ్నిపీదనాథ్ ॥ ౨౭॥

గర్థాధుచ్చాథ్ ప్రపథనాధ్ బన్ధనాధ్ వా మ్తి్ర్భవేథ్ ।
థ్త్ర్యే చన్ద్రమాన్దిభ్యాం యుక్తే వా వీక్షిథే ధ్విజ ॥ ౨౮॥

క్ష్మికుష్ఠాధినా థస్య మరణం భవథి ధ్రువమ్ ।
థ్త్ర్యే బుధసంయుక్తే వీక్షిథే వాపి థేన చ ॥ ౨౯॥

జ్వరేణ మరణం థస్య విజ్ఞేయం ధ్విజసథ్తమ ।
థ్త్ర్యే గురుణా యుక్తే ధ్త్ శోఫాధినా మ్త్ః ॥ ౩౦॥

థ్త్ర్యే భ్త్యుగ్ద్త్తే మేహరోగేణ థన్మ్త్ః ।
బహుఖేతయుథే థస్మిన్ బహురోగభవా మ్త్ః ॥ ౩౧॥

థ్త్ర్యే చ శుభైర్యుక్తే శుభధేశే మ్త్ర్భవేథ్ ।
పాపైశ్చ కీకతే ధేశే మిశ్రైర్మిశ్రస్థలే మ్త్ః ॥ ౩౨॥

థ్త్ర్యే గురుశుక్రాభ్యాం యుక్తే జ్ఞానన వై మ్త్ః ।
అజ్ఞానేనాఽన్యఖేత్రైశ్చ మ్త్ర్జ్ఞేయా ధ్విజోథ్తమ ॥ ౩౩॥

చరరాశౌ థ్త్ర్యస్థే పరధేశే మ్త్ర్భవేథ్ ।
స్థిరరాశౌ స్వగేహే చ ధ్విస్వభావే పథి ధ్విజ ॥ ౩౪॥

లగ్నాథష్తమభావాచ్చ నిమిథ్తం కథిథం బుధైః ।
సూర్యేఽష్తమేఽగ్నిథో మ్త్యుశ్చన్ద్రే మ్త్యుర్జలేన చ ॥ ౩౫॥

శాస్త్రాథ్ భౌమే జ్వరాజ్ జ్ఞే చ గురౌ రోగాథ్ క్షుధా భ్త్ ।

పిపాసయా శనౌ మృత్యుర్విజ్ఞేయో ద్విజసత్తమ ॥ ౩౬॥

అష్టమే శుభదృగ్యుక్తే ధర్మపే చ శుభైర్యుతే ।
తీర్థే మృతిస్తథా జ్ఞేయా పాపాఖ్యైరన్యథా మృతిః ॥ ౩౭॥

అగ్న్యమ్బుమిశ్రత్ర్యంశైర్జ్ఞేయో మృత్యుర్గ్రహాశ్రితైః ।
పరిణామః శవస్యాఽత్ర భస్మసంక్లేదశోషకైః ॥ ౩౮॥

వ్యాలవర్గదృక్కాణైస్తు విదమ్బో భవతి ధ్రువమ్ ।
శవస్య శ్వశృగాలాద్యైర్గృధ్రకాకాదిపక్షిభిః ॥ ౩౯॥

కర్కతే మధ్యమోఽన్త్యశ్చ వృశ్చికాద్యద్వితీయకౌ ।
మీనేఽన్తిమస్త్రిభాగశ్చ వ్యాలవర్గాః ప్రకీర్తితాః ॥ ౪౦॥

రవిశ్చన్ద్రబలాక్రాన్తత్ర్యంశనాథే గురౌ జనః ।
దేవలోకాత్ సమాయాతో విజ్ఞేయో ద్విజసత్తమ ॥ ౪౧॥

శుక్రేన్ద్వోః పితృలోకాత్తు మర్త్యాచ్చ రవిభౌమయోః ।
బుధాఽఽర్క్యోర్నరకాదేవం జన్మకాలాత్ వదేత్ సుధీః ॥ ౪౨॥

గురుశ్చన్ద్రసితౌ సూర్యభౌమౌ జ్ఞార్కీ యథాక్రమమ్ ।
దేవేన్దుభూమ్యధోలోకాన్ నయన్త్యస్తారిరన్ధ్రగాః ॥ ౪౩॥

అథ తత్ర గ్రహాభావే రన్ధ్రారిత్ర్యంశనాథయోః ।
యో బలీ స నిజం లోకం నయత్యన్తే ద్విజోత్తమ ॥ ౪౪॥

థస్య స్వోచ్చాధి సంస్థిథ్యా వరమధ్యాఽధమాః క్రమాథ్ ।
థథ్థల్లోకేఽపి సఙ్జ్ఞాథా విజ్ఞేయా ధ్విజసథ్థమ ॥ ౪౫ ॥

అన్యాన్ మారకభేధాంశ్చ రాశిగ్రహక్తాౢన్ ధ్విజ ।
ధశాధ్యాయప్రసంగేషు కథయిష్యామి సువ్రథ ॥ ౪౬ ॥

అథ గ్రహావస్థాధ్యాయః ॥ ౪౫ ॥

అవస్థావశథః ప్రోక్థం గ్రహాణాం యథ్ ఫలం మునే ।
కా సాఽవస్థా మునిశ్రేష్ఠ కథిధా చేథి కథ్యయామ్ ॥ ౧ ॥

అవస్థా వివిధాః సన్థి గ్రహాణాం ధివజసథ్థమ ।
సారభూథాశ్చ యాస్థాసు బాలాధ్యాస్థా వధామ్యహమ్ ॥ ౨ ॥

క్రమాథ్ బాలః కుమారోఽథ యువా వృద్ధస్థథా మృథః ।
షదంశైరసమే ఖేతః సమే జ్ఞేయో విపర్యయాథ్ ॥ 3 ॥

ఫలం పాథమిథం బాలే ఫలార్థం చ కుమారకే ।
యూని పూర్ణం ఫలం జ్ఞేయం వృద్ధే కిఞ్చిథ్ మృథే చ ఖమ్ ॥ ౪ ॥

స్వభోచ్చయోః సమసుహృత్భయోః శథ్రుభనీచయోః ।
జాగ్రథ్స్వప్నసుషుప్థ్యాఖ్యా అవస్థా నామథ్థ్వికలాః ॥ ౫ ॥

జాగరే చ ఫలం పూర్ణం స్వప్నే మధ్యఫలం థతా ।
సుషుప్తౌ థు ఫలం శూన్యం విజ్ఞేయం ద్విజసత్థమ ॥ ౬॥

దీప్థః స్వస్థః ప్రముదిథః శాన్థో దీనోఽథ దుఃఖిథః ।
వికలశ్చ ఖలః కోఽపీథ్యవస్థా నవధాఽపరాః ॥ ౭॥

స్వోచ్చస్థః ఖేచరో దీప్థః స్వర్క్షే స్వస్థోఽధిమిత్రభే ।
ముదిథో మిత్రభే శాన్థః సమభే దీన ఉచ్యథే ॥ ౮॥

శత్రుభే దుఃఖిథః ప్రోక్థో వికలః పాపసంయుథః ।
ఖలః ఖలగ్రే జ్ఞేయః కోపీ స్యాదర్కసంయుథః ॥ ౯॥

యాద్థృశో జన్మకాలే యః ఖేతో యద్భావగో భవేథ్ ।
థాద్థృశం థస్య భావస్య ఫలముహ్యం ద్విజోథ్థమ ॥ ౧౦॥

లజ్జిథో గర్విథశ్చైవ క్షుధిథస్థృషిథస్థతా ।
ముదిథః క్షోభిథశ్చైవ గ్రహభావాః ప్రకీర్థిథాః ॥ ౧౧॥

పుత్రగేహగథః ఖేతో రాహుకేథుయుథోఽథవా ।
రవిమన్దకుజైర్యుక్థో లజ్జిథో గ్రహ ఉచ్యథే ॥ ౧౨॥

థుఙ్గస్థానగథో వాఽపి త్రికోణేఽపి భవేథ్పునః ।
గర్విథః సోఽపి గదిథో నిర్విశంకం ద్విజోథ్థమ ॥ ౧౩॥

శత్రుగేహీ శత్రుయుక్తో రిపుదృష్టో భవేద్యది ।
క్షుధితః స చ విజ్ఞేయః శనియుక్తో యథా తథా ॥ ౧౪॥

జలరాశౌ స్థితః ఖేతః శత్రుణా చాఽవలోకితః ।
శుభగ్రహా న పశ్యన్తి తృషితః స ఉదాహృతః ॥ ౧౫॥

మిత్రగేహీ మిత్రయుక్తో మిత్రేణ చ విలోకితః ।
గురుణా సహితో యశ్చ ముదితః స ప్రకీర్తితః ॥ ౧౬॥

రవిణా సహితో యశ్చ పాపా పశ్యన్తి సర్వథా ।
క్షోభితం తం విజానీయాచ్చత్రుణా యది వీక్షితః ॥ ౧౭॥

యేషు యేషు చ భావేషు గ్రహాస్తిష్ఠన్తి సర్వథా ।
క్షుధితః క్షోభితో వాపి తద్భావఫలనాశనః ॥ ౧౮॥

ఏవం క్రమేణ బోద్ధవ్యం సర్వభావేషు పణ్డితైః ।
బలాఽబలవిచారేణ వక్తవ్యః ఫలనిర్ణయః ॥ ౧౯॥

అన్యోన్యం చ ముదా యుక్తం ఫలం మిశ్రం వదేద్బుధః ।
బలహీనే తదా హానిః సబలే చ మహాఫలమ్ ॥ ౨౦॥

కర్మస్థానే స్థితో యస్య లజ్జితస్తృషితస్తథా ।
క్షుధితః క్షోభితో వాపి స నరో దుఃఖభాజనమ్ ॥ ౨౧॥

సుతస్థానే భవేద్యస్య లజ్జితో గ్రహ ఏవ చ ।

సుధనాశో భవేద్ధస్య ఏకస్థిష్టథి సర్వధా ॥ ౨౨॥

క్షోభిథస్థి_ణథశ్చైవ సప్తమే యస్య వా భవేథ్ ।
మ్రియథే థస్య నారీ చ సథ్యమాహుర్ద్విజోథ్థమ ॥ ౨౩॥

నవాలయారామసుఖం న్త్రుథ్వం కలాపతుథ్వం విధధాథి పుంసామ్ ।
సధార్థలాభం వ్యవహారవృిద్ధం ఫలం విశేషాధిహ గర్విథస్య ॥ ౨౪॥

భవథి ముధిథయోగే వాసశాలావిశాలా ।
విమలవసనభూషాభూమియోషాసు సౌఖ్యమ్ ।
స్వజనజనవిలాసో భూమిపాగారవాసో ।
రిపునివహవినాశో బుద్ధివిద్యావికాశః ॥ ౨౫॥

ధిశథి లజ్జిథభావవశాద్రథిం విగథరామమథిం విమథిక్షయమ్ ।
సుథగధాగమనం గమనం వ్తాృం కలికథాభిరుచిం న రుచిం శుభే ॥ ౨౬॥

సంక్షోభిథస్యాపి ఫలం విశేషాద్ధిద్రజాథం కుమథిం చ కష్తమ్ ।
కరోథి విథ్థక్షయమంఢ్రిబాధాం ధనాప్థిబాధామవనీశకోపాథ్ ॥ ౨౭॥

క్షుధిథఖగవశాద్వై శోకమోహాధిపాథః ।
పరిజనపరిథాపాధాఢిభీథ్యా క్షృథ్వమ్ ।
కలిరపి రిపులోకైరర్థబాధా నరాణా ।
మఖిలబ్బలనిరోధో బుద్ధిరోధో విషాధాథ్ ॥ ౨౮॥

థ్తృిథఖగభవే స్యాధంగనాసంగమద్యే ।

భవథి గథవికారో థ్త్ష్ట్ర కార్యాధికారః ।
నిజజనపరివాధాధర్థహానిః క్త్ష్ఠథ్వం ।
ఖలక్త్ష్ఠపరిథాపో మానహానిః సద్దైవ ॥ ౨౯ ॥

శయనం చోపవేశం చ నేత్రథపాణిప్రకాశనమ్ ।
గమనాగమనం చాఽథ సభాయాం వసథిం థథా ॥ ౩౦ ॥

ఆగమం భోజనం చైవ స్త్ష్ఠ్యం లిప్సాం చ కౌథుకమ్ ।
నిథ్రాం గ్రహాణాం చేష్టాం చ కథయామి థవాగ్రథః ॥ ౩౧ ॥

యస్మిన్న్త్ష్ఠషే భవేథ్థేత స్థేన థం పరిపూరయేథ్ ।
పునరంశేన సమ్పూర్య స్వనక్షత్రథం నియోజయేథ్ ॥ ౩౨ ॥

యాథథణ్డం థథా లగ్నమేకీక్త్ష్ఠ్య సథా బుథః ।
రవిభిస్థు హరేథ్ భాగం శేషం కార్యే నియోజయేథ్ ॥ ౩౩ ॥

నాక్షత్రథికథశారీథ్యా పునః పూరణమాచరేథ్ ।
నామాథ్యస్వరసంఖ్యాద్యం హర్థవ్యం రవిభిస్థథః ॥ ౩౪ ॥

రవౌ పఞ్చ థథా థేయాశ్చన్ద్రే థథ్యాథ్ద్వయం థథా ।
కుజే థ్వయం చ సంయుక్తం బుథే త్రీత్రి నియోజయేథ్ ॥ ౩౫ ॥

గురౌ బాణాః ప్రథేయాశ్చ త్రయం థథ్యాచ్చ భార్గవే ।
శనౌ త్రయమథో థేయం రాహౌ థథ్యాచ్చథుష్టయమ్ ॥ ౩౬ ॥

ౖధిభిర్భక్తం చ శేషాంకైః సా పునస్త్రిబిధా స్మృతా ।
ధష్తిశ్చేష్తా విచేష్తా చ థథ్ఫలం థథయామ్యహమ్ ॥ ౩౭ ॥

ధ్తౌ మధ్యఫలం జ్ఞేయం చేష్తాయాం విపులం ఫలమ్ ।
విచేష్తాయాం ఫలం స్వల్పమేవం ధ్తి ఫలం విధుః ॥ ౩౮ ॥

శుభాఽశుభం గ్రహాణాం చ సమీక్ష్యాఽథ బలాఽబలమ్ ।
ధుఙ్గస్థానే విశేషేణ బలం జ్ఞేయం థథా బుధైః ॥ ౩౯ ॥

మన్దాగ్ని రోగో బహుధా నరాణాం స్థూలథ్వమఙ్గ్ఘేరపిపిత్ధకోపః ।
వ్రణం గుధే శూలమురఃప్రధేశే యధోష్ణభానుః శయనం ప్రయాథః ॥ ౪౦ ॥

ధరిద్రథాభారవిహారశాలీ వివాధవిధ్యాభిరథో నరః స్యాథ్ ।
కఠోరచిథ్థః ఖలు నష్తవిథ్థః సూర్యే యధా చేధుపవేశనస్థః ॥ ౪౧ ॥

నరః సధానన్దథరో వివేకీ పరోపకారీ బలవిథ్థయుక్తః ।
మహాముఖీ రాజక్తాభిమానీ ధివాధినాథో యధి నేత్రపానౌ ॥ ౪౨ ॥

ఉధారచిథ్థః పరిపూర్ణవిథ్థః సభాసు వక్తా బహుపుణ్యకర్తా ।
మహాబలీ సున్దరరరూపశాలీ ప్రకాశనే జన్మని పధిమనీశే ॥ ౪౩ ॥

ప్రవాసశాలీ కిల ధుఃఖమాలీ సధాలసీ ధీధనవర్జిథశ్చ ।
భయాథురః కోపపరో విశేషాధ్దివాధినాథే గమనే మనుష్యః ॥ ౪౪ ॥

పరధారరథో జనథారహిథో బహుధాగమనే గమనాభిరుచిః ।

ఖలథాకుశలో మలినో ధివసాఢిపథౌ మనుజః కుమథిః క్ష్వణః ॥ ౪౫ ॥

సభాగథే హిథే నరః పరోపకారథథ్పరః ।
సధార్థరథ్న పూరిథో ధివాకరే గుణాకరః ।
వసున్ధరానవాంబరాలయాన్విథో మహాబలీ ।
విచిథ్రమిథ్రవథ్సలః క్ష్వకలాఢరః పరః ॥ ౪౬ ॥

క్షోభిథో రిపుగణైః సధా నరశ్చఞ్చలః ఖలమథిః క్ష్వస్థతా ।
ఢర్మకర్మరహిథో మధోద్ధథశ్చాగమే ధినపథౌ థధా థధా ॥ ౪౭ ॥

సధాఙ్గసన్ధివేధనాపరాఙ్గనాఢనక్షయో ।
బలక్షయః పధే పధే యధా యధా హి భోజనే ।
అసథ్యథా శిరోవ్యథా థతా వ్నాన్నభోజనం ।
రవావసథ్థరారథిః కుమార్గగామినీ మథి ॥ ౪౮ ॥

విజ్ఞలోకైః స్థా మణ్డిథః పణ్డిథః కావ్యవిధ్యానవధ్యప్రలాపాన్విథః ।
రాజపూజ్యో ఢరామణ్డలే సర్వధా న్త్వలిపాన్గథే పధ్మినీనాయకే ॥ ౪౯ ॥

సర్వధానన్దథర్తా జనో జ్ఞానవాన్ యజ్ఞకర్తా ఢరాఢీశసధ్మస్థిథః ।
పధ్మబన్ధావరాథేర్భయం స్వాననః కావ్యవిధ్యాప్రలాపీ ముధా కౌథుకే ॥ ౫౦ ॥

నిధ్రాభరారక్తనిభే భవేథాం నిధ్రాగథే లోచనపధ్మయుగ్మే ।
రవౌ విధేశే వసథిర్జనస్య కలథ్రహానిః కాథిఢార్థనాశః ॥ ౫౧ ॥

జానుఃకాలే క్షపానాథే శయనం చేధుపాగథే ।

మానీ శీథప్రధానశ్చ కామీ విథ్థవినాశకః ॥ ౫౨ ॥

రోగార్దిథో మన్దమథిర్విశేషాధ్విథ్థేన హీనో మనుజః కటోరః ।
అకార్యకారీ పరవిథ్థహారీ క్షపాకరే చేధుపవేశనస్థే ॥ ౫౩ ॥

నేత్రపాణౌ క్షపానాథే మహారోగీ నరో భవేథ్ ।
అనల్పజల్పకో ధూర్థః కుకర్మనిరథః సధా ॥ ౫౪ ॥

యధా రాకానాథే గథవథి వికాశం చ జననే ।
వికాశః సంసారే విమలగుణరాశేరవనిపాథ్ ।
నవాశామాలా స్యాథ్కరిథురగలక్ష్మ్యా పరివృ్‌ఢ్ ।
విభూషా యోషాభిః సుఖమనుధినం థీర్థగమనమ్ ॥ ౫౫ ॥

సిథేథరే పాపరథో నిశాకరే విశేషథః క్రూరకరో నరో భవేథ్ ।
సధాక్షిరోగైః పరిపీద్యమానో వలక్షపక్షే గమనే భయాథురః ॥ ౫౬ ॥

విధావాగమగే మానీ పాధరోగీ నరో భవేథ్ ।
గుప్థపాపరథో ధీనో మథిథోషవివర్జిథః ॥ ౫౭ ॥

సకలజనవధాన్యో రాజరాజేన్ద్రమాన్యో ।
రథిపథిసమాకాన్థిః శాన్థికృ్‌ఢ్కమినీనామ్ ।
సపధి సధసి యాథే చారుబిమ్బే శశంకే ।
భవథి పరమరీథిప్రీథివిజ్ఞో గుణజ్ఞః ॥ ౫౮ ॥

విధావాగమకే మథ్యేం వావాలో ధర్మపూరిథః ।

క్షీణపక్షే ద్విభార్యః స్యాద్భోగీ దుష్టథరో హటీ ॥ ౫౯॥

భోజనే జనుషి పూర్ణచన్ద్రమా మానయానజనథాసుఖం న్త్రీణామ్ ।
ఆథనోథి వనిథాసుథాసుఖం సర్వమేవ న సిథేథరే శుభమ్ ॥ ౬౦॥

న్త్రీవ్యలిప్సాగథే చన్ద్రే సబలే బలవాన్నరః ।
గీథజ్ఞో హి రసజ్ఞశ్చ క్షీణే పాపకరో భవేథ్ ॥ ౬౧॥

కౌథకభవనం గథవథి చన్ద్రే భవథి న్త్రీథ్వం వా ఢనపథ్వమ్ ।
కామకలాసు సధా కుశలథ్వం వారవధూరథిథమణపతుథ్వమ్ ॥ ౬౨॥

నిద్రాగథే జన్మని మానవానాం కలాధరే జీవయుథే మహథ్త్వమ్ ।
హీనేఽఙ్గనాసఙ్గ్రిథవిథ్తనాశః శివాలయే రౌథి విచిత్రముచ్చైః ॥ ౬౩॥

శయనే వసుధాపుత్రే వ్రణయుక్తో జనో భవేథ్ ।
బహునా కణ్డునా యుక్తో థద్రుణా చ విశేషథః ॥ ౬౪॥

బలీ సధా పాపరథో నరః స్యాధసథ్యవాధీ నిథరాం ప్రగల్భః ।
ఢనేన పూర్ణో నిజఢర్మహీనో ఢరాసుథశ్చేథుపవేశనస్థః ॥ ౬౫॥

యధా భూమిసుథో లగ్నే నేత్రపాణిముపాగథః ।
థరిద్రథా థధా పుంసామన్యథే నగరేశథా ॥ ౬౬॥

ప్రకాశో గుణస్యాపి వాసః ప్రకాశే ఢరాఢీశభ్రథుః సధా మానవిథ్తైః ।
సుథే భూసుథే పుత్రకాన్తావియోగో భవేద్రాహుణా థారుణో వా నిపాథః ॥ ౬౭॥

గమనే గమనం కురుథేఽనుధినం వ్రణజాలభయం వనిథాకలహః ।
బహుధద్రుకకణ్డుభయం బహుధా వసుధాథనయో వసుహానికరః ॥ ౬౮ ॥

ఆగమనే గుణశాలీ మణిమాలీవా కరాలకరవాలీ ।
గజహన్థా రిపుహన్థా పరిజనసన్థాపహారకో భౌమే ॥ ౬౯ ॥

ధుణ్ణే యుద్ధకలాకలాపకుశలో ధర్మధ్వజో విత్థపః ।
కోణే భూమిసుథే సభాముపగథే విధ్యావిహీనః పుమాన్ ।
అన్థేఽపథ్యకలత్రథమిత్రథరహిథః ప్రోక్థేథరస్థానగే ।
ఽవశ్యం రాజసభాబుధో బహుధనీ మానీ చ ధానీ జనః ॥ ౭౦ ॥

ఆగమే భవథి భూమిజే జనో ధర్మకర్మరహిథో గధాధురః ।
కర్ణమూలగురుశూలరోగవానేవ కాథరమథిః కుసఙ్గమీ ॥ ౭౧ ॥

భోజనే మిష్టభోజీ చ జననే సబలే కుజే ।
నీచకర్మకరో నిథ్యం మనుజో మానవర్జిథః ॥ ౭౨ ॥

న్త్రృ్యలిప్సాగథే భూసుథే జన్మినామిన్దిరారాశిరాయాథి భూమీపథేః ।
స్వర్ణరథ్నప్రవాలైః సధా మణ్డిథా వాసశాలా నరాణాం భవేథ్సర్వధా ॥ ౭౩ ॥

కౌథుకీ భవ్ధి కౌథుకే కుజే మిత్రపుత్రపరిపూరిథో జనః ।
ఉచ్చగే న్త్రృపథిగేహమణ్డిథః పూజిథో గుణవరైర్గుణాకరైః ॥ ౭౪ ॥

నిద్రావస్థాం గథే భౌమే క్రోధీ ధీధనవర్జిథః ।

ధూర్తో ధర్మపరిభ్రష్టో మనుష్యో గధపీదిధః ॥ ౭౫ ॥

క్షుధాధురో భవేధంగే ఖఞ్జో గుఞ్జానిభేక్షణః ।
అన్యభే లమ్పతో ధూర్తో మనుజః శయనే బుధే ॥ ౭౬ ॥

శశాంకపుత్రే జనురణ్గగేహే యధోపవేశే గుణరాశిపూర్ణః ।
పాపేక్షిథే పాపయుథే ధరిద్రో హిథే శుభే విత్థసుఖీ మనుష్యః ॥ ౭౭ ॥

విధ్యావివేకరహితో హిధధోషహీనో మనీ ।
జనోభవధి చన్ద్రసుథేఽక్షి పాణౌ ।
పుత్రాలయే సుధకలత్రసుఖేన హీనః కన్యా ।
ప్రజా న్త్ఫధిగేహబుధో వరార్థః ॥ ౭౮ ॥

ధాథా ధయాలుః ఖలు పుణ్యకర్తా వికాశనే చన్ద్రసుథే మనుష్యః ।
అనేకవిధ్యార్ణవపారఙ్గథా వివేకపూర్ణః ఖలవర్గహన్తా ॥ ౭౯ ॥

గమనాగమనే భవథో గమనే బహుధా వసుధాధిపథేర్భవనే ।
భవనం చ విచిత్రమలం రమయా విధి నుశ్చ జనుఃసమయే నిధరామ్ ॥ ౮౦ ॥

సపధి విధి జనానాముచ్చగే జన్మకాలే ।
సధసి ధనసమృద్ధః సర్వధా పుణ్యవృద్ధః ।
ధనపథిసమథా వా భూపథా మంత్రిథా వా ।
హరిహరపధభక్తిః సాత్వికీ ముక్తిలబ్ధిః ॥ ౮౧ ॥

ఆగమే జనుషి జన్మినాం యధా చన్ద్రజే భవధి హీనసేవయా ।

అర్థసిద్ధిరపి పుత్రయుగ్మథా బాలికా భవథి మానధాయికా ॥ ౮౨॥

భోజనే చన్ద్రజే జన్మకాలే యధా జన్మినానర్థహానిః సధా వాధథః ।
రాజభీథ్యా క్షుథ్వంచలథ్వం మథేరఙ్గసఙ్గో న జాయా న జాయాసుఖమ్ ॥ ౮౩॥

నృత్యలిప్సాగథే చన్ద్రజే మానవో మానయానప్రవాలవ్రజైః సంయుథః ।
మిత్రపుత్రప్రథాపైః సభాపణ్డిథః పాపభే వారవామారథో లమ్పతః ॥ ౮౪॥

కౌథుకే చన్ద్రజే జన్మకాలే నృణామంగభే గీథవిధ్యాఽనవధ్యా భవేథ్ ।
సప్థమే నైధనే వారవధ్వా రథిః పుణ్యభే పుణ్యయుక్తా మథిః సధ్గథిః ॥ ౮౫॥

నిద్రాశ్రిథే చన్ద్రసుథే న నిద్రాసుఖం సధా వ్యాఢిసమాఢియోగః ।
సహొథ్థవైకల్యమనల్పథాపో నిజేన వాధో ఢనమాననాశః ॥ ౮౬॥

వచసామఢిపే థు జనుఃసమయే శయనే బలవానపి హీనరవః ।
అథిగౌరథనుః ఖలుధీర్ఘహనుః సుథరామరిభీథియుథో మనుజః ॥ ౮౭॥

ఉపవేశం గథవథి యధి జీవే వాచాలో బహుగర్వపరీథః ।
క్షోణీపథిరిపుజనపథిర్థష్ఠః పధజంఘాస్యకరవ్రణయుక్థః ॥ ౮౮॥

నేత్రపాణిం గథే ధేవరాజార్చిథే రోగయుక్తో వియుక్తో వరార్థశ్రియా ।
గీథనృత్యప్రియః కాముకః సర్వధా గౌరవర్ణో వివర్ణోధ్భవప్రీథియుక్ ॥ ౮౯॥

గుణానామానన్దం విమలసుఖకన్దం విథనుథే ।
సధా థేజఃపుఞ్జం వ్రజపథినికుఞ్జం ప్రథిగమమ్ ।

ప్రకాశం చేధుచ్చే ధ్రుధముపగధో వాసవగురు ।
ర్గురుధ్వం లోకానాం ధనపధిసమధ్వం ధనుభ్రౄమ్ ॥ ౯౦॥

సాహసీ భవధి మానవః సధా మిత్రవర్గసుఖపూరిధో ముధా ।
పణ్డిధో వివిధవిధ్యమణ్డిధో ధేవవిధ్యధి గురౌ గమం గధే ॥ ౯౧॥

ఆగమనే జనధా వరజాయా యస్య జనుఃసమయే హరిమాయా ।
ముఞ్చధి నాలమిహాలయమద్ధా ధేవగురౌ పరిధః పరిబద్ధా ॥ ౯౨॥

సురగురుసమవక్షా శుభ్రముక్తాఫలాద్యః ।
సధసి సపధి పూర్ణో విధ్ధమాణిక్యమానైః ।
గజధురగరథాద్యో ధేవధాధీశపూజ్యో ।
జనుషి వివిధవిధ్యాగర్విధో మానవః స్యాధ్ ॥ ౯౩॥

నానావాహనమానయానపతలీసౌఖ్యం గురావాగమే ।
భ్రౄత్యపధ్యకలత్రమిత్రజసుఖం విధ్యాఽనవధ్యా భవేధ్ ।
క్షోణీపాలసమానధానవరధం చాఽధీవ హ్రౄష్టో మధిః ।
కావ్యానన్దరధిః సధా హినగధిః సర్వత్ర మానోన్నధిః ॥ ౯౪॥

భోజనే భవధి ధేవధాగురౌ యస్య ధస్య సధధం సుభోజనమ్ ।
నైవ ముఞ్చధి రమాలయం ధధా వాజివారణరథైశ్చ మణ్డిధమ్ ॥ ౯౫॥

న్రౄపలిప్సాగధే రాజమానీ ధనీ ధేవధాధీశవన్ద్యః సధా ధర్మవిధ్ ।
ధన్త్రవిజ్ఞో బుధైర్మణ్డిధః పందిధః శబ్దవిధ్యానవిధ్యో హి సధ్యో జనః ॥ ౯౬॥

కుథూహలీ సకౌథుకే మాహాఢనీ జనః సధా ।
నిజాన్వయే చ భాస్కరః క్ష్మాకలాఢరః సుఖీ ।
నిలిమ్పరాజపూజిథే సుథేన భూనయేన వా ।
యుథో మహాబలీ ఢరాఢిపేన్ద్రసధ్మపణ్డిథః ॥ ౯౭॥

గురౌ నిధ్రాగథే యస్య మూర్ఖథా సర్వకర్మణి ।
ధరిధ్రథాపరిక్రన్థం భవనేం పుణ్యవర్జిథమ్ ॥ ౯౮॥

జనో బలీయానపిధన్ధరోగీ భౌమ్మే మహారోషసమన్విథః స్యాథ్ ।
ఢనేన హీనః శయనం ప్రయాథే వారాంగనాసంగమలమ్పతశ్చ ॥ ౯౯॥

యధి భవేధుశనా ఉపవేశనే నవమణివ్రజకాఞ్చనభూషణైః ।
సుఖమజస్రమరిక్షయ ఆధరాధవనిపాధపి మానసమున్నథిః ॥ ౧౦౦॥

నేథ్రపాణింగథే లగ్నగేహే కవౌ సప్థమే మానభే యస్య థస్య ధ్రువమ్ ।
నేథ్రపాథే నిపాథో ఢనానామలం చాన్యభే వాసశాలా విశాలా భవేథ్ ॥ ౧౦౧॥

స్వాలయే థుంగభే మిథ్రభే భార్గవే థుంగమాథంగలీలాకలాపీ జనః ।
భూపథేస్థుల్య ఏవ ప్రకాశం గథే కావ్యవిధ్యాకలాకైథుకీ గీథవిథ్ ॥ ౧౦౨॥

గమనే జననే శుక్రే థస్య మాథా న జీవథి ।
ఆఢియోగో వియోగశ్చ జనానామరిభీథిథః ॥ ౧౦౩॥

ఆగమనం భృగుపుథ్రే గథవథి విథ్థేశ్వరో మనుజః ।
సథ్థేర్థ్రభమశాలీ నిథ్యేథ్వాసీ కరాంఘ్రిరోగీ చ ॥ ౧౦౪॥

అనాయాసేనాలం సపధి మహసా యాథి సహసా ।
ప్రగల్భథ్వంరాజ్ఞః సధసి గుణవిజ్ఞః కిల కవౌ ।
సభాయామాయాథే రిపునివహహన్తా ధనపథేః ।
సమథ్వం వా ధాథా బలధురగగన్తా నరవరః ॥ ౧౦౫ ॥

ఆగమే భార్గవే మాగమో జన్మనామర్థరాశేరరాథేరథీవ క్షథిః ।
పుత్రపాథో నిపాథో జనానామపివ్యాధిభీథిః ప్రియాభోగహానిర్భవేథ్ ॥ ౧౦౬ ॥

క్షుధాథురో వ్యాధినిపీదిథః స్యాధనేకధారాథిభయర్ద్దిథశ్చ ।
కవౌ యధా భోజనగే యువథ్యా మహాధనీ పణ్డిథమణ్డిథశ్చ ॥ ౧౦౭ ॥

కావ్యవిధ్యానవధ్యా చ హృద్యా మథిః సర్వధా న్రృత్యలిప్సాగథే భార్గవే ।
శంఖవీణామృదంగాధిగానధ్వనిత్రాథనైపుణ్యమేథస్య విథ్థోన్నథిః ॥ ౧౦౮ ॥

కౌథుకభవనం గథవథి శుక్రే శక్రేశథ్వం సధసి మహథ్వమ్ ।
హృద్యా విధ్యా భవిథి చ పుంసః పథమా నివసథి సథమారథః ॥ ౧౦౯ ॥

పరసేవారథో నిథ్యం నిద్రాముపగథే కవౌ ।
పరనిన్దాపరో వీరో వాచాలో భ్రమథే మహీమ్ ॥ ౧౧౦ ॥

క్షుథ్పిపాసాపరిక్రాన్థో విశ్రాన్థః శయనే శనౌ ।
వయసి ప్రథమే రోగీ థథో భాగ్యవథాం వరః ॥ ౧౧౧ ॥

భానఓః సుథే చేధుపవేశనస్థే కరాలకారాథిజనానుథప్థాః ।

అపాయుశాలీ ఖలు ధధ్రుమాలీ నరోభిమానీ స్త్వధణ్ణయుక్తః ॥ ౧౧౨ ॥

నయనపాణిగథే రవినన్దనే పరమయా రమయా రమయాయుథః ।
స్త్వధిథో హిథథో మహిథోషక్త్వహుకలాకలిథో విమలోక్తిక్త్వ ॥ ౧౧౩ ॥

నానాగుణప్రామధనాధిశాలీ సధా నరో బుద్ధివినోధమాలీ ।
ప్రకాశనే భానుసుథే సుభానుః క్ష్మానుథక్తో హరపాధభక్తః ॥ ౧౧౪ ॥

మహాధనీ నన్దననన్దిథః స్యాధపాయకారీ రిపుభూమిహారీ ।
గమే శనౌ పణ్డిథరాజాభావం ధరాపథేరాయాధనే ప్రయాథి ॥ ౧౧౫ ॥

ఆగమనే గర్ధభపధయుక్తః పుథ్రకలథ్రసుఖేన విముక్తః ।
భానుసుథే భ్రమథే భువి నిథ్యం ధీనమనా విజనాశ్రయభావమ్ ॥ ౧౧౬ ॥

రథ్నావలీకాఞ్చనమౌక్తికానాం వ్రాథేన నిథ్యం వ్రజథి ప్రమోధమ్ ।
సభాగథే భానుసుథే నిథాన్తం నయేన పూర్ణో మనుజో మహౌజాః ॥ ౧౧౭ ॥

ఆగమే గథసమాగమో న్త్వమబ్జబన్ధుథనయే యధా థధా ।
మన్ధమేవ గమనం ధరాపథేర్యాచనావిరహిథా మథిః సధా ॥ ౧౧౮ ॥

సంగథే జనుషి భానునన్దనే భోజనం భవథి భోజనం రసైః ।
సంయుథం నయనమన్ధథా థధా మోహథాపపరిథాపిథా మథిః ॥ ౧౧౯ ॥

స్త్వలిప్సాగథే మన్దే ధర్మాథ్మా విథ్థపూరిథః ।
రాజపూజ్యో నరో ధీరో మహావీరో రణాఙ్గణే ॥ ౧౨౦ ॥

భవథి కౌథకభావముపాగథే రవిసుథే వసుధావసుపూరిథః ।
అధిసుఖీ సుముఖీసుఖపూరిథః కవిథయామలయా కలయానరః ॥ ౧౨౧॥

నిద్రాగథే వాసరనాథపుత్రే ధనీ సధా చారుగుణైరుపేథః ।
పరాక్రమీ చణ్డవిపక్షహన్థా సువారకాన్థారథిరీథివిజ్ఞః ॥ ౧౨౨॥

యధాగమో జన్మని యస్య రాహౌ క్లేశాధికథ్వం శయనం ప్రయాథే ।
వ్థేఽథ యుగ్మేఽపి చ కన్యకాయామజే సమాజో ధనధాన్యరాశేః ॥ ౧౨౩॥

ఉపవేశనమిహ గథవథి రాహౌ థద్రుగథేన జనః పరిథప్థః ।
రాజసమాజయుథో బహుమానీ విథ్థసుఖేన సధా రహిథః స్యాథ్ ॥ ౧౨౪॥

నేత్రపాణావగౌ నేత్రే భవథో రోగపీదిథే ।
ధుష్తవ్యాలారిచౌరాణాం భయం థస్య ధనక్షయః ॥ ౧౨౫॥

ప్రకాశనే శుభాసనే స్థిథిః క్షిథౌ శుభా న్థాం ।
ధనోన్నథిర్గుణోన్నథిః సధా విధామగావిహ ।
ధరాధిపాధికారిథా యశోలథా థథా భవే ।
న్నవీననీరధాక్షిథిర్విధేశథో మహొన్నథిః ॥ ౧౨౬॥

గమనే చ యధా రాహౌ బహుసన్థానవాన్నరః ।
పణ్డిథో ధనవాన్ ధాథా రాజపూజ్యో నరో భవేథ్ ॥ ౧౨౭॥

రాహావాగమనే క్రోధీ సధా ధీధనవర్జిథః ।

కుతిలః క్ష్ణః కామీ నరో భవథి సర్వథా ॥ ౧౨౮॥

సభాగథో యధా రాహుః పణ్డిథః క్ష్ణో నరః ।
నానాగుణపరిక్రాన్థో విథ్థ సౌఖ్యసమన్విథః ॥ ౧౨౯॥

చేథగావాగమం యస్య యాథే థధా వ్యాకులథ్వం సధారాథిభీథ్యా భయమ్ ।
మహథ్బన్ధువాధో జనానాం నిపాథో భవేధ్విథ్థహానిః శటథ్వం క్ష్శథ్వం ॥ ౧౩౦॥

భోజనే భోజనేనాలం వికలో మనుజో భవేథ్ ।
మన్థబుధ్ధిః క్రియాభీరుః స్త్రీపుథ్రసుఖవర్జిథః ॥ ౧౩౧॥

నృత్యలిప్సాగథే రాహౌ మహావ్యాధివివర్ధ్ధనమ్ ।
నేథ్రరోగీ రిపోర్భీథిర్ధనధర్మక్షయో నృణామ్ ॥ ౧౩౨॥

కౌథుకే చ యధా రాహౌ స్థానహీనో నరో భవేథ్ ।
పరధారరథో నిథ్యం పరవిథ్థాపహారకః ॥ ౧౩౩॥

నిథ్రావస్థాం గథే రాహౌ గుణగ్రామయుథో నరః ।
కాన్థాసన్థానవాన్ ధీరో గర్వితో బహువిథ్థవాన్ ॥ ౧౩౪॥

మేషే వృషేఽధ వా యుగ్మే కన్యయాం శయనం గథే ।
కేథౌ ధనసమృధ్ధః స్యాధన్యథే రోగవర్ధనమ్ ॥ ౧౩౫॥

ఉపవేశం గథౌ కేథౌ ధథ్రురోగవివర్ధ్ధనమ్ ।
అరివాథన్నృపవ్యాలచైరశంకా సమన్థథః ॥ ౧౩౬॥

నేత్రపాణిం గథే కేథౌ నేత్రరోగః ప్రజాయథే ।
ధుష్టసర్పాధిభీథిశ్చ రిపురాజకులాధపి ॥ ౧౩౭ ॥

కేథౌ ప్రకాశనే సంజ్ఞే ఢనవాన్ ఢార్మికః సధా ।
నిథ్యం ప్రవాసీ చోథ్సాహీ సాథ్వికో రాజసేవకః ॥ ౧౩౮ ॥

గమేచ్ఛాయాం భవేథ్కేథుర్బహుపుత్రో మహాఢనః ।
పణ్డిథో గుణవాన్ ధాథా జాయథే చ నరోథ్తమః ॥ ౧౩౯ ॥

ఆగమనే చ యధా కేథుర్నానారోగో ఢనక్షయః ।
ధన్థఘాథీ మహారోగీ పిశునః పరనిన్దకః ॥ ౧౪౦ ॥

సభావస్థాం గథే కేథౌ వాచాలో బహుగర్విథః ।
కృ‌పణో లమ్పతశ్చైవ ఢూర్థవిద్యావిశారధః ॥ ౧౪౧ ॥

యధాగమే భవేథ్కేథుః కేథుః స్యాథ్పాపకర్మణామ్ ।
బన్ధువాధరథో ధుష్టో రిపురోగనిపీదిథః ॥ ౧౪౨ ॥

భోజనే థు జనో నిథ్యం క్షుఢయా పరిపీదిథః ।
ధరిద్రో రోగసంథప్థః కేథౌ భ్రామథి మేధినీమ్ ॥ ౧౪౩ ॥

నృ‌థ్యలిప్సాగథే కేథౌ వ్యాఢినా వికలో భవేథ్ ।
బుధ్బుధాక్షో ధురాఘర్షో ఢూర్థోఽనర్థకరో నరః ॥ ౧౪౪ ॥

కౌథుకీ కౌథుకే కేథౌ నతవామారథిప్రియః ।
స్థానభ్రష్టో ధురాచారీ ధరిద్రో భ్రమథే మహీమ్ ॥ ౧౪౫ ॥

నిద్రావస్థాం గథే కేథౌ ధనధాన్యసుఖం మహథ్ ।
నానాగుణవినోధేన కాలో గచ్ఛథి జన్మినామ్ ॥ ౧౪౬ ॥

శయనే ధ్విజ భావేషు యత్ర థిష్ఠన్థి సద్గ్రహాః ।
నిథ్యం థస్య శుభజ్ఞానం నిర్విశంకం వధేథ్ బుధః ॥ ౧౪౭ ॥

భోజనే యేషు భావేషు పాపాస్థిష్ఠన్థి సర్వతా ।
థధా సర్వవినాశేఽపి నాఽత్ర కార్యా విచారణా ॥ ౧౪౮ ॥

నిద్రాయాం చ యధా పాపో జాయాస్థానే శుభం వధేథ్ ।
యధి పాపగ్రహైర్ధృష్టో న శుభం చ కధాచన ॥ ౧౪౯ ॥

సుథస్థానే స్థిథః పాపో నిద్రాయాం శయనేఽపి వా ।
థధా శుభం వధేథ్థస్య నాఽత్ర కార్యా విచారణా ॥ ౧౫౦ ॥

మృత్యుస్థానస్థిథః పాపో నిద్రాయాం శయనేఽపి వా ।
థధా థస్యాఽపమృత్యుః స్యాద్రాజథః పరథస్థతా ॥ ౧౫౧ ॥

శుభగ్రహైర్యధా యుక్థః శుభైర్వా యధి వీక్షిథః ।
థధా థు మరణం థస్య గఙ్గాధౌ చ విశేషథః ॥ ౧౫౨ ॥

కర్మస్థానే యధా పాపః శయనే భోజనేఽపి వా ।

థధా కర్మవిపాకః స్యాన్నానాధుఃఖప్రధాయకః ॥ ౧౫౩ ॥

ధశమస్థో నిశానాథః కౌధుకే చ ప్రకాశనే ।
థథైవ రాజయోగః స్యాన్నిర్విశకం ధ్విజోథ్థమ ॥ ౧౫౪ ॥

బలాఽబలవిచారేణ జ్ఞాథవ్యఞ్చ శుభాఽశుభమ్ ।
ఏవం క్రమేణ బోథ్ధవ్యం సర్వాభావేషు బుధ్ధిమన్ ॥ ౧౫౫ ॥

అథ దశాఫలాధ్యాయః ॥ ౪౭ ॥

శ్రుతాశ్చ బహుధా భేదా దశానాం చ మయా మునే ।
ఫలం చ కీదృశం తాసాం కృపయా మే తదుచ్యతామ్ ॥ ౧ ॥

సాధారణం విశిష్టఞ్చ దశానాం ద్వివిధం ఫలమ్ ।
గ్రహాణాం చ స్వభావేన స్థానస్థితివశేన చ ॥ ౨ ॥

గ్రహవీర్యానుసారేణ ఫలం జ్ఞేయం దశాసు చ ।
ఆద్యద్రేష్కాణగే ఖేటే దశారమ్భే ఫలం వదేత్ ॥ ౩ ॥

దశామధ్యే ఫలం వాచ్యం మధ్యద్రేష్కాణగే ఖగే ।
అన్తే ఫలం తృతీయస్థే వ్యస్తం ఖేటే చ వక్రగే ॥ ౪ ॥

దశారమ్భే దశాదీశే లగ్నగే శుభదృగ్యుతే ।
స్వోచ్చే స్వభే స్వమైత్రే వా శుభం తస్య దశాఫలమ్ ॥ ౫ ॥

షష్ఠాఽష్టమవ్యయస్థే చ నీచాస్తరిపుభస్థితే ।
అశుభం తత్ఫలం చాఽథ బ్రువే సర్వదశాఫలమ్ ॥ ౬ ॥

మూలత్రికోణే స్వక్షేత్రే స్వోచ్చే వా పరమోచ్చగే ।
కేన్ద్రత్రికోణలాభస్థే భాగ్యకర్మాధిపైర్యుతే ॥ ౭ ॥

సూర్యే బలసమాయుక్తే నిజవర్గబలైర్యుతే ।
తస్మిన్దాయే మహత్ సౌఖ్యం ధనలాభాదికం శుభమ్ ॥ ౮ ॥

అత్యన్తం రాజసన్మానమశ్వాందోల్యాదికం శుభమ్ ।
సుతాధిపసమాయుక్తే పుత్రలాభం చ విన్దతి ॥ ౯ ॥

ధనేశస్య చ సమ్బన్ధే గజాన్తైశ్వర్యమాదిశేత్ ।
వాహనాధిపసమ్బన్ధే వాహనాత్రయలాభకృత్ ॥ ౧౦ ॥

నృపలతుష్టిర్విత్తాఢ్యః సేనాధీశః సుఖీ నరః ।
వస్త్రవాహనలాభశ్చ దశాయాం బలినో రవేః ॥ ౧౧ ॥

నీచే షడష్టకే రిఃఫే దుర్బలే పాపసంయుతే ।
రాహుకేతుసమాయుక్తే దుఃస్థానాధిపసంయుతే ॥ ౧౨ ॥

తస్మిన్దాయే మహాపీడా ధనధాన్యవినాశకృత ।

రాజకోపః ప్రవాసశ్చ రాజదణ్డో ధనక్షయః ॥ ౧౩ ॥

జ్వరపీడా యశోహానిర్బన్ధుమిత్రవిరోధకృత ।
పితృక్షయభయం చైవ గృహే త్వశుభమేవ చ ॥ ౧౪ ॥

పితృవర్గే మనస్తాపం జన్ద్వేషం చ విన్దతి ।
శుభదృష్టియుతే సూర్యే మధ్యే తస్మిన్ క్వచిత్సుఖమ్ ।
పాపగ్ర్హేణ సన్దృష్టే వదేత్పాపఫలం బుధః ॥ ౧౫ ॥

ఏవం సూర్యఫలం విప్ర సంక్షేపాదుదితం మయా ।
వింశోత్తరీమతేనాథ బ్రువే చన్ద్రదశాఫలమ్ ॥ ౧౬ ॥

స్వోచ్చే స్వక్షేత్రగే చైవ కేన్ద్రే లాభత్రికోణగే ।
శుభగ్రహేణ సంయుక్తే పూర్ణే చన్ద్రేబలైర్యుతే ॥ ౧౭ ॥

కర్మభాగ్యాధిపైర్యుక్తే వాహనేశబలైర్యుతే ।
ఆద్యన్తైశ్వర్యసౌభాగ్యధనధాన్యాదిలాభకృత ॥ ౧౮ ॥

గృహే తు శుభకార్యాణి వాహనం రాజదర్శనమ్ ।
యత్నకార్యార్థసిద్ధిః స్యాద్ గృహే లక్ష్మీకటాక్షకృత్ ॥ ౧౯ ॥

మిత్రప్రభువశాద్భాగ్యం రాజ్యలాభం మహత్సుఖమ్ ।
అశ్వాన్దోల్యాదిలాభం చ శ్వేతవస్త్రాదికం లభేత్ ॥ ౨౦ ॥

పుత్రలాభాదిసన్తోషం గృహగోధనసంకులమ్ ।

ధనస్థానగతే చన్ద్రే తుఙ్గే స్వక్షేత్రగేఽపి వా ॥ ౨౧॥

అనేకధనలాభం చ భాగ్యవృద్ధిర్మహత్సుఖమ్ ।
నిక్షేపరాజసన్మానం విద్యాలాభం చ విన్దతి ॥ ౨౨॥

నీచే వా క్షీణచన్ద్రే వా ధనహానిర్భవిష్యతి ।
దుశ్చిక్యే బలసంయుక్తే క్వచిత్సౌఖ్యం క్వచిద్ధనమ్ ॥ ౨౩॥

దుర్బలే పాపసంయుక్తే దేహజాడ్యం మనోరుజమ్ ।
భృత్యపీడా విత్తహానిర్మాతృవర్గజనాద్వ్యధః ॥ ౨౪॥

షష్ఠాష్టమవ్యయే చన్ద్రే దుర్బలే పాపసంయుతే ।
రాజద్వేషో మనోదుఃఖం ధనధాన్యాదినాశనమ్ ॥ ౨౫॥

మాతృక్లేషం మనస్తాపం దేహజాడ్యం మనోరుజమ్ ।
దుఃస్థే చన్ద్రే బలైర్యుక్తే క్వచిల్లాభం క్వచిత్సుఖమ్ ।
దేహజాడ్యం క్వచిచ్చైవ శాన్త్యా తత్ర శుభం దిశేత్ ॥ ౨౬॥

స్వభోచ్చాదిగతస్యైవం నీచశత్రుభగస్య చ ।
బ్రవీమి భూమిపుర్త్రస్య శుభాఽశుభదశాఫలమ్ ॥ ౨౭॥

పరమోచ్చగతే భౌమే స్వోచ్చే మూలత్రికోణగే ।
స్వర్క్షే కేన్ద్రత్రికోణే వా లాభే వా ధనగేఽపి వా ॥ ౨౮॥

సమ్పూర్ణబలసంయుక్తే శుభదృష్టే శుభాంశకే ।

రాజ్యలాభం భూమిలాభం ధనధాన్యాదిలాభకృత్ ॥ ౨౯॥

ఆధిక్యం రాజసమ్మానం వాహనామ్బరభూషణమ్ ।
విదేశే స్థానలాభం చ సోదరాణాం సుఖం లభేత్ ॥ ౩౦॥

కేన్ద్రే గతే సదా భౌమే దుశ్చిక్యే బలసంయుతే ।
పరాక్రమాద్విత్తలాభో యుద్ధే శత్రుజయో భవేత్ ॥ ౩౧॥

కలత్రపుత్రవిభవం రాజసమ్మానమేవ చ ।
దశాదౌ సుఖమాప్నోతి దశాన్తే కష్టమాదిశేత్ ॥ ౩౨॥

నీచాదిదుష్టభావస్థే భౌమే బలవివర్జితే ।
పాపయుక్తే పాపదృష్టే సా దశా నేష్టదాయికా ॥ ౩౩॥

ఏవం రాహోశ్చ కేతోశ్చ కథయామి గృహాదికమ్ ।
తయోర్దశాఫలజ్ఞప్త్యై తవాఽగ్రే ద్విజనన్దన ॥ ౩౪॥

రాహోస్తు వృషభం కేతోర్వృశ్చికం తుఙ్గసంజ్ఞకమ్ ।
మూలత్రికోణకం జ్ఞేయం యుగ్మం చాపం క్రమేణ చ ॥ ౩౫॥

కుమ్భాలీ చ గృహౌ ప్రోక్తౌ కన్యామీనౌ చ కేనచిత్ ।
తద్దాయే బహుసౌఖ్యం చ ధనధాన్యాదిసమ్పదామ్ ॥ ౩౬॥

మిత్ర్రప్రభువశాదిష్టం వాహనం పుత్రసమ్భవః ।
నవీనగృహనిర్మాణం ధర్మచిన్తా మహోత్సవః ॥ ౩౭॥

విదేశరాజసన్మానం వస్త్రాలఙ్కారభూషణమ్ ।
శుభయుక్తే శుభైర్దృష్టే యోగకారకసంయుతే ॥ ౩౮ ॥

కేన్ద్రత్రికూణలాభే వా దుశ్చిక్యే శుభరాశిగే ।
మహారాజప్రసాదేన సర్వసమ్పత్సుఖావహమ్ ॥ ౩౯ ॥

యవనప్రభుసన్మానం గృహే కల్యాణసమ్భవమ్ ।
రన్ధ్రే వా వ్యయగే రాహౌ తద్దాయే కష్టమాదిశేత్ ॥ ౪౦ ॥

పాపగ్రహేణ సమ్బన్ధే మారకగ్రహసంయుతే ।
నీచరాశిగతే వాపి స్థానభ్రంశో మనోవ్యథా ॥ ౪౧ ॥

వినాశో దారపుత్రాణాం కుత్సితాన్నం చ భోజనమ్ ।
దశాదౌ దేహపీడా చ ధనధాన్యపరిచ్యుతిః ॥ ౪౨ ॥

దశామధ్యే తు సౌఖ్యం స్యాత్ స్వదేశే ధనలాభకృత్ ।
దశాన్తే కష్టమాప్నోతి స్థానభ్రంశో మనోవ్యథా ॥ ౪౩ ॥

యః సర్వేషు నాభోగేషు బుద్ధైరతిశుభః స్మృతః ।
తస్య దేవేన్ద్రపూజ్యస్య కథయామి దశాఫలమ్ ॥ ౪౪ ॥

స్వోచ్చే స్వక్షేత్రగే జీవే కేన్ద్రే లాభత్రికోణగే ।
మూలత్రికోణలాభే వా తుంగాంశే స్వాంశగేఽపి వా ॥ ౪౫ ॥

రాజ్యలాభం మహాపౌరుషం రాజసన్మానకీర్తనమ్ ।
గజవాజిసమాయుక్తం దేవబ్రాహ్మణపూజనమ్ ॥ ౪౬ ॥

దారపుత్రాదిసౌఖ్యం చ వాహనాంబరలాభజమ్ ।
యజ్ఞాదికర్మసిద్ధిః స్యాద్వేదాన్తశ్రవణాదికమ్ ॥ ౪౭ ॥

మహారాజప్రసాదేనాఽభీష్టసిద్ధిః సుఖావహా ।
ఆన్దోలికాదిలాభశ్చ కల్యాణం చ మహత్సుఖమ్ ॥ ౪౮ ॥

పుత్రదారాదిలాభశ్చ అన్నదానం మహత్ప్రియమ్ ।
నీచాస్తపాపసంయుక్తే జీవే రిప్ఫాష్టసంయుతే ॥ ౪౯ ॥

స్థానభ్రంశం మనస్తాపం పుత్రపీడామహద్భయమ్ ।
పశ్వాదిధనహానిశ్చ తీర్థయాత్రాదికం లభేత్ ॥ ౫౦ ॥

ఆదౌ కష్టఫలం చైవ చతుష్పాజ్జీవలాభకృత్ ।
మధ్యాన్తే సుఖమాప్నోతి రాజసమ్మానవైభవమ్ ॥ ౫౧ ॥

అథ సర్వేషు ఖేటేషు యోఽతిహీనః ప్రకీర్తితః ।
తస్య భాస్కరపుత్రస్య కథయామి దశాఫలమ్ ॥ ౫౨ ॥

స్వోచ్చే స్వక్షేత్రగే మన్దే మిత్రక్షేత్రేఽథ వా యది ।
మూలత్రికోణే భాగ్యే వా తుంగాంశే స్వాంశగేఽపి వా ॥ ౫౩ ॥

దుశ్చిక్యే లాభగే చైవ రాజసమ్మానవైభవమ్ ।

సత్కీర్తిర్ధనలాభశ్చ విద్యావాదవినోదకృత్ ॥ ౫౪॥

మహారాజప్రసాదేన గజవాహనభూషణమ్ ।
రాజయోగం ప్రకుర్వీత సేనాధీశాన్మహత్సుఖమ్ ॥ ౫౫॥

లక్ష్మీకటాక్షచిహ్నాని రాజ్యలాభం కరోతి చ ।
గృహే కల్యాణసమ్పత్తిర్దారపుత్రాదిలాభకృత్ ॥ ౫౬॥

షష్ఠాష్టమవ్యయే మన్దే నీచే వాఽస్తఙ్గతేఽపి వా ।
విషశస్త్రాదిపీడా చ స్థానభ్రంశం మహద్భయమ్ ॥ ౫౭॥

పితృమాతృవియోగం చ దారపుత్రాదిపీడనమ్ ।
రాజవైసఃఅమ్యకార్యాణి హ్యనిష్టం బన్ధనం తథా ॥ ౫౮॥

శుభయుక్తేక్షితే మన్దే యోగకారకసంయుతే ।
కేన్ద్రత్రికోణలాభే వా మీనగే కార్ముకే శనౌ ॥ ౫౯॥

రాజ్యలాభం మహోత్సాహం గజశ్వామ్బరసంకులమ్ ॥ ౬౦॥

అథ సర్వనభోగేషు యః కుమారః ప్రకీర్తితః ।
తస్య తారేశపుత్రస్య కథయామి దశాఫలమ్ ॥ ౬౧॥

స్వోచ్చే స్వక్షేత్రసంయుక్తే కేన్ద్రలాభత్రికోణగే ।
మిత్రక్షేత్రసమాయుక్తే సౌమ్యే దాయే మహత్సుఖమ్ ॥ ౬౨॥

ధనధాన్యాదిలాభం చ సత్కీర్తిధనసమ్పదామ్ ।
జ్ఞానాధిక్యం నృపప్రీతిం సత్కర్మగుణవర్ద్ధనమ్ ॥ ౬౩॥

పుత్రదారాదిసౌఖ్యం చ దేహారోగ్యం మహత్సుఖమ్ ।
క్షీరేణ భోజనం సౌఖ్యం వ్యాపారాల్లభతే ధనమ్ ॥ ౬౪॥

శుభదృష్టియుతే సౌమ్యే భాగ్యే కర్మాధిపే దశా ।
ఆధిపత్యే బలవతీ సమ్పూర్ణఫలదాదికా ॥ ౬౫॥

పాపగ్రహయుతే దృష్టే రాజద్వేషం మనోరుజమ్ ।
బన్ధుజనవిరోధం చ విదేశగమనం లభేత్ ॥ ౬౬॥

పరప్రేష్యం చ కలహం మూర్తకృర్చ్ఛన్మహన్భయమ్ ।
షష్ఠాష్టమవ్యయే సౌమ్యే లాభభోగార్థనాశనమ్ ॥ ౬౭॥

వాతపీడాం ధనం చైవం పాణ్డురోగం వినిర్దిశేత్ ।
నృపచౌరాగ్నిభీతిం చ కృషిగోభూమినాశనమ్ ॥ ౬౮॥

దశాదౌ ధనధాన్యం చ విద్యాలాభం మహత్సుఖమ్ ।
పుత్రకల్యాణసమ్పత్తిః సన్మార్గే ధనలాభకృత్ ॥ ౬౯॥

మధ్యే నరేన్ద్రసన్మానమన్తే దుఃఖం భవిష్యతి ॥ ౭౦॥

యస్తమోగ్రహయోర్మధ్యే కబన్ధః కథ్యతే బుధైః ।
తస్య కేతోరిదానీం తే కథేయామి దశాఫలమ్ ॥ ౭౧॥

కేన్ద్రే లాభే త్రికోణే వ శుభరాశౌ శుభేక్షితే ।
స్వోచ్చే వా శుభవర్గే వా రాజప్రీతిం మనోనుగమ్ ॥ ౭౨॥

దేశగ్రామాధిపత్యం చ వాహనం పుత్రసమ్భవమ్ ।
దేశాన్తరప్రయాణం చ నిర్దిశేత్ తత్ సుఖావహమ్ ॥ ౭౩॥

పుత్రదారసుఖం చైవ చతుష్పాజ్జీవలాభకృత్ ।
దుశ్చిక్యే షష్ఠలాభే వా కేతుర్దాయే సుఖం దిశేత్ ॥ ౭౪॥

రాజ్యం కరోతి మిత్రాంశం గజవాజిసమన్వితమ్ ।
దశదౌ రాజయోగశ్చ దశామధ్యే మహద్భయమ్ ॥ ౭౫॥

అన్తే దూరాటనం చైవ దేహవిశ్రమణం తథా ।
ధనే రన్ధ్రే వ్యయే కేతౌ పాపదృష్టియుతేక్షితే ॥ ౭౬॥

నిగడం బన్ధునాశం చ స్థానభ్రంశం మనోరుజమ్ ।
శూద్రసఙ్గాదిలాభం చ కురుతే రోగసంకులమ్ ॥ ౭౭॥

అథ భూతేషు యః శుక్రా మదరూపేణ తిష్ఠతి ।
తస్య దైత్యగురోర్విప్ర కథయామి దశాఫలమ్ ॥ ౭౮॥

పరమోచ్చగతే శుక్రే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
నృపాఽభిషేకసమ్ప్రాప్తిర్వాహనాఽమ్బరభూషణమ్ ॥ ౭౯॥

గజాశ్వపశులాభం చ నిత్యం మిష్ఠాన్నభోజనమ్ ।
అఖణ్డమణ్డలాధీశారాజసన్మానవైభవమ్ ॥ ౮౦॥

మృదఙ్గవాద్యఘోషం చ గృహే లక్ష్మీకటాక్షకృత్ ।
త్రికోణ స్థే నిజే తస్మిన్ రాజ్యార్థగృహహసమ్పదః ॥ ౮౧॥

వివాహోత్సవకార్యాణి పుత్రకల్యాణవైభవమ్ ।
సేనాధిపత్యం కురుతే ఇష్టబన్ధుసమాగనమ్ ॥ ౮౨॥

నష్టరాజ్యార్ధనప్రాప్తిం గృహే గోధనసఙ్గ్రహమ్ ।
షష్ఠాష్టమవ్యయే శుక్రే నీచే వా వ్యయరాశిగే ॥ ౮౩॥

ఆత్మబన్ధుజనద్వేషం దారవర్గాదిపీడనమ్ ।
వ్యవసాయాత్ఫలం నష్టం గోమహిష్యాదిహానికృత్ ॥ ౮౪॥

దారపుత్రాదిపీడా వా ఆత్మబన్ధువియోగకృత్ ।
భాగ్యకర్మాధిపత్యేన లగ్నవాహనరాశిగే ॥ ౮౫॥

తద్దశాయాం మహత్సౌఖ్యం దేశగ్రామాధిపాలతా ।
దేవాలయతడాగాదిపుణ్యకర్మసు సంగ్రహః ॥ ౮౬॥

అన్నదానే మహత్సౌఖ్యం నిత్యం మిష్ఠాన్నభోజనమ్ ।
ఉత్సాహః కీర్తిసమ్పత్తీ స్త్రీపుత్రధనసమ్పదః ॥ ౮౭॥

స్వభుక్తౌ ఫలమేవం స్యాద్ఫలాన్యన్యాని భుక్తిషు ।

ద్వితీయద్యూననాథే తు దేహపీడా భవిష్యతి ॥ ౮౮॥

తద్దోషపరిహారార్థం రుద్రం వా త్ర్యమ్బకం జపేత్ ।
శ్వేతాం గాం మహిషీం దద్యాదారోగ్యం చ తతో భవేత్ ॥ ౮౯॥

అథ విశేషనక్షత్రదశాఫలాధ్యాయః ॥ ౪౮॥

స్థానస్థితివశేనైవం ఫలం ప్రోక్తం పురాతనైః ।
మిథో భావేశసమ్బన్ధాత్ఫలాని కథయామ్యహమ్ ॥ ౧॥

లగ్నేశస్య గశాకాలే సత్కీర్తిర్దేహజం సుఖమ్ ।
ధనేశస్య దశాయాం తు క్లేశో వా మృత్యుతో భయమ్ ॥ ౨॥

సహజేశదశాకాలే జ్ఞేయం పాపఫలం నృణామ్ ।
సుఖాధీశదశాయాం తు గృహభూమిసుఖం భవేత్ ॥ ౩॥

పఞ్చమేశస్య పాకే చ విద్యాప్తిః పుత్రజం సుఖమ్ ।
రోగేశస్య దశాకాలే దేహపీడా రిపోర్భయమ్ ॥ ౪॥

సప్తమేశస్య పాకే తు స్త్రీపీడా మృత్యుతో భయమ్ ।
అష్టమేశదశాకాలే మృత్యుభీతిర్ధనక్షతిః ॥ ౫॥

ధర్మేశస్య దశాయాం చ భూరిల్లాభో యశఃసుఖమ్ ।

దశమేశదశాకాలే సమ్మానం నృపసంసది ॥ ౬॥

లాభేశస్య దశాకాలే లాభే బాధా రుజోభయమ్ ।
వ్యయేశస్య దశా నృణాం బహుకష్టప్రదా ద్విజ ॥ ౭॥

దశారమ్భే శుభస్థానే స్థితస్యాపి శుభం ఫలమ్ ।
అశుభస్థానగస్యైవం శుభస్యాపి న శోభనమ్ ॥ ౮॥

పఞ్చమేశేన యుక్తస్య కర్మేశస్య దశా శుభా ।
నవమేశేన యుక్తస్య కర్మేశస్యాతిశభనా ॥ ౯॥

పఞ్చమేశేన యుక్తస్య గ్రహస్యాపి దశా శుభా ।
తథా ధర్మపయుక్తస్య దశా పరమశోభనా ॥ ౧౦॥

సుఖేశసహితస్యాపి ధర్మేశస్య దశా శుభా ।
పఞ్చమస్థానగస్యాపి మానేశస్య దశాశుభా ॥ ౧౧॥

ఏవం త్రికోణనాథానాం కేన్ద్రస్థానాం దశాః శుభాః ।
తథా కోణస్థితానాం చ కేన్ద్రేశానాం దశాః శుభాః ॥ ౧౨॥

కేన్ద్రేశః కోణభావస్థః కోణేశః కేన్ద్రగో యది ।
తయోర్దశాం శుభాం ప్రాహుర్జ్యోతిఃశాస్త్రవిదో జనాః ॥ ౧౩॥

షష్ఠాష్టమవ్యయాధీశా అపి కోణేశసంయుతా ।
తేషాం దశాఽపి శుభదా కథితా కాలకోవిదైః ॥ ౧౪॥

కోణేశో యది కేన్ద్రస్థః కేన్ద్రేశో యది కోణగః ।
తాభ్యాం యుక్తస్య ఖేటస్య దృష్టియుక్తస్య చైతయోః ॥ ౧౫ ॥

దశాం శుభప్రదాం ప్రాహుర్విద్వాంసో దైవచిన్తకాః ।
లగ్నేశో ధర్మభావస్థో ధర్మేశో లగ్నగో యది ॥ ౧౬ ॥

ఏతయోస్తు దశాకాలే సుఖధర్మసముద్భవః ।
కర్మేశో లగ్నరాశిస్థో లగ్నేశః కర్మభావగః ॥ ౧౭ ॥

తయోర్దశావిపాకే తు రాజ్యలాభో భవేద్ధ్రువమ్ ।
త్రిషడాయగతానాం చ త్రిషడాయాధిపైర్యుజమ్ ॥ ౧౮ ॥

శుభానామపి ఖేటానాం దశా పాపఫలప్రదా ।
మారకస్థానగానాం చ మారకేశయుజామపి ॥ ౧౯ ॥

రన్ధ్రస్థానగతానాం చ దశాऽనిష్టఫలప్రదా ।
ఏవం భావేశసమ్బన్ధాదూరనీయం దశాఫలమ్ ॥ ౨౦ ॥

అథ కాలచక్రదశాఫలాధ్యాయః ॥ ౪౯ ॥

కథయామ్యథ విప్రేన్ద్ర కాలచక్రదశాఫలమ్ ।
తత్రాదౌ రాశినాథానాం సూర్యాదీనాం ఫలం బ్రువే ॥ ౧ ॥

రక్తపిత్తాదితో వ్యాధిం నృణామర్కఫలం వదేత్ ।
ధనకీర్తిప్రజావృద్ధివస్త్రాభరణదః శశీ ॥ ౨॥

జ్వరమాశు దిశేత్ పైత్త్యం గ్రన్థిస్ఫోటం కుజస్తథా ।
ప్రజానాం చ ధనానాం చ సదా వృద్ధిం బుధో దిశేత్ ॥ ౩॥

ధనం కీర్తిం ప్రజావృద్ధిం నానాభోగం బృహస్పతిః ।
విద్యావృద్ధిర్వివాహశ్చ గృహం ధాన్యం భృగోః ఫలమ్ ॥ ౪॥

తాపాధిక్యం మహద్దుఃఖం బన్ధునాశః శనేః ఫలమ్ ।
ఏవమర్కాదియోగేన వదేద్రాశిదశాఫలమ్ ॥ ౫॥

మేషే తు రక్తపీడా చ వృషభే ధాన్యవర్ద్ధనమ్ ।
మిథునే జ్ఞానసమ్పన్నశ్చాన్ద్రే ధనపతిర్భవేత్ ॥ ౬॥

సూర్యర్క్షే శత్రుబాధా చ కన్యా స్త్రీణాం చ నాశనం ।
తౌలికే రాజమన్త్రిత్వం వృశ్చికే మరణం భవేత్ ॥ ౭॥

అర్థలాభో భవేచ్చాపే మేషస్య నవభాగకే ।
మకరే పాపకర్మాణి కుమ్భే వాణిజ్యమేవ చ ॥ ౮॥

మీనే సర్వార్థసిద్ధిశ్చ వృశ్చికేష్వగ్నితో భయమ్ ।
తౌలికే రాజపూజ్యశ్చ కన్యాయాం శత్రువర్ధనమ్ ॥ ౯॥

శశిభే దారసమ్బాధా సింహే చ త్వక్షిరోగకృత్ ।

మిథునే వృత్తిబాధా స్యాద్వృషభస్య నవాంశకే ॥ ౧౦॥

వృషభే త్వర్థలాభాశ్చ మేషే తు జ్వరరోగకృత్ ।
మీనే తు మాతులప్రీతిః కుమ్భే శత్రుప్రవర్ద్ధనమ్ ॥ ౧౧॥

మృగే చౌరస్య సమ్బాధా ధనుషి శస్త్రవర్ధనమ్ ।
మేషే తు శస్త్రసంఘాతో వృషభే కలహో భవేత్ ॥ ౧౨॥

మిథునే సుఖమాప్నోతి మిథునస్య నవాంశకే ।
కర్కటే సఙ్కటప్రాప్తిః సింహే రాజప్రకోపకృత్ ॥ ౧౩॥

కన్యాయాం భ్రాతృపూజా వ తౌలికే ప్రియకృన్నరః ।
వృశ్చికే పితృబాధా స్యాత్ చాపే జ్ఞానధనోదయః ॥ ౧౪॥

మకరే జలభీతిః స్యాత్ కుమ్భే ధాన్యవివర్ధనమ్ ।
మీనే చ సుఖసమ్పత్తిః కర్కటస్య నవాంశకే ॥ ౧౫॥

వృశ్చికే కలః పీడా తౌలికే హ్యధికం ఫలమ్ ।
కన్యాయామతిలాభశ్చ శశాంకే మృగబాధికా ॥ ౧౬॥

సింహే చ పుత్రలాభశ్చ మిథునే శత్రువర్ద్ధనమ్ ।
వృషేః చతుష్పదాల్లాభో మేషాంశే పశుతో భయమ్ ।
మీనే తు దీర్ఘయాత్రా స్యాత్ సింహస్య నవభాగకే ॥ ౧౭॥

కుమ్భే తు ధనలాభశ్చ మకరే ద్రవ్యలాభకృత్ ।

ధనుషి భ్రాతృసంసర్గో మేషే మాతృవివర్ద్ధనమ్ ॥ ౧౮॥

వృషభే పుత్రవృద్ధిః స్యాన్మిథునే శత్రువర్ద్ధనమ్ ।
శశిభే తు స్త్రియాం ప్రీతిః సింహే వ్యాధివివర్ద్ధనమ్ ॥ ౧౯॥

కన్యాయాం పుత్రవృద్ధిః స్యాత్కన్యాయా నవమాంశకే ।
తులాయామర్థలాభశ్చ వృశ్చికే భ్రాతృవర్ద్ధనమ్ ॥ ౨౦॥

చాపే చ తాతసౌఖ్యం చ మృగే మాతృవిరోధితా ।
కుమ్భే పుత్రార్థలాభశ్చ మీనే శత్రువిరోధితా ॥ ౨౧॥

అలౌ జాయావిరోధశ్చ తులే చ జలబాధతా ।
కన్యాయాం ధనవృద్ధిః స్యాత్ తులాయా నవభాగకే ॥ ౨౨॥

కర్కటే హ్యర్థనాశశ్చ సింహే రాజవిరోధితా ।
మిథునే భూమిలాభశ్చ వృషభే చాఽర్థలాభకృత్ ॥ ౨౩॥

మేషే సర్పాదిభీతిః స్యాన్మీనే చైవ జలాద్ భయమ్ ।
కుమ్భే వ్యాపారతో లాభో మకరేఽపి రుజో భయమ్ ॥ ౨౪॥

చాపే తు ధనలాభః స్యాద్ వృశ్చికస్య నవాంశకే ।
మేషే తు ధనలాభః స్యాద్ వృషే భూమివివర్ద్ధనమ్ ॥ ౨౫॥

మిథునే సర్వసిద్ధిః స్యాత్కర్కటే సర్వసిద్ధికృత్ ।
సింహే తు పూర్వవృద్ధిః స్యాత్కన్యాయాం కలహో భవేత్ ॥ ౨౬॥

తౌలికే చార్థలాభః స్యాద్ వృశ్చికే రూగమాప్నుయాత్ ।
చాపే తు సుతవృద్ధిః స్యాచ్చాపస్య నవమాంశకే ॥ ౨౭॥

మకరే పుత్రలాభః స్యాత్కుమ్భే ధాన్యవివర్ద్ధనమ్ ।
మీనే కల్యాణమాప్నోతి వృశ్చికే విషబాధితా ॥ ౨౮॥

తౌలికే త్వర్థలాభశ్చ కన్యాయాం శత్రువర్ద్ధనమ్ ।
శశిభే స్/ఇయమాప్నోతి సింహే తు మృగబాధితా ॥ ౨౯॥

మిథునే వృక్షబాధా చ మృగస్య నవభాగకే ।
వృషభే త్వర్థలాభశ్చ మేషభే త్వక్షిరోగకృత్ ॥ ౩౦॥

మీనే తు దీర్ఘయాత్రా స్యాత్కుమ్భే ధనవివర్ద్ధనమ్ ।
మకరే సర్వసిద్ధిః స్యాచ్చాపే శత్రువివర్ద్ధనమ్ ॥ ౩౧॥

మేషే సౌఖ్యవినాశశ్చ వృషభే మరణం భవేత్ ।
యుగ్మే కల్యాణమాప్నోతి కుమ్భస్య నవమాంశకే ॥ ౩౨॥

కర్కటే ధనవృద్ధిః స్యాత్ సింహే తు రాజపూజనమ్ ।
కన్యాయామర్థలాభస్తు తులాయాం లాభమాప్నుయాత్ ॥ ౩౩॥

వృశ్చికే జ్వరమాప్నోతి చాపే శత్రువివర్ద్ధనమ్ ।
మృగే జాయావిరోధశ్చ కుమ్భే జలవిరోధతా ॥ ౩౪॥

మీనే తు సర్వసౌభాగ్యం మీనస్య నవభాగకే ।
దశాఅంశక్రమేణైవం జ్ఞాత్వా సర్వఫలం వదేత్ ॥ ౩౫ ॥

క్రూరగ్రహదశాకాలే శాన్తిం కుర్యాద్విచక్షణః ।
యత్ ప్రోక్తం రాజయోగాదౌ సంజ్ఞాధ్యాయే చ యత్ ఫలమ్ ॥ ౩౬ ॥

తత్సర్వం చక్రకాలే హి సుబుద్ధ్యా యోజయేద్ బుధః ।
ఇతి సంక్షేపతః ప్రోక్తం కాలచక్రదశాఫలమ్ ॥ ౩౭ ॥

అథ చరాదిదశాఫలాధ్యాయః ॥ ౫౦ ॥

చరస్థిరాదిసంజ్ఞా యా దశాః ప్రోక్తాః పురా ద్విజ ।
శుభాఽశుభఫలం తాసాం కథయామి తవాఽగ్రతః ॥ ౧ ॥

లగ్నాదిద్వాదశాన్తానాం భావానాం ఫలకీర్తనే ।
తత్తద్రాశీశవీర్యేణ యథాయోగ్యం ప్రయోజయేత్ ॥ ౨ ॥

బలయుక్తే చ రాశీశే పూర్ణం తస్య తదా ఫలమ్ ।
ఫలం మధ్యబలే మధ్యం బలహీనే విపర్యయః ॥ ౩ ॥

యో యో దశాప్రదో రాశిస్తస్య రన్ధ్రత్రికోణకే ।
పాపఖేటయుతే విప్ర తద్దశా దుఃఖదాయికా ॥ ౪ ॥

తృతీయషష్ఠగే పాపే జ్యాదిః పరికీర్తితః ।
శుభఖేటయుతే తత్ర జాయతే చ పరాజయః ॥ ౫ ॥

లాభస్థే చ శుభే పాపే లాభో భవతి నిశ్చితః ।
యదా దశాప్రదో రాశిః శుభఖేటయుతో ద్విజ ॥ ౬ ॥

శుభక్షేత్రే హి తద్రాశేః శుభం జ్ఞేయం దశాఫలమ్ ।
పాపయుక్తే శుభక్షేత్రే పూర్వం శుభమసత్పరే ॥ ౭ ॥

పాపర్క్షే శుభసంయుక్తే పూర్వం సౌఖ్యం తతోఽశుభమ్ ।
పాపక్షేత్రే పాపయుక్తే సా దశా సర్వదుఖదా ॥ ౮ ॥

శుభక్షేత్రదశా రాశౌ యుక్తే పాపశుభైర్ద్విజ ॥ ౯ ॥

పూర్వం కష్టం సుఖం పశ్చాన్నిర్విశఙ్కం ప్రజాయతే ।
శుభక్షేత్రే శుభం వాచ్యం పాపర్క్షే త్వశుభం ఫలమ్ ॥ ౧౦ ॥

ద్వితీయే పఞ్చమే సౌమ్యే రాజప్రీతిర్జయో ధ్రువమ్ ।
పాపే తత్ర గతే జ్ఞేయమశుభం తద్దశాఫలమ్ ॥ ౧౧ ॥

చతుర్థే తు శుభం సౌఖ్యమారోగ్యం త్వష్టమే శుభే ।
ధర్మవృద్ధిర్గురుజనాత్సౌఖ్యం చ నవమే శుభే ॥ ౧౨ ॥

విపరీతే విపర్యాసో మిశ్రే మిశ్రం ప్రకీర్తితమ్ ।
పాకే భోగే చ పాపాఢ్యే దేహపీడా మనోవ్యథా ॥ ౧౩ ॥

సప్తమే పాకభోగాభ్యాం పాపే దారార్తిరీరితా ।
చతుర్థే స్థానహానిః స్యాత్పఞ్చమే పుత్రపీడనమ్ ॥ ౧౪॥

దశమే కీర్తిహానిః స్యాన్నవమే పితృపీడనమ్ ।
పాకాద్రుద్రాగతే పాపే పీడా సర్వాప్యబాధికా ॥ ౧౫॥

ఉక్తస్థానగతే సౌమ్యే తతః సౌఖ్యం వినిర్దిశేత్ ।
కేన్ద్రస్థానగతే సౌమ్యే లాభః శత్రుజపప్రదః ॥ ౧౬॥

జన్మకాలగ్రహస్థిత్యా సగోచగగ్రహైరపి ।
విచారితైః ప్రవక్తవ్యం తత్తద్రాశిద/సాఫలమ్ ॥ ౧౭॥

యశ్చ రాశిః శుభాకాన్తో యస్య పశ్చాచ్ఛుభగ్రహాః ।
తద్దశా శుభదా ప్రోక్తా విపరీతే విపర్యయః ॥ ౧౮॥

త్రికోణరన్ధ్రరిష్ఫస్థైః శుభపాపైః శుభాఽశుభమ్ ।
తద్దశాయాం చ వక్తవ్యం ఫలం దైవవిదా సదా ॥ ౧౯॥

మేషకర్కతులానక్రరాశీనాం చ యథాక్రమమ్ ।
బాధా స్తానాని సమ్ప్రోక్తా కుభగోసింహవృశ్చికాః ॥ ౨౦॥

పాకేశాక్రాన్తరాశౌ వా బాధాస్థానే శుభేతరే ।
స్థితే సతి మహాశోకో బన్ధనవ్యసనామయాః ॥ ౨౧॥

ఉచ్చస్వర్క్షగ్ర్వే తస్మిఞ్ఛుభం సౌఖ్యం ధనాగమః ।
తచ్ఛూన్యం చేదసౌఖ్యం స్యాత్తద్దశా న ఫలప్రదా ॥ ౨౨॥

బాధకవ్యయషడరన్ధ్రే రాహుయుక్తే మహద్భయమ్ ।
ప్రస్థానే బన్ధనప్రాప్తీ రాజపీడా రిపోభయమ్ ॥ ౨3॥

రవ్యారరాహుశనయో భుక్తిరాశౌ స్థితా యది ।
తద్రాశిభిక్తౌ పతనం రాజకోపాన్ మహద్భయమ్ ॥ ౨౪॥

భుక్తిరాశిత్రికోణే తు నీచఖేటః స్థితో యది ।
తద్రాశౌ వా యుతే నీచే పాపే మృత్యుభయం వదేత్ ॥ ౨౫॥

భుక్తిరాశౌ స్వతుఙ్గస్థే త్రికోణే వాపి ఖేచరే ।
యదా భుక్తిదశా ప్రాప్తా తదా సౌఖ్యం లభేన్నరః ॥ ౨౬॥

నగరగ్రామనాథత్వం పుత్రలాభం ధనాగమమ్ ।
కల్యాణం భూరిభాగ్యం చ సేనపత్యం మహోన్నతమ్ ॥ ౨౭॥

పాకేశ్వరో జీవదృష్టః శుభరాశిస్థితో యది ।
తద్దశాయాం ధనప్రాప్తిర్మఙ్గలం పుత్రసమ్భవమ్ ॥ ౨౮॥

సితాసితభయుగ్మాశ్చ సూర్యస్య రిపురాశయః ।
కౌర్పితౌలిఘటాశ్చేన్ద్రోర్భౌమస్య రిపురాశయః ॥ ౨౯॥

ఘటమీననృయుల్తౌలికన్యా జ్ఞస్య తతః పరమ్ ।

కర్కమీనాలికుమ్భాశ్చ రాశయో రిపవః స్మృతాః ॥ ౩౦ ॥

వృషతౌలినృయుక్కన్యారాశయో రిపవో గురోః ।
సింహాలికర్కచాపాశ్చ శుకస్య రిపురాశయః ॥ ౩౧ ॥

మేషసింహధనుఃకౌర్పికర్కటా శనిశత్రవః ।
ఏవం గ్రాహన్తరదాశాం చిన్తయేత్కోవిదో ద్విజ ॥ ౩౨ ॥

యే రాజయోగదా యే చ శుభమధ్యమతా గ్రహాః ।
యస్మాద్వా ద్విత్రితుర్యస్థాః గ్రహాః శుభఫలప్రదాః ॥ ౩౩ ॥

తద్దశానాం శుభం బ్రూయాద్రాజయోగాదిసమ్భవమ్ ।
శుభద్వయాన్తరగతః పాపోఽపి శుభదః స్మృతః ॥ ౩౪ ॥

గతా శుభదశామధ్యం దశా సౌమ్యస్య శోభనా ।
శుభా యస్య త్రికోణస్థస్తద్దశాపి శుభప్రదా ॥ ౩౫ ॥

ఆరమ్భాన్తో మిత్రశుభరాశ్యోర్యది ఫలం శుభమ్ ।
ప్రతిరాశ్యేవమఙ్ఘాద్యం విభజ్య తత్ఫలం వదేత్ ॥ ౩౬ ॥

ఆరమ్భాత్త్రికోణే తు సౌమ్యే తు శుభభావ హేత్ ।
శుభరాశౌ శుభారమ్భే దశా స్యాదతిశోభనా ॥ ౩౭ ॥

శుభాదిరాశౌ పాపశ్చేద్దశారమ్భే శుభా స్మృతా ।
శుభారమ్భే కథా కేతి ప్రారమ్భస్య ఫలం వదేత్ ॥ ౩౮ ॥

ఆరమ్భే పాపరాశౌ వా యదీశో దుర్బలో ద్విజ ।
నీచాదౌ తద్దశాద్యన్తే వదేద్భాగ్యవిపర్యయమ్ ॥ ౩౯ ॥

యత్ర స్థితో నీచఖేటస్త్రికోణే వాఽథ నీచగః ।
తథా రాశీశ్వరే నీచే సమ్బన్ధో నీచఖేటకైః ॥ ౪౦ ॥

భాగ్యస్య విపరీతత్వం కరోత్యేవ ద్విజోత్తమ ।
ధనధాన్యాదిహానిశ్చ దేహే రోగభయం తథా ॥ ౪౧ ॥

రాహ్వోః కేతోశ్చ కుమ్భాది వృశ్చికాది చతుష్టయమ్ ।
స్వభం తత్ర సమారమ్భస్తద్దశాయాం శుభం భవేత్ ॥ ౪౨ ॥

యద్దశాయాం శుభం బ్రూయాత్స చేన్మారకసంస్థితః ।
యస్మిన్ రాశౌదశాన్తఃస్యాత్తస్మిన్ దృష్టే యుతేఽపి వా ॥ ౪౩ ॥

శుక్రేణ విధునా వా స్యాద్రాజకోపాద్ధనక్షయః ।
దశాన్తశ్చేదరిక్షేత్రే రాహుదృష్టయుతేఽపి వా ॥ ౪౪ ॥

ఇదం ఫలం శనేః పాకే న విచిన్త్యం ద్విజోత్తమ ।
దశాప్రదే నక్రరాశౌ న విచిన్త్యమిదం ఫలమ్ ॥ ౪౫ ॥

రాహుర్దశాన్తే సర్వస్వనాశో మరణబన్ధనే ।
దశాన్నిర్వాసనం వా స్యాత్కష్టం వా మహదశ్నుతే ॥ ౪౬ ॥

తత్త్రికోణగతే పాపే నిశ్చయాద్దుఃఖమాదిశేత్ ।
ఏవం శుభాశుభం సర్వం నిశ్చయేన వదేద్ బుధః ॥ ౪౭ ॥

రాహ్వాద్యాశ్రితరాశిస్తు భవేద్యది దశాప్రదః ।
తత్ర కాలేఽపి పూర్వోక్తం చిన్తనీయం ప్రయత్నతః ॥ ౪౮ ॥

ద/సారమ్భో దశాన్తో వా మారకే చేన్న శోభనమ్ ।
తస్మిన్నేవ చ రాహుశ్చన్నరోధో ద్రవ్యనాశనః ॥ ౪౯ ॥

యత్ర క్వాపి చ భే రాహౌ దశారమ్భే వినాశనమ్ ।
గృహభ్రంశః సముద్దిష్టో ధనే రాహుధనార్తికృత్ ॥ ౫౦ ॥

చన్ద్రశుక్రౌ ద్వాదశ చేద్రాజకోపో భవేద్ధ్రువమ్ ।
భౌమకేతూ తత్ర యది వధోఽగ్నేర్మహతీ వ్యథా ॥ ౫౧ ॥

చేన్ద్రశుక్రౌ ధనే విప్ర యది రాజ్యం ప్రయచ్ఛతః ।
దశారమ్భే దశాన్తే చ ద్వితీయస్థమిదం ఫలమ్ ॥ ౫౨ ॥

ఏవమర్గలభావానాం ఫలం విజ్ఞైః ప్రదర్శితమ్ ।
యస్య పాపః శుభో వాఽపి గ్రహస్తిష్ఠేచ్ఛుభార్గలే ॥ ౫౩ ॥

తేన ద్రష్టేక్షితే లగ్నం పాబల్యాయోపకల్ప్యతే ।
యది పశ్యేద్గ్రహస్తన్న విపరీతార్గలస్థితః ॥ ౫౪ ॥

తద్భావస్య దశాయాస్తు విపరీతఫలం భవేత్ ।

సద్దృష్టేఽపి శుభం బ్రూయాన్నిర్విశంకం ద్విజోత్తమ ॥ ౫౫॥

యస్మిన్భావే శుభస్వామిసమ్బన్ధస్తుఙ్గఖేచరః ।
స్యాత్తద్భావదశాయాం తు అన్త్యైశ్వర్యమఖణ్డితమ్ ॥ ౫౬॥

యద్భావేశః స్వార్థరాశిమధితిష్ఠతి పశ్యతి ।
స్యాతద్భావదశాకాలే ధనలాభో మహత్తరః ॥ ౫౭॥

యస్మాద్వ్యయగతో యస్తు తద్దశాయాం ధనక్షయః ।
యస్మాత్త్రికోణగాః పాపాస్తత్రాత్మశుభనాశనమ్ ॥ ౫౮॥

పుత్రహానిః పితుః పీడా మనస్తాపో మహాన్ భవేత్ ।
యస్మాత్త్రికోణ్గా రిఃఫరన్ధ్రేశార్కారసూర్యజాః ॥ ౫౯॥

పుత్రపీడా ద్రవ్యహానిస్తత్ర కేత్వహిసఙ్గమే ।
విదేశభ్రమణం క్లేశో భయం చైవ పదే పదే ॥ ౬౦॥

తస్మాత్షష్టమే క్రూరనీచఖేటాదయః స్థితాః ।
రోగశత్రునృపాలేభ్యో ముహుః పీడా సుదుఃసహా ॥ ౬౧॥

యస్మాచ్చతుర్థః క్రూరః స్యాద్భూగృహక్షేత్రనాశనమ్ ।
పశుహానిస్తత్ర భౌమే గృహదాహః ప్రమాదకృత్ ॥ ౬౨॥

శనౌ హృదయశూలం స్యాత్సూర్యే రాజప్రకోపనమ్ ।
సర్వస్వహరణం రాహౌ విషచౌరాదిజం భయమ్ ॥ ౬3॥

యస్మాద్ దశమభే రాహుః పుణ్యతీర్థాటనం భవేత్ ।
యస్మాత్కర్మాయభాగ్యర్క్షగతః శోభనఖేచరాః ॥ ౬౪॥

విద్యార్థధర్మసత్కర్మఖ్యాతిపౌరుషసిద్ధయః ।
యతః పఞ్చమకామారిగతాః స్వోచ్చశుభగ్రహాః ॥ ౬౫॥

పుత్రదారాదిసంప్రాప్తిర్నృపపూజా మహ్త్తరా ।
యస్మాన్పుత్రాయకర్మామ్బునవలగ్నాధిపాః స్థితాః ॥ ౬౬॥

తత్తద్భావార్థసిద్ధిః స్యాచ్ఛ్రేయో యోగానుసారతః ।
యస్మిన్ గురుర్వా శుక్రోవా శుభేశో వాపి సంస్థితః ॥ ౬౭॥

కల్యాణం సర్వసంపత్తిర్ దేవబ్రాహ్మణతర్పనమ్ ।
యత్చతుర్థే తుఙ్గఖేటాః శుభస్వామీ గ్రహశ్చ వా ॥ ౬౮॥

వాహనగ్రామలాభశ్చ పశువృద్ధిశ్చ భూయసీ ।
తత్ర చన్ద్రే చ లాభః స్యాద్బహుధాన్యరసాన్వితః ॥ ౬౯॥

పూర్ణే విధౌ నిధిప్రాప్తిర్లభేద్వా మణిసఞ్చయమ్ ।
తత్ర సుక్రే భృదఙ్గాదివాద్యగానపురస్కృతః ॥ ౭౦॥

ఆన్దోలికాప్తిర్జీవే తు కనకాందోలికా ధ్రువమ్ ।
లగ్నకర్మేశభాగ్యేశతుఙ్గస్థశుభయోగతః ॥ ౭౧॥

సర్వోత్కర్షమహైశ్వర్యసామ్రాజ్యాదిమహత్ఫలమ్ ।
ఏవం తత్తద్భావదాయఫలం యత్నాత్ర్యద్విచిన్తయేత్ ॥ ౭౨ ॥

ఏకైకోడుదశా స్వీయైర్గుణైరష్టాదశాత్మభి ।
భిన్నం ఫలవిపాకం తు కుర్యాద్వై చిత్రసంయుతమ్ ॥ ౭౩ ॥

పరమోచ్చే తుఙ్గమాత్రే తదర్వాక్తదుపర్యపి ।
మూలత్రికోణభే స్వర్క్షే స్వాధిమిత్రగ్రహస్య భే ॥ ౭౪ ॥

తత్కాలసుహృదో గేహే ఉదాసీనస్య భే తథా ।
శత్రోర్భేఽధిరిపోర్భే చ నీచాన్తాదూర్ధ్వదేశభే ॥ ౭౫ ॥

తస్మాదర్వాజ్ నీచమాత్ర నీచాన్తే పరమాంశకే ।
నీచారివర్గే సఖలే స్వవర్గే కేన్ద్రకోణభే ॥ ౭౬ ॥

వ్యవస్థితస్య ఖేటస్య సమరే పీడితస్య చ ।
గాఢపూఢస్య చ దశాపచితిః స్వగుణైః ఫలమ్ ॥ ౭౭ ॥

పరమోచ్చగతో యస్తు యోఽతివీర్యసమన్వితః ।
సమ్పూర్ణాఖ్యా దశా తస్య రాజ్యభాగ్యశుభప్రదా ॥ ౭౮ ॥

లక్ష్మీకటాక్షచిహ్నానాం చిరవాసగృహప్రదా ।
తుఙ్గమాత్రగతస్యాపి తథా వీర్యాధికస్య చ ॥ ౭౯ ॥

పూర్ణాఖ్యా బహులైశ్వర్యదాయిన్యాపి రుజప్రదా ।

అతినీచగతస్యాపి దుర్బలస్య గ్రహస్య తు ॥ ౮౦॥

రిక్తా త్వనిష్టఫలదా వ్యాధ్యనర్థమృతిప్రదా ।
అత్యుచ్చేఽప్యతినీచస్థే మధ్యగస్యావరోహిణీ ॥ ౮౧॥

మిత్రోచ్చభావప్రాప్తస్య మధ్యాఖ్యా హ్యర్థదా దశా ।
నీచాంతాదుచ్చభాగాన్తం భషట్కే మధ్యగస్య చ ॥ ౮౨॥

దశా చారోహిణీ నీచరిపుభాంశగతస్య చ ।
అధమాఖ్యా భయక్లేశవ్యాధిదుఃఖవివర్ధినీ ॥ ౮౩॥

నామానురూపఫలదాః పాకకాలే దశా ఇమాః ।
భాగ్యేశగురుసమ్బన్ధో యోగదృక్కేన్ద్రభాదిభిః ॥ ౮౪॥

పరేషామపి దాయేషు భగ్యోపక్రమమున్నయేత్ ।
జాతకో యస్తు ఫలదో భగ్యయోగప్రదోఽథ యః ॥ ౮౫॥

సఫలో వక్రిమాదూర్ధ్వమన్యానపి చ ఖేచరాన్ ।
దుర్బలానసమర్థాంశ్చ ఫలదానేషు యాగతః ॥ ౮౬॥

తారతమ్యాత్సుసమ్బన్ధా దశా హ్యేతాః ఫలప్రదాః ।
స్వకేన్ద్రాదిజుషాం తేషాం పూర్ణార్ధాంఘ్రివ్యవస్థయా ॥ ౮౭॥

శీర్షోదయభగాః స్వస్వదశాదౌ స్వఫలప్రదాః ।
ఉభయోదయరాశిస్థదశా మధ్యఫలప్రదా ॥ ౮౮॥

పృష్ఠోదయర్క్షగాః ఖేటాః స్వదశాన్తే ఫలప్రదాః ।
నిసర్గతశ్చ తత్కాలే సుహృదాం హరణే శుభమ్ ॥ ౮౯॥

సమ్పాదయేత్తదా కష్టం తద్విపర్యయగామినామ్ ।
దశేశాక్రాంతభావర్క్షాదారభ్య ద్వాదశర్క్షకమ్ ॥ ౯౦॥

భక్త్వా ద్వాదశరాశీనాం దశాభుక్తిప్రకల్పయేత్ ।
ఏకైకరాశేర్యా తత్ర సుహృత్స్వక్షేత్రగామినీ ॥ ౯౧॥

తస్యాం రాజ్యాదిసమ్పత్తిపూర్వకం శుభమీరయేత్ ।
దుఃస్థానరిపుగేహస్థనీచక్రూరయుతా చ యా ॥ ౯౨॥

తస్యామనర్థకలహం రోగమృత్యుభయాదికమ్ ।
బిన్దుభూయస్త్వశూన్యత్వవశాత్ స్వీయాష్టవర్గకే ॥ ౯౩॥

వృద్ధిం హానిం చ తద్రాశిభావస్య స్వగృహాత్క్రమాత్ ।
భావయోజనయా విద్యాత్పుత్రస్త్ర్యాదిశుభాఽశుభమ్ ॥ ౯౪॥

ధాత్వాదిరాశిభేదాచ్చ ధాత్వాదిగ్రహయోగతః ।
శుభపాపనశాభేదాచ్చుభపాపయుతైరపి ॥ ౯౫॥

ఇష్టానిష్టస్థానభేదాత్ ఫలభేదాత్ సమున్నయేత్ ।
ఏవం సర్వగ్రహాణాం చ స్వాం స్వామన్తర్దశామపి ॥ ౯౬॥

స్వరాశితో రాశిభుక్తిం ప్రకల్ప్య ఫలమీరయేత్ ।
అన్తరన్తర్దశాం స్వీయాం విభజ్యైవం పునః పునః ॥ ౯౭॥

అథాఽన్తర్దశాధ్యాయః ॥ ౫౧॥

దశాబ్దాః స్వస్వమానఘ్నాః సర్వాయుర్యోగభాజితాః ।
పృథగన్తర్దశా ఏవం ప్రత్యన్తరదశాదికాః ॥ ౧॥

ఆదావన్తర్దశా పాకపతేస్తత్క్రమతోఽపరాః ।
ఏవం ప్రత్యన్తరాదౌ చ క్రమో జ్ఞేయో విచక్షణైః ॥ ౨॥

భుక్తిర్నవానాం తుల్యా స్యాద్ విభాజ్యా నవధా దశా ।
ఆదౌ దశాపతేర్భుక్తిస్తత్కేన్ద్రాదియుజాం తతః ॥ ౩॥

విద్యాత్ క్రమేణ భుక్త్యంశానేవం సూక్ష్మదశాదికమ్ ।
బలక్రమాత్ ఫలం విజ్ఞైర్వక్తవ్యం పూర్వరీతితః ॥ ౪॥

కృత్వాఽర్కధా రాశిదశాం రాశేర్భుక్తిం క్రమాద్ వదేత్ ।
ప్రత్యన్తర్దశాద్యేవం కృత్వా తత్తత్ఫలం వదేత్ ॥ ౫॥

ఆద్యసప్తమయోర్మధ్యే యో రాశిర్బలవాంస్తతః ।
ఓజే దశాశ్రయే గణ్యాః క్రమాదుత్క్రమతః సమే ॥ ౬॥

అత్రాఽపరో విశేషోఽస్తి బ్రవీమి తమహం ద్విజ ।
చరేఽనుజ్ఝితమార్గః స్యాత్ షష్ఠషష్ఠాదికాః స్థిరే ॥ ౭॥

ఉభయే కణ్టకాజ్ జ్ఞేయా లగ్నపఞ్చమభాగ్యతః ।
చరస్థిరద్విస్వభావేష్వేజేషుః ప్రాక్ క్రమో మతః ॥ ౮॥

తేష్వేవ త్రిషు యుగ్మేషు గ్రాహ్యం వ్యుత్క్రమతోఽఖిలమ్ ।
ఏవముల్లిఖితో రాశి పాకరాశిరుదీర్యతే ॥ ౯॥

స ఏవ భోగరాశిః స్యాత్ పర్యాయే ప్రథమే స్మృతః ।
ఆద్యాద్ యావతిథః పాకః పర్యాయే యత్ర దృశ్యతే ॥ ౧౦॥

తస్మాత్ తావతిథో భోగః పర్యాయే తత్ర గృహ్యతామ్ ।
తదిదం చరపర్యాయస్థిరపర్యాయయోర్ద్వయోః ॥ ౧౧॥

త్రికోణాఖ్యదశాయాం చ పాకభోగప్రకల్పనమ్ ।
పాకే భోగే చ పాపాఢ్యే దేహపీడా నమోవ్యథా ॥ ౧౨॥

పిణ్డత్రికదశాయాం తు బ్రవిమ్యన్తర్దశావిధిమ్ ।
పూర్ణ దశాపతిర్దద్యాత్ తదర్ధం తేన సంయుతః ॥ ౧౩॥

త్రికోణగస్తృతీయాంశం తుర్యాంశశ్చతురస్రగః ।
స్మరగః సప్తమం భాగం బహుష్వేకో బలీ గ్రహః ॥ ౧౪॥

ఏవం సలగ్నకాః ఖేటాః పాచయన్తి మిథః స్థితాః ।

సమచ్ఛేదీకృతాః ప్రాప్తా అంసాశ్ఛేదవివర్జితాః ॥ ౧౫ ॥

దశాబ్దాః పృథగంశఘ్నా అంశయోగవిభాజితాః ।
అన్తర్దశా భవన్త్యేవం తత్రప్రత్యన్తర్దశాదికాః ॥ ౧౬ ॥

అథాఽన్తర్దశాధ్యాయః ॥ ౫౧ ॥

దశాబ్దాః స్వస్వమానఘ్నాః సర్వాయుర్యోగభాజితాః ।
పృథగన్తర్దశా ఏవం ప్రత్యన్తరదశాదికాః ॥ ౧ ॥

ఆదావన్తర్దశా పాకపతేస్తత్క్రమతోఽపరాః ।
ఏవం ప్రత్యన్తరాదౌ చ క్రమో జ్ఞేయో విచక్షణైః ॥ ౨ ॥

భుక్తిర్నవానాం తుల్యా స్యాద్ విభాజ్యా నవధా దశా ।
ఆదౌ దశాపతేర్భుక్తిస్తత్క్రన్ద్రాదియుజాం తతః ॥ ౩ ॥

విద్యాత్ క్రమేణ భుక్త్యంశానేవం సూక్ష్మదశాదికమ్ ।
బలక్రమాత్ ఫలం విజ్ఞైర్వక్తవ్యం పూర్వరీతితః ॥ ౪ ॥

కృత్వాఽర్కధా రాశిదశాం రాశేర్భుక్తిం క్రమాద్ వదేత్ ।
ప్రత్యన్తర్దశాద్యేవం కృత్వా తత్తత్ఫలం వదేత్ ॥ ౫ ॥

ఆద్యసప్తమయోర్మధ్యే యో రాశిర్బలవాంస్తతః ।
ఓజే దశాశ్రయే గణ్యాః క్రమాదుత్క్రమతః సమే ॥ ౬॥

అత్రాఽపరో విశేషోఽస్తి బ్రవీమి తమహం ద్విజ ।
చరేఽనుజ్ఝితమార్గః స్యాత్ షష్ఠషష్ఠాదికాః స్థిరే ॥ ౭॥

ఉభయే కణ్టకాజ్ జ్ఞేయా లగ్నపఞ్చమభాగ్యతః ।
చరస్థిరద్విస్వభావేష్వోజేషుః ప్రాక్ క్రమో మతః ॥ ౮॥

తేష్వేవ త్రిషు యుగ్మేషు గ్రాహ్యం వ్యుత్క్రమతోఽఖిలమ్ ।
ఏవముల్లిఖితో రాశి పాకరాశిరుదీర్యతే ॥ ౯॥

స ఏవ భోగరాశిః స్యాత్ పర్యాయే ప్రథమే స్మృతః ।
ఆద్యాద్ యావతిథః పాకః పర్యాయే యత్ర దృశ్యతే ॥ ౧౦॥

తస్మాత్ తావతిథో భోగః పర్యాయే తత్ర గృహ్యతామ్ ।
తదిదం చరపర్యాయస్థిరపర్యాయయోర్ద్వయోః ॥ ౧౧॥

త్రికోణాఖ్యదశాయాం చ పాకభోగప్రకల్పనమ్ ।
పాకే భోగే చ పాపాఢ్యే దేపపీడా నమోవ్యథా ॥ ౧౨॥

పిణ్డత్రికదశాయాం తు బ్రవిమ్యన్తర్దశావిధిమ్ ।
పూర్ణ దశాపతిర్దద్యాత్ తదర్ధం తేన సంయుతః ॥ ౧౩॥

త్రికోణగస్తృతీయాంశం తుర్యాంశశ్చతురస్రగః ।

స్మరగః సప్తమం భాగం బహుష్వేకో బలీ గ్రహః ॥ ౧౪॥

ఏవం సలగ్నకాః ఖేటాః పాచయన్తి మిథః స్థితాః ।
సమచ్ఛేదీకృతాః ప్రాప్తా అంసాశ్ఛేదవివర్జితాః ॥ ౧౫॥

దశాబ్దాః పృథగంశఘ్నా అంశయోగవిభాజితాః ।
అన్తర్దశా భవన్త్యేవం తత్రప్రత్యన్తర్దశాదికాః ॥ ౧౬॥

అథ చన్ద్రాన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౩॥

స్వోచ్చే స్వక్షేత్రగే చన్ద్రే త్రికోణే లాభగేఽపి వా ।
భాగ్యకర్మాధిపైర్యుక్తే గజాశ్వామ్బరసంకులమ్ ॥ ౧॥

దేవతాగురుభక్తిశ్చ పుణ్యశ్లోకాదికీర్తనమ్ ।
రాజ్యలాభో మహత్సౌఖ్యం యశోవృద్ధిః సుఖావహా ॥ ౨॥

పూర్ణే చన్ద్రే బలం పూర్ణం సేనాపత్యం మహత్సుఖమ్ ।
పాపయుక్తేఽథవా చన్ద్రే నీచే వా రిష్ఫషష్ఠగే ॥ ౩॥

అతకాలే ధననాశః స్యాత్స్థానచ్యుతిరథాపి వా ।
దేహాలస్యం మనస్తాపో రాజమన్త్రివిరోధకృత్ ॥ ౪॥

మాతృక్లేశో మనోదుఃఖం నిగడం బన్ధునాశనమ్ ।

ద్వితీయద్యూననాథే తు రన్ధ్రరిష్ఫేశసంయుతే ॥ ౫ ॥

దేహజాడ్యం మహాభఙ్గమపమృత్యోర్భయం వదేత్ ।
శ్వేతాం గాం మహిషీం దద్యాత్ స్వదశాన్తర్గతే విధౌ ॥ ౬ ॥

చన్ద్రస్యాన్తర్గతే భౌమే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
సౌభాగ్యం రాజసన్మానం వస్త్రభరణభూషణమ్ ॥ ౭ ॥

యత్నాత్ కార్యార్థసిద్ధిస్తు భవిష్యతి న సంశయః ।
గృహక్షేత్రాభివృద్ధిశ్చ వ్యవహారే జయో భవేత్ ॥ ౮ ॥

కార్యలాభో మహత్సౌఖ్యం స్వోచ్చే స్వక్షేత్రగే ఫలమ్ ।
తథాఽష్టమవ్యయే భౌమే పాపయుక్తేఽథ వా యది ॥ ౯ ॥

దాయశాదశుభస్థానే దేహార్తిః పరవీక్షితే ।
గృహక్షేత్రాదిహానిశ్చ వ్యవహారే తథా క్షతిః ॥ ౧౦ ॥

మృత్యువర్గేషు కలహో భూపాలస్య విరోధనమ్ ।
ఆత్మబన్ధువియోగశ్చ నిత్యం నిష్ఠురభాషణమ్ ॥ ౧౧ ॥

ద్వితీయే ద్యూననాథే తు రన్ధ్రే రన్ధ్రాధిపో యదా ।
తద్దోషపరిహారార్థం బ్రాహ్మణస్యాఽర్చనం చరేత్ ॥ ౧౨ ॥

చన్ద్రస్యాన్తర్గతే రాహౌ లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
ఆదౌ స్వల్పఫలం జ్ఞేయం శత్రుపీడా మహద్భయమ్ ॥ ౧౩ ॥

చౌరాహిరాజభీతిశ్చ చతుష్పాజ్జివపీడనమ్ ।
బన్ధునాశో మిత్రహానిర్మానహానిర్మనోవ్యథా ॥ ౧౪ ॥

శుభయుక్తే శుభైర్దృష్టే లగ్నాదుపచయేఽపి వా ।
యోగకారకసమ్బన్ధే సర్వకార్యార్థసిద్ధికృత్ ॥ ౧౫ ॥

నైరృత్యే పశ్చిమే భావే క్వచిత్ప్రభుసమాగమః ।
వాహనామబరలాభశ్చ స్వేష్టకార్యార్థసిద్ధికృత్ ॥ ౧౬ ॥

దాయేశాదథ రన్ధ్రథే వ్యయే వా బలవర్జితే ।
స్థానభ్రంశో మనోదుఖం పుత్రక్లేశో మహద్భయమ్ ॥ ౧౭ ॥

దారపీడా క్వచిజ్జ్ఞేయా క్వచిత్స్వాఙ్గే రుజోభయమ్ ।
వృశ్చికాదివిషాద్భీతిశ్చౌరాహినృపపీడనమ్ ॥ ౧౮ ॥

దాయేశాత్కేన్ద్రకోణే వ దుశ్చిక్యే లాభగేఽపి వా ।
పుణ్యతీర్థఫలావాప్తిర్దేవతాదర్శనం మహత్ ॥ ౧౯ ॥

పరోపకారకర్మాదిపుణ్యకర్మాదిసంప్రహః ।
ద్వితీయద్యూనరాశిఅథే దేహబాధా భవిష్యతి ॥ ౨౦ ॥

తద్దోషపరిహారార్థం రుద్రజాప్యం సమాచరేత్ ।
ఛాగదానం ప్రకుర్వీత దేహారోగ్యం ప్రజాయతే ॥ ౨౧ ॥

చన్ద్రస్యాన్తర్గతే జీవే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వగేహే లాభగే స్వోచ్చే రాజ్యలాభో మహోత్సవః ॥ ౨౨॥

వస్త్రాఽలఙ్కారభూషాప్తీ రాజప్రీతిర్ధనాగమః ।
ఇష్టదేవప్రసాదేన గర్భాధానాదికం ఫలమ్ ॥ ౨౩॥

తథా శోభనకార్యాణి గృహే లక్ష్మీః కటాక్షకృత్ ।
రాజాశ్రయం ధనం భూమిగజవాజిసమన్వితమ్ ॥ ౨౪॥

మహారాజప్రసాదేన స్వేష్టసిద్ధిః సుఖావహా ।
షష్ఠాష్టమవ్యయే జీవే నీచ వాస్తఙ్గతే యది ॥ ౨౫॥

పాపయుక్తేఽశుభం కర్మ గురుపుత్రాదినాశనమ్ ।
స్థానభ్రంశో మనోదుఃఖమకస్మాత్కలహో ధ్రువమ్ ॥ ౨౬॥

గృహక్షేత్రాదినాశశ్చ వాహనామ్బరనాశనమ్ ।
దాయేశాత్కేన్ద్రకోణే వా దుశ్చిక్యే లాభగేఽపి వా ॥ ౨౭॥

భోజనామ్బరపరవాది=లాభం సౌఖ్యం కరోతి చ ।
బ్ర్వాత్రాదిసుఖసమ్పత్తిం ధైర్యం వీర్యపరాక్రమమ్ ॥ ౨౮॥

యజ్ఞవ్రతవివాహాదిరాజ్యశ్రీధనసమ్పదః ।
దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా బలవర్జితే ॥ ౨౯॥

కరోతి కుత్సినాన్నం చ విదేశగమనం తథా ।

భుక్త్యాదౌ శోభనం ప్రోక్తమన్తే క్లేశకరం భవేత్ ॥ ३०॥

ద్వితీయద్యూననాథే చ హ్యపమృత్యుర్భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం శివసాహస్రకం జపేత్ ।
స్వర్ణదానమితి ప్రోక్తం సర్వకష్టనివారకమ్ ॥ ३१॥

చన్ద్రస్యాన్తర్గతే మన్దే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వక్షేత్రే స్వాంశగే చైవ మన్దే తుఙ్గాంశసంయుతే ॥ ३२॥

శుభదృష్టయుతే వాఽపి లాభే వా బలసంయుతే ।
పుత్రమిత్రార్థసమ్పత్తిః శూద్రప్రభుసమాగమాత్ ॥ ३३॥

వ్యయసాయాత్ఫలాధిక్యం గృహే క్షేత్రాదివృద్ధిదమ్ ।
పుత్రలాభశ్చ కల్యాణం రాజానుగ్రహవైభవమ్ ॥ ३४॥

షష్ఠాష్టమవ్యయే మన్దే నీచే వా ధనగేఽపి వా ।
తద్భుక్త్యాదౌ పుణ్యతీర్థే స్నానం చైవ తు దర్శనమ్ ॥ ३५॥

అనేకజనత్రాసశ్చ శస్త్రపీడా భవిష్యతి ।
దాయేశాత్కేన్ద్రరాశిస్థే త్రికోణే బలగేఽపి వా ॥ ३६॥

క్వచిత్సౌఖ్యం ధనాప్తిశ్చ దారపుత్రవిరోధకృత్ ।
ద్వితీయద్యూనరన్ధ్రస్థే దేహబాధా భవిష్యతి ॥ ३७॥

తద్దోషపరిహారార్థం మృత్యుఞ్జయజపం చరేత్ ।

కృష్ణాం గాం మహిషీం దద్యాద్దానేమారోగ్యమాదిశేత్ ॥ ౩౮॥

చన్ద్రస్యాన్తర్గతే సౌమ్యే కేన్ద్రలాభత్రికోణగే ।
స్వర్క్షే నిజాంశకే సౌమ్యే తుఙ్గే వా బలసంయుతే ॥ ౩౯॥

ధనాగమో రాజమానప్రియవస్త్రాదిలాభకృత్ ।
విద్యావినోదసద్గోష్ఠీ జ్ఞానవృద్ధిః సుఖావహా ॥ ౪౦॥

సన్తానప్రాప్తిః సన్తోషో వాణిజ్యాద్ధనలాభకృత్ ।
వాహనచ్ఛత్రసంయుక్తనానాలఙ్కారలాభకృత్ ॥ ౪౧॥

దాయేశాత్కేన్ద్రకోణే వా లాభే వా ధనగేఽపి వా ।
వివాహో యజ్ఞదీక్షా చ దానధర్మశుభాదికమ్ ॥ ౪౨॥

రాజప్రీతికరశ్చైవ విద్వజ్జనసమాగమః ।
ముక్తామణిప్రవాలాని వాహనామ్బరభూషణమ్ ॥ ౪౩॥

ఆరోగ్యప్రీతిసౌఖ్యం చ సోమపానాదికం సుఖమ్ ।
దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా నీచగేఽపి వా ॥ ౪౪॥

తద్భుక్తౌ దేహబాధా చ కృర్షిగోభూమినాశనమ్ ।
కారాగృహప్రవేశశ్చ దారపుత్రాదిపీడనమ్ ॥ ౪౫॥

ద్వితీయద్యూననాథే తు జ్వరపీడా మహద్భయమ్ ।
ఛాగదానం ప్రకుర్వీత విష్ణుసాహస్రకం జపేత్ ॥ ౪౬॥

చన్ద్రస్యాన్తర్గతే కేతౌ కేన్ద్రలాభత్రికోణగే ।
దుశ్చిక్యే బలసంయుక్తే ధనలాభం మహత్సుఖమ్ ॥ ౪౭॥

పుత్రదారాదిసౌఖ్యం చ విధికర్మ కరోతి చ ।
భుక్త్యాదౌ ధనహానిః స్యాన్మధ్యగే సుఖమాప్నుయాత్ ॥ ౪౮॥

దాయేశాత్కేన్ద్రలాభే వా త్రికోణే బలసంయుతే ।
క్వచిత్ఫలం దశాదౌ తు దద్యాత్ సౌఖ్యం ధనాగమమ్ ॥ ౪౯॥

గోమహిష్యాదిలాభం చ భుక్త్యన్తే చార్థనాశనమ్ ।
పాపయుక్తేఽథవా దృష్టే దాయేశాద్రన్ధ్రరిఃఫగే ॥ ౫౦॥

శత్రుతః కార్యహానిః స్యాదకస్మాత్కలహో ధ్రువమ్ ।
ద్వితీయద్యూనరాశిస్థే హ్యనారోగ్యం మహద్భయమ్ ॥ ౫౧॥

మృత్యుఞ్జయజపం కుర్యాత్ సర్వసమ్పత్ప్రదాయకమ్ ।
తతః శాన్తిమవాప్నోతి శఙ్కరస్య ప్రసాదతః ॥ ౫౨॥

చన్ద్రస్యాన్తర్గతే శుక్రే కేన్ద్రలాభత్రికోణగే ।
స్వోచ్చే స్వక్షేత్రగే వాపి రాజ్యలాభం కరోతి చ ॥ ౫౩॥

మహారాజప్రసాదేన వాహనామ్బరభూషణమ్ ।
చతుష్పాజ్జీవలాభః స్యాద్దారపుత్రాదివర్ధనమ్ ॥ ౫౪॥

నూతనాగారనిర్మాణం నిత్యం మిష్ఠాన్నభోజనం ।
సుగన్ధపుష్పమాల్యాదిరమ్యస్త్ర్యారోగ్యసమ్పదమ్ ॥ ౫౫॥

దశాధిపేన సంయుక్తే దేహసౌఖ్యం మహత్సుఖమ్ ।
సత్కీర్తిసుఖసమ్పత్తిగృహక్షేత్రాదివృద్ధికృత్ ॥ ౫౬॥

నీచే వాఽస్తఙ్గతే శుక్రే పాపగ్రహయుతేక్షితే ।
భూనాశః పుత్రమిత్రాదినాశనం పత్నినాశనమ్ ॥ ౫౭॥

చతుష్పాజ్జీవహానిః స్యాద్రాజద్వారే విరోధకృత్ ।
ధనస్థానగతే శుక్రే స్వోచ్చే స్వక్షేత్రసంయుతే ॥ ౫౮॥

నిధిలాభం మహత్సౌఖ్యం భూ లాభం పుత్రసమ్భవమ్ ।
భాగ్యలాభాదిపైర్యుక్తే భాగ్యవృద్ధిః కరోత్యసౌ ॥ ౫౯॥

మహారాజప్రసాదేన స్వేష్టసిద్ధిః సుఖావహా ।
దేవబ్రాహ్మణభక్తిశ్చ ముక్తవిద్రుమలాభకృత్ ॥ ౬౦॥

దాయశాల్లాభగే శుక్రే త్రికోణే కేన్ద్రగేఽపి వా ।
గృహక్షేత్రాభివృద్ధిశ్చ విత్తలాభో మహత్సుఖమ్ ॥ ౬౧॥

దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ।
విదేశవాసదుఃఖార్తిమృత్యుచౌరాదిపీడనమ్ ॥ ౬౨॥

ద్వితీయద్యూననాథే తు అపమృత్యుభయం భవేత్ ।

తద్దోషవినివృత్త్యర్థం రుద్రజాప్యం చ కారయేత్ ॥ ౬౩॥

శ్వేతాం గాం రజతం దద్యాచ్ఛన్తిమాప్నోత్యసంశయః ।
శఙ్కరస్య ప్రసాదేన నాఽత్ర కార్యా విచారణా ॥ ౬౪॥

చన్ద్రస్యాన్తర్గతే భానౌ స్వోచ్చే స్వక్షేత్రసంయుతే ।
కేన్ద్రే త్రికోణే లాభే వా ధనే వా సోదరాలయే ॥ ౬౫॥

నష్టరాజ్యధనప్రాప్తిర్గృహే కల్యాణశోభనమ్ ।
మిత్రరాజప్రసాదేన గ్రామభూమ్యాదిలాభకృత్ ॥ ౬౬॥

గర్భాధానఫలప్రాప్తిర్గృహే లక్ష్మీః కటాక్షకృత్ ।
భుక్త్యన్తే దేహ ఆలస్యం జ్వరపీడా భవిష్యతి ॥ ౬౭॥

దాయేశాదపి రన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ।
నృపచౌరాహిభీతిశ్చ జ్వరరోగాదిసమ్భవః ॥ ౬౮॥

విదేశగమనే చార్తి లభతే న సంశయః ।
ద్వితీయద్యూననాథే తు జ్వరపీడా భవిష్యతి ॥ ౬౯॥

తద్దోషపరిహారార్థం శివపూజాం చ కారయేత్ ।
తతః శాన్తిభవాప్నోతి శాఙ్కరస్య ప్రసాదతః ॥ ౭౦॥

అథ కుజదశాన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౪ ॥

కుజే స్వాన్తర్గతే విప్ర లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
లాభే వా శుభసంయుక్తే దుశ్చిక్యే ధనసంయుతే ॥ ౧ ॥

లగ్నాధిపేన సంయుక్తే రాజాఽనుగ్రహవైభవమ్ ।
లక్ష్మీకటాక్షచిహ్నాని నష్టరాజ్యార్థలాభకృత్ ॥ ౨ ॥

పుత్రోత్సవాదిసన్తోషో గృహే గోక్షీరసఙ్కులమ్ ।
స్వోచ్చే వా స్వర్క్షగే భౌమే స్వాంశే వా బలసంయుతే ॥ ౩ ॥

గృహక్షేత్రాభివృద్ధిశ్చ గోమహిష్యాదిలాభకృత్ ।
మహారాజప్రసాదేన స్వేష్టసిద్ధిః సుఖావహా ॥ ౪ ॥

అథాఽష్టమవ్యయే భౌమే పాపదృగ్యోగసంయుతే ।
మూత్రకృచ్ఛ్రాదిరోగశ్చ కష్టాధిక్యం వ్రణాద్భయమ్ ॥ ౫ ॥

చౌరాహిరాజపీడా చ ధనధాన్యపశుక్షయః ।
ద్వితీయే ద్యూననాథే తు దేహజాడ్యం మనోవ్యథా ॥ ౬ ॥

తద్దోషపరిహారార్థం రుద్రజాప్యం చ కారయేత్ ।
అనడ్వాహం ప్రదద్యాచ్చ కుజదోషనివృత్తయే ॥ ౭ ॥

తేన తుష్టో భవేద్ భౌమః శఙ్కరస్య ప్రసాదతః ।

ఆరోగ్యం కురుతే తస్య సర్వసమ్పత్తిదాయకమ్ ॥ ౮ ॥

కుజస్యాన్తర్గతే రాహౌ స్వోచ్చే మూలత్రికోణగే ।
శుభైర్యుక్తే శుభైర్దృష్టే కేన్ద్రలాభత్రికోణగే ॥ ౯ ॥

తత్కాలే రాజసమ్మానం గృహభూమ్యాదిలాభకృత్ ।
కలత్రపుత్రలాభః స్యాద్వ్యవసాయాత్ఫలాధికమ్ ॥ ౧౦ ॥

గఙ్గాస్నానఫలావాప్తిం విదేశగమనం తథా ।
తథాఽష్టమవ్యయే రాహౌ పాపయుక్తేఽథ వీక్షితే ॥ ౧౧ ॥

చౌరాహివ్రణభీతిశ్చ చతుష్పాజ్జీవనశనమ్ ।
వాతపిత్తరుజోభీతిః కారాగృహనివేశనమ్ ॥ ౧౨ ॥

ధనస్థానగతే రాహౌ ధననాసం మహద్భయమ్ ।
సప్తమస్థానగే వాఽపి హ్యపమృత్యుభయం మహత్ ॥ ౧౩ ॥

నాగపూజాం ప్రకుర్వీత దేవబ్రాహ్మణభోజనం ।
మృత్యుఞ్జయజపం కుర్యాదాయురారోగ్యలబ్ధయే ॥ ౧౪ ॥

కుజస్యాన్తర్గతే జీవే త్రికోణే కేన్ద్రగేఽపి వా ।
లాభే వా ధనసంయుక్తే తుఙ్గాంశే స్వాంశగేపి వా ॥ ౧౫ ॥

సత్కీర్తీ రాజసమ్మానం ధనధాన్యస్య వృద్ధికృత్ ।
గృహే కల్యాణసమ్పత్తిర్దారపుత్రాదిలాభకృత్ ॥ ౧౬ ॥

దాయేశాత్కేన్ద్రరాశిస్థే త్రికోణే లాభగేఽపి వా ।
భాగ్యకర్మాధిపైర్యుక్తే వాహనాధిపసంయుతే ॥ ౧౭॥

లగ్నాధిపసమాయుక్తే శుభాంశే శుభవర్గగే ।
గృహక్షేత్రాభివృద్ధిశ్చ గృహే కల్యాణసమ్పదః ॥ ౧౮॥

దేహారోగ్యం మహత్కీర్తిగృహే గోకులసంగ్రహః ।
చతుష్పాజ్జీవలాభః స్యాద్వ్యవసాయాత్ఫలాధికమ్ ॥ ౧౯॥

కలపుత్రసౌఖ్యం చ రాజసమ్మానవైభవమ్ ।
షష్ఠాష్టమవ్యయే జీవే నీచే వాస్తంగతే సతి ॥ ౨౦॥

పాపగ్రహేణ సంయుక్తే దృష్టే వా దుర్బలే సతి ।
చౌరాహినృపభీతిశ్చ పిత్తరోగాదిసమ్భవమ్ ॥ ౨౧॥

ప్రేతబాధా భృత్యనాశః సోదరాణాం వినాశనమ్ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుజ్వరాదికమ్ ।
తద్దోషపరిహారార్థం శివసాహస్రకం జపేత్ ॥ ౨౨॥

కుజస్యాన్తర్గతే మన్దే స్వర్క్షే కేన్ద్రత్రికోణగే ।
మూలత్రికోణకేన్ద్రే వా తుఙ్గాంశే స్వాంశగే సతి ॥ ౨౩॥

లగ్నాధిపతినా వాపి శుభదృష్టియుతేఽసితే ।
రాజ్యసౌఖ్యం యశోవృద్ధిః స్వగ్రామే ధాన్యవృద్ధికృత్ ॥ ౨౪॥

పుత్రపౌత్రసమాయుక్తో గృహే గోధనసంగ్రహః ।
స్వవారే రాజసమ్మానం స్వమాసే పుత్రవృద్ధికృత్ ॥ ౨౫ ॥

నీచాదిక్షేత్రగే మన్దే తథాఽష్టవ్యయరాశిగే ।
మ్లేచ్ఛవర్గప్రభుభయం ధనధాన్యాదినాశనమ్ ॥ ౨౬ ॥

నిగడే బన్ధనం వ్యాధిరన్తే క్షేత్రనాశకృత్ ।
ద్వితీయద్యూననాథే తు పాపయుక్తే మహద్భయమ్ ॥ ౨౭ ॥

ధననాశశ్చ సఞ్చారే రాజద్వేషో మనోవ్యథా ।
చౌరాగ్నినృపపీడా చ సహోదరవినాశనమ్ ॥ ౨౮ ॥

బన్ధుద్వేషః ప్రమాద్యైశ్చ జీవహానిశ్చ జాయతే ।
అకస్మాచ్చ మృతేర్భీతిః పుత్రదారాదిపీడనమ్ ॥ ౨౯ ॥

కారాగృహాదిభీదిశ్చ రాజదణ్డో మహద్భయమ్ ।
దాయేశాత్కేన్ద్రరాశిస్థే లాభస్థే వా త్రికోణగే ॥ ౩౦ ॥

విదేశయానం లభతే దుష్కీర్తిర్వివిధా తథా ।
పాపకర్మరతో నిత్యం బహుజీవాదిహింసకః ॥ ౩౧ ॥

విక్రయః క్షేత్రహానిశ్చ స్థానభ్రంశో మనోవ్యథా ।
రణే పరాజయశ్చైవ మూత్రకృచ్ఛ్రాన్మహద్భయమ్ ॥ ౩౨ ॥

దాయేశాదథ రన్ధ్రే వా వ్యయే వా పాపసంయుతే ।
తద్భుక్తౌ మరణం జ్ఞేయం నృపచౌరాదిపీడనమ్ ॥ ౩౩॥

వాతపీడా చ శూలాదిజ్ఞాతిశ్శత్రుభయం భవేత్ ॥ ౩౪॥

తద్దోషపరిహారార్థం మృత్యుఞ్జయజపం చరేత్ ।
తతః సుఖమవాప్నోతి శఙ్కరస్య ప్రసాదతః ॥ ౩౫॥

కుజస్యాన్తర్గతే సౌమ్యే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
సత్కథాశ్చాఽజపాదానం ధర్మబుద్ధిర్మహద్యశః ॥ ౩౬॥

నీతిమార్గప్రసఙ్గశ్చ నిత్యం మిష్టాన్నభోజనమ్ ।
వాహనామ్బరపశ్వాదిర్రాజకర్మ సుఖాని చ ॥ ౩౭॥

కృషికర్మఫలే సిద్ధిర్వారణామ్బరభూషణమ్ ।
నీచే వాస్తఙ్గతే వాపి షష్ఠాష్టవ్యయగేఽపి వా ॥ ౩౮॥

హృద్రోగం మానహానిశ్చ నిగడం బన్ధునాశనమ్ ।
దారపుత్రార్థనాశః స్యాచ్చతుష్పాజ్జీవనాశనమ్ ॥ ౩౯॥

దశాధిపేన సంయుక్తే శత్రువృద్ధిర్మహద్భయమ్ ।
విదేశగమనం చైవ నానారోగాస్తథైవ చ ॥ ౪౦॥

రాజద్వారే విరోధశ్చ కలహః స్వజనైరపి ।
దాయేశాత్కేన్ద్రత్రికోణే వా స్వోచ్చే యుక్తార్థలాభకృత్ ॥ ౪౧॥

అనేకధననాథత్వం రాజసమ్మానమేవ చ ।
భూపాలయోగం కురుతే ధనమ్బరవిభూషణమ్ ॥ ४२ ॥

భూరవాద్యమృదంగాది సేనాపత్యం మహత్సుఖమ్ ।
విద్యావినోదవిమలా వస్త్రవాహనభూషణమ్ ॥ ४३ ॥

దారపుత్రాదివిభవం గృహే లక్ష్మీః కటాక్షకృత్ ।
దాయేశాత్షష్ఠరిఃఫస్థే రన్ధ్రే వా పాపసంయుతే ॥ ४४ ॥

తద్దాయే మానోహానిః స్యాత్క్రూరబుద్ధిస్తు క్రూరవాక్ ।
చౌరాగ్నినృపపీడా చ మార్గే దస్యుభయాదికమ్ ॥ ४५ ॥

అకస్మాత్కలహశ్చైవ బుధముక్తౌ న సంశయః ।
ద్వితీయద్యూననాథే తు మహావ్యాధిర్భయఙ్కరః ॥ ४६ ॥

అశ్వదానం ప్రకుర్వీత విష్ణోర్నామసహస్రకమ్ ।
సర్వసమ్పత్ప్రదం విప్ర సర్వారిష్టప్రశాన్తయే ॥ ४७ ॥

కుజస్యాన్తర్గతే కేతౌ త్రికోణే కేన్ద్రగేఽపి వా ।
దిశ్చిక్యే లాభగే వాఽపి శుభయుక్తే శుభేక్షితే ॥ ४८ ॥

రాజానుగ్రహశాన్తిశ్చ బహుసౌఖ్యం ధనాగమః ।
కిఞ్చిత్ఫలం దశాదౌ తు భూలాభః పుత్రలాభకృత్ ॥ ४९ ॥

రాజసంలాభకార్యాణి చతుష్పాజ్జీవలాభకృత్ ।
యోగకారకసంస్థానే బలవీర్యసమన్వితే ॥ ౫౦॥

పుత్రలాభో యశోవృద్ధిర్గృహే లక్ష్మీః కటాక్షకృత్ ।
భృత్యవర్గధనప్రాప్తిః సేనాపత్యం మహత్సుఖమ్ ॥ ౫౧॥

భూపాలమిత్రం కురుతే యాగామ్బరాదిభూషణమ్ ।
దాయేశాత్షష్ఠరిఃఫస్థే రన్ధ్రే వా పాపసంయుతే ॥ ౫౨॥

కలహో దన్తరోగశ్చ చౌరవ్యాఘ్రాదిపీడనమ్ ।
జ్వరాతిసారకుష్ఠాదిదారపుత్రాదిపీడనమ్ ॥ ౫౩॥

ద్వితీయసప్తమస్థానే దేహే వ్యాధిర్భవిష్యతి ।
అపమానమనస్తాపో ధనధాన్యాదిప్రచ్యుతిమ్ ॥ ౫౪॥

కుజస్యాన్తర్గతే శుక్రే కేన్ద్రలాభత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాఽపిశుభస్థానాధిపేఽథవా ॥ ౫౫॥

రాజ్యలాభో మహత్సౌఖ్యం గజాశ్వామ్బరభూషణమ్ ।
లగ్నాధిపేన సమ్బన్ధే పుత్రదారాదివర్ధనమ్ ॥ ౫౬॥

ఆయుషో వృద్ధిరైశ్వర్యం భాగ్యవృద్ధిసుఖం భవేత్ ।
దాయేశాత్కేన్ద్రకోణస్థే లాభే వా ధనగేఽపి వా ॥ ౫౭॥

తత్కాలే శ్రియమాప్నోతి పుత్రలాభం మహత్సుఖమ్ ।

స్వప్రభోశ్చ మహత్సౌఖ్యం ధనవస్త్రాదిలాభకృత్ ॥ ౫౮ ॥

మహారజప్రసాదేన గ్రామభూమ్యాదిలాభదమ్ ।
భుక్త్యన్తే ఫలమాప్నోతి గీతనృత్యాదిలాభకృత్ ॥ ౫౯ ॥

పుణ్యతీర్థస్నానలాభం కర్మాధిపసమన్వితే ।
పుణ్యధర్మదయాకూపతడాగం కారయిష్యతి ॥ ౬౦ ॥

దాయేశాద్రన్ధరిష్ఫస్థే షష్ఠే వా పాపసంయుతే ।
కరోతి దుఃఖబాహుల్యం దేహపీడాం ధనక్షయం ॥ ౬౧ ॥

రాజచౌరాదిభీతిశ్చ గృహే కలహమేవ చ ।
దారపుత్రాదిపీడాం చ గోమహిష్యాదినాశకృత్ ॥ ౬౨ ॥

ద్వితీయద్యూననాథే తు దేహబాధా భవిష్యతి ।
శ్వేతాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధయే ॥ ౬౩ ॥

కుజస్యాన్తర్గతే సూర్యే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
మూలత్రికోణలాభే వా భాగ్యకర్మేశసంయుతే ॥ ౬౪ ॥

తద్భుక్తౌ వాహనం కీర్తిం పుత్రలాభం చ విన్దతి ।
ధనధాన్యసమృద్ధిః స్యాద్ గృహే కల్యాణసమ్పదః ॥ ౬౫ ॥

క్షేమారోగ్యం మహద్ధైర్యం రాజపూజ్యం మహత్సుఖమ్ ।
వ్యవసాయాత్ఫలాధిక్యం విదేశే రాజదర్శనమ్ ॥ ౬౬ ॥

దాయేశాత్షష్ఠరిష్ఫే వా వ్యయే వా పాపసంయుతే ।
దేహపీడా మనస్తాపః కార్యహానిర్మహద్భయమ్ ॥ ౬౭ ॥

శిరోరోగో జ్వరాదిశ్చ అతిసారమథాపి వా ।
ద్వితీయద్యూననాథే తు సర్పజ్వరవిషాద్భయమ్ ॥ ౬౮ ॥

సుతపీడాభయం చైవ శాన్తి కుర్యాద్యథావిధి ।
దేహారోగ్యం ప్రకురుతే ధనధాన్యచయం తథా ॥ ౬౯ ॥

కుజస్యాన్తర్గతే చన్ద్రే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
భార్యవాహనకర్మేశలగ్నాధిపసమన్వితే ॥ ౭౦ ॥

కరోతి విపులం రాజ్యం గన్ధమాల్యామ్బరాదికమ్ ।
తడాగం గోపురాదీనాం పుణ్యధర్మాదిసంగ్రహమ్ ॥ ౭౧ ॥

వివాహోత్సవకర్మాణి దారపుత్రాదిసౌఖ్యకృత్ ।
పితృమాతృసుఖావాప్తిం గృహే లక్ష్మీః కటాక్షకృత్ ॥ ౭౨ ॥

మహారజప్రసాదేన స్వేష్టసిద్ధిసుఖాదికమ్ ।
పూర్ణే చన్ద్రే పూర్ణఫలం క్షీణే స్వల్పఫలం భవేత్ ॥ ౭౩ ॥

నీచారిస్థేఽష్టమే షష్ఠే దాయేశాద్రిపురన్ధకే ।
మరణం దారపుత్రాణాం కష్టం భూమివినాశనమ్ ॥ ౭౪ ॥

పశుధాన్యక్షయశ్చైవ చౌరాదిరణభీతికృత్ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౭౫ ॥

దేహజాడ్యం మనోదుఃఖం దుర్గా లక్ష్మీజపం చరేత్ ।
శ్వేతాం గాం మహిషీం దద్యాదనేమారోగ్యమాదిశేత్ ॥ ౭౬ ॥

అథ రహ్వన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౫ ॥

కులీరే వృశ్చికే రాహౌ కన్యత్యాం చాపగేఽపి వా ।
తద్భుక్తౌ రాజసమ్మానం వస్త్రవాహనభూషణమ్ ॥ ౧ ॥

వ్యవసాయాత్ఫలాధిక్యం చతుష్పాజ్జీవలాభకృత్ ।
ప్రయాణం పశ్చిమే భాగే వాహనామ్బరలాభకృత్ ॥ ౨ ॥

లగ్నాదుపచయే రాహౌ శుభగ్రహయుతేక్షితే ।
మిత్రాంశే తుఙ్గభాగాంశే యోగకారకసంయుతే ॥ ౩ ॥

రాజ్యలాభం మహోత్సాహం రాజప్రీతిం శుభావహమ్ ।
కరోతి సుఖసమ్పత్తిం దారపుత్రాదివర్ద్ధనమ్ ॥ ౪ ॥

లగ్నాష్టమే వ్యయే రాహౌ పాపయుక్తేఽథ వీక్షితే ।
చౌరాదివ్రణపీడా చ సర్వత్రైవం భవేద్ద్విజ ॥ ౫ ॥

రాజద్వారజనద్వేష ఇష్టబన్ధువినాశనమ్ ।
దారపుత్రాదిపీడా చ భవత్యేవ న సంశయః ॥ ౬ ॥

ద్వితీయద్యూననాథే వా సప్తమస్థానమాశ్రితే ।
సదా రోగో మహాకష్టం శాన్తిం కుర్యాద్యథావిధి ।
ఆరోగ్యం సమ్పదశ్చైవ భవిష్యన్తి తదా ద్విజ ॥ ౭ ॥

రాహురన్తర్గతే జీవే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే స్వక్షేత్రగే వాపి తుఙ్గస్వర్గాంశగేఽపి వా ॥ ౮ ॥

స్థానలాభం మనోధైర్యం శత్రునాశం మహత్సుఖమ్ ।
రాజప్రీతికరం సౌఖ్యం జనోఽతీవ సమశ్నుతే ॥ ౯ ॥

దినేదినే వృద్ధిరపి సితపక్షే శశీ యథా ।
వాహనాదిధనం భూరి గృహే గోధనసంకులమ్ ॥ ౧౦ ॥

నైరృత్యే పశ్చిమే భాగే ప్రయాణం రాజదర్శనమ్ ।
యుక్తకార్యార్థసిద్ధిః స్యాత్స్వదేశే పునరేష్యతి ॥ ౧౧ ॥

ఉపకారో బ్రాహ్మణానాం తీర్థయాత్రాదికర్మణామ్ ।
వాహనగ్రామలాభశ్చ దేవబ్రాహ్మణపూజనమ్ ॥ ౧౨ ॥

పుత్రోత్సవాదిసన్తోషో నిత్యం మిష్టాన్నభోజనమ్ ।
నీచే వాఽస్తఙ్గతే వాపి షష్ఠాష్టవ్యయరాశిగే ॥ ౧౩ ॥

శత్రుక్షేత్రే పాపయుక్తే ధనహానిర్భవిష్యతి ।
కర్మవిఘ్నో భవేత్తస్య మానహానిశ్చ జాయతే ॥ ౧౪॥

కలత్రపుత్రపీడా చ హృద్రోగో రాజకారకృత్ ।
దాయేశాత్కేన్ద్రకోణే వా లాభే వా ధనగేఽపి వా ॥ ౧౫॥

దుశ్చిక్యే బలసమ్పూర్ణే గృహక్షేత్రాదివృద్ధికృత్ ।
భోజనామ్బరపశ్వాదిదానధర్మజపాదికమ్ ॥ ౧౬॥

భుక్త్యన్తే రాజకోపాచ్చ ద్విమాసం దేహపీడనమ్ ।
జ్యేష్ఠభ్రాతుర్వినాశశ్చ మాతృపిత్రాదిపీడనమ్ ॥ ౧౭॥

దాయేశాత్షష్ఠరన్ధ్రే వా రిఃఫే వా పాపసంయుతే ।
తద్భుక్తౌ ధనహానిః స్యాద్దేహపీడా భవిష్యతి ॥ ౧౮॥

ద్వితీయద్యూననాథే వా హ్యపమృత్యుర్భవిష్యతి ।
స్వర్ణస్య ప్ర్తిమాదానం శివపూజం చ కార్యతే ॥ ౧౯॥

ౘ/ఈశమ్భోశ్చ ప్రసాదేన గ్రహస్తుష్టో ద్విజోత్తమ ।
దేహారోగ్యం ప్రకురుతే శాన్తిం కుర్యాద్విచక్షణమ్ ॥ ౨౦॥

రాహోరన్తర్గతే మన్దే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే మూలత్రికోణే వా దుశ్చిక్యే లాభరాశిగే ॥ ౨౧॥

తద్భుక్తౌ నృపతేః సేవా రాజప్రీతికరీ శుభా ।

వివాహోత్సవకార్యాణి కృత్వా పుణ్యాని భూరిశః ॥ ౨౨॥

ఆరామకరణే యుక్తో తడాగం కారయిష్యతి ।
శూద్రప్రభువశాదిష్టలాభో గోధనసంగ్రహః ॥ ౨౩॥

ప్రయాణం పశ్చిమే భాగే ప్రభుమూలాద్ధనక్షయః ।
దేహాలస్యం ఫలాల్పత్వం స్వదేశే పునరేష్యతి ॥ ౨౪॥

నీచారిక్షేత్రగే మన్దే రన్ధ్రే వా వ్యయగేఽపి వా ।
నీచారిరాజభీతిశ్చ దారపుత్రాదిపీడనమ్ ॥ ౨౫॥

ఆత్మబన్ధుమనస్తాపం దాయాదజనవిగ్రహమ్ ।
వ్యవహారే చ కలహమకస్మాద్భూషణం లభేత్ ॥ ౨౬॥

దాయేశాత్షష్ఠరిష్ఫే వా రన్ధ్రే వా పాపసంయుతే ।
హృద్రోగో మానహానిశ్చ వివాదః శత్రుపీడనమ్ ॥ ౨౭॥

అన్యదేశాదిసఞ్చారో గుల్మవద్వ్యాధిభాగ్భవేత్ ।
కుభోజనం కోద్రవాది జాతిదుఃఖాద్భయం భవేత్ ॥ ౨౮॥

ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ।
కృష్ణాం గాం మహిషీం దద్యాద్దానేమారోగ్యమాదిశేత్ ॥ ౨౯॥

రాహోరన్తర్గతే సౌమ్యే భాగ్యే వా స్వర్క్షగేఽపి వా ।
తుఙ్గే వా కేన్ద్రరాశిస్థే పుత్రే వా బలగేఽపి వా ॥ ౩౦॥

రాజయోగం ప్రకురుతే గృహే కల్యాణవర్ద్ధనమ్ ।
వ్యాపారేణ ధనప్రాప్తివిద్యావాహనముత్తమమ్ ॥ ౩౧ ॥

వివాహోత్సవకార్యాణి చతుష్పాజ్జీవలాభకృత్ ।
సౌమ్యమాసే మహత్సౌఖ్యం స్వవారే రాజదర్శనమ్ ॥ ౩౨ ॥

సుగన్ధపుష్పశయ్యాది స్త్రీసౌఖ్యం చాతిరోభనమ్ ।
మహారాజప్రసాదేన ధనలాభో మహద్యశః ॥ ౩౩ ॥

దాయేశాత్కేన్ద్రలాభే వా దుశ్చిక్యే భాగ్యకర్మగే ।
దేహారోగ్యం హృదుత్సాహ ఇష్టసిద్ధిః సుఖావహా ॥ ౩౪ ॥

పుణ్యశ్లోకాదికీర్తిశ్చ పురాణశ్రవణాదికమ్ ।
వివాహో యజ్ఞదీక్షా చ దానధర్మదయాదికమ్ ॥ ౩౫ ॥

షష్ఠాష్టమవ్యయే సౌమ్యే మన్దేనాపి యుతేక్షితే ।
దాయేశాత్షష్ఠరిఃఫే వా రన్ధ్రే వా పాపసంయుతే ॥ ౩౬ ॥

దేవబ్రాహ్మణనిన్దా చ భోగభాగ్యవివర్జితః ।
సత్యహీనశ్చ దుర్బుద్ధిశ్చోరాహినృపపీడనమ్ ॥ ౩౭ ॥

అకస్మాత్కలహశ్చైవ గురుపుత్రాదినాశనమ్ ।
అర్థవ్యయో రాజకోపో దారపుత్రాదిపీడనమ్ ॥ ౩౮ ॥

ద్వితీయద్యూననాథే వా హ్యపమృత్యుభయం వదేత్ ।
తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ॥ ३౯ ॥

రాహోరన్తర్గతే కేతౌ భ్రమణం రాజతో భయమ్ ।
వాతజ్వరాదిరోగశ్చ చతుష్పాజ్జీవహానికృత్ ॥ ౪౦ ॥

అష్టమాధిసంయుక్తే దేహజాడ్యం మనోవ్యథా ।
శుభయుక్తే శుభైర్దృష్టే దేహసౌఖ్యం ధనాగమః ।
రాజసమ్మానభూషాప్తిర్గృహే శుభకరో భవేత్ ॥ ౪౧ ॥

లగ్నాధిపేన సమ్బన్ధే ఇష్టసిద్ధిః సుఖావహా ।
లగ్నాధిపసమాయుక్తే లాభో వా భవతి ధ్రువమ్ ॥ ౪౨ ॥

చతుష్పాజ్జీవలాభః స్యాత్కేన్ద్రే వాథ త్రికోణగే ।
రన్ధ్రస్థానగతే కేతౌ వ్యయే వా బలవర్జితే ॥ ౪३ ॥

తద్భుక్తౌ బహురోగః స్యాచ్చోరాహివ్రణపీడనమ్ ।
పితృమాతృవియోగశ్చ భ్రాతృద్వేషో మనోరుజా ॥ ౪౪ ॥

ద్వితీయద్యూననాథే తు దేహబాధా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం ఛాగదానం చ కారయేత్ ॥ ౪౫ ॥

రాహోరన్తర్గతే శుక్రే కగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
లాభే వా బలసంయుక్తే యోగప్రాబల్యమాదిశేత్ ॥ ౪౬ ॥

విప్రమూలాద్ధనప్రాప్తిర్గోమహిష్యాదిలాభకృత్ ।
పుత్రోత్సవాదిసన్తోషో గృహే కల్యాణసమ్భవః ॥ ౪౭ ॥

సమ్మానం రాజసమ్మానం రాజ్యలాభో మహత్సుఖమ్ ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి తుఙ్గాంశే స్వాంశగేఽపి వా ॥ ౪౮ ॥

నూతనం గృహనిర్మాణం నిత్యం మిష్టాన్నభోజనం ।
కలత్రపుత్రవిభవం మిత్రసంగః సుభోజనమ్ ॥ ౪౯ ॥

అన్నదానం ప్రియం నిత్యం దానధర్మాదిసంగ్రహః ।
మహారాజప్రసాదేన వాహనామ్బరభూషణం ॥ ౫౦ ॥

వ్యవసాయాత్ఫలాధిక్యం వివాహో మౌఞ్జిబన్ధనమ్ ।
షష్ఠాష్టమవ్యయే శుక్రే నీచే శత్రుగృహే స్థితే ॥ ౫౧ ॥

మన్దారఫణిసంయుక్తే తద్భుక్తౌ రోగమాదిశేత్ ।
అకస్మాత్కలహం చైవ పితృపుత్రవియోగకృత్ ॥ ౫౨ ॥

స్వబన్ధుజనహానిశ్చ సర్వత్ర జనపీడనమ్ ।
దాయాదకలహశ్చైవ స్వప్రభోః స్వస్య మృత్యుకృత్ ॥ ౫౩ ॥

కలత్రపుత్రపీడా చ శూలరోగాదిసమ్భవః ।
దాయేశాత్కేన్ద్రరాశిస్థే త్రికోణే వా సమన్వితే ॥ ౫౪ ॥

లాభే వా కర్మరాశిస్థే క్షేత్రపాలమహత్సుఖమ్ ।

సుగన్ధవస్త్రశయ్యాది గానవాద్యసుఖం భవేత్ ॥ ౫౫ ॥

ఛత్రచామరభూషాప్తిః ప్రియవస్తుసమన్వితా ।
దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ॥ ౫౬ ॥

విప్రాహినృపచౌరాదిమూత్రకృచ్ఛ్రాన్మహద్భయమ్ ।
ప్రమేహాద్రౌధిరో రోగః కుత్సితాన్నం శిరోవ్యథా ॥ ౫౭ ॥

కారాగృహప్రవేశశ్చ రాజదణ్డాద్ధనక్షయః ।
ద్వితీయద్యూననాథే వా దారపుత్రాదినాశనమ్ ॥ ౫౮ ॥

ఆత్మపీడా భయం చైవ హ్యపమృత్యుభయం భవేత్ ।
దుర్గాలక్ష్మీజపం కుర్యాత్ తతఃసుఖమవాప్నుయాత్ ॥ ౫౯ ॥

రాహోరన్తర్గతే సూర్యే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
త్రికోణే లాభగే వాఽపి తుఙ్గాంశే స్వాంశగేఽపి వా ॥ ౬౦ ॥

శుభగ్రహేణ సన్దృష్టే రాజప్రీతికరం శుభమ్ ।
ధనధాన్యసమృద్ధిశ్చ హ్యల్పమాన సుఖవాహమ్ ॥ ౬౧ ॥

అల్పగ్రామాధిపత్యం చ స్వల్పలాభో భవిష్యతి ।
భాగ్యలగ్నేశసంయుక్తే కర్మేశేన నిరీక్షితే ॥ ౬౨ ॥

రాజాశ్రయో మహాకీర్తిర్విదేశగమనం తథా ।
దేశాధిపత్యయోగశ్చ గజశ్వామ్బరభూషణమ్ ॥ ౬౩ ॥

మనోఽభిష్టప్రదానం చ పుత్రకల్యాణసమ్భవమ్ ।
దయేశాద్రిఃఫరన్ధ్రస్థే షష్ఠే వా నీచగేఽపి వా ॥ ౬౪॥

జ్వరాతిసారరోగశ్చ కలహో రాజవిగ్రహః ।
ప్రయాణం శత్రువృద్ధిశ్చ నృపచౌరాగ్నిపీడనమ్ ॥ ౬౫॥

దాయేశాత్కేన్ద్రకోణే వా దశ్చిక్యే లాభగేఽపి వా ।
విదేశే రాజసమ్మానం కల్యాణం చ శుభావహమ్ ॥ ౬౬॥

ద్వితీయద్యూననాథే తు మహారోగో భవిష్యతి ।
సూర్యప్రణామం శాన్తిం చ కుర్యాదారోగ్యసమ్భవామ్ ॥ ౬౭॥

రాహోరన్తర్గతే చన్ద్రే స్వక్షేత్రే స్వోచ్చగేఽపి వా ।
కేన్ద్రత్రికోణలాభే వా మిత్రర్క్షే శుభసంయుతే ॥ ౬౮॥

రాజత్వం రాజపూజ్యత్వం ధనార్థం ధనలాభకృత్ ।
ఆరోగ్యం భూషణం చైవ మిత్రస్త్రీపుత్రసమ్పదః ॥ ౬౯॥

పూర్ణే చన్ద్రే ఫలం పూర్ణం రాజప్రీత్యా శుభావహమ్ ।
అశ్వవాహనలాభః స్యద్గృహక్షేత్రాదివృద్ధికృత్ ॥ ౭౦॥

దాయేశాత్సుఖభాగ్యస్థే కేన్ద్రే వా లాభగేఽపి వా ।
లక్ష్మీకటాక్షచిహ్నాని గృహే కల్యాణసమ్భవః ॥ ౭౧॥

సర్వకార్యసిద్ధిః స్యాద్ధనధాన్యసుఖావహా ।
సత్కీర్తిలాభసమ్మానం దేవ్యారాధనమాచరేత్ ॥ ౭౨ ॥

దాయేశాత్షష్ఠరన్ధ్రస్థే వ్యయే వా బలవర్జితే ।
పిశాచక్షుద్రవ్యాఘ్రాద్యైర్గృహక్షేత్రార్థనాశనమ్ ॥ ౭౩ ॥

మార్గే చౌరభయం చైవ వ్రణాధిక్య మహోదయమ్ ।
ద్వితీయద్యూననాథే తు అపమృత్యుస్తదా భవేత్ ॥ ౭౪ ॥

శ్వేతాం గాం మహిషీం దద్యాద్ విప్రాయారోగ్యసిద్ధయే ।
తతః సౌఖ్యమవాప్నోతి చన్ద్రగ్రహప్రసాదతః ॥ ౭౫ ॥

రాహోరన్తర్గతే భౌమే లగ్నాల్లాభత్రికోణగే ।
కేన్ద్రే వా శుభసంయుక్తే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ॥ ౭౬ ॥

నష్టరాజ్యధనప్రాప్తిర్గృహక్షేత్రాభివృద్ధికృత్ ।
ఇష్టదేవప్రసాదేన సన్తానసుఖభాగ్భవేత్ ॥ ౭౭ ॥

క్షిప్రభోజ్యాన్మహత్సౌఖ్యం భూషణశ్వామ్బరాదికృత్ ।
దాయేశాత్కేన్ద్రకోణే వా దుశ్చిక్యే లాభగేఽపి వా ॥ ౭౮ ॥

రక్తవస్త్రాదిలాభః స్యాత్ప్రయాణం రాజదర్శనమ్ ।
పుత్రవర్గేషు కల్యాణం స్వప్రభోశ్చ మహత్సుఖమ్ ॥ ౭౯ ॥

సేనపత్యం మహోత్సాహో భ్రాతృవర్గధనాగమః ।

దాయేశాద్రన్ధరిఃఫే వా షష్ఠే పాపసమన్వితే ॥ ౮౦॥

పుత్రదారాదిహానిశ్చ సూదరాణాం చ పీడనమ్ ।
స్థానభ్రంశో బన్ధువర్గదారపుత్రవిరోధనమ్ ॥ ౮౧॥

చౌరాహివ్రణభీతిశ్చ స్వదేహస్య చ పీడనమ్ ।
ఆదౌ క్లేశకరం చైవ మధ్యాన్తే సౌఖమాప్నుయాత్ ॥ ౮౨॥

ద్వితీయద్యూననాథే తు దేహాలస్యం మహద్భయమ్ ।
అనడ్వాహం చ గాం దద్యాదారోగ్యసుఖలబ్ధయే ॥ ౮౩॥

అథ జీవాన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౬॥

స్వోచ్చే స్వక్షేత్రగే జీవే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
అనేకరాజధీశో వా సమ్పన్నో రాజపూజితః ॥ ౧॥

మోమహిష్యాదిలాభశ్చ వస్త్రవాహనభూషణమ్ ।
నూతనస్థాననిర్మాణం హర్మ్యప్రాకారసంయుతమ్ ॥ ౨॥

గజాన్తైశ్వర్యసమ్పత్తిర్భాగ్యకర్మఫలఓదయః ।
బ్రాహ్మణప్రభుసమ్మానం సమానం ప్రభుదర్శనమ్ ॥ ౩॥

స్వప్రభోః స్వఫలాధిక్య దారపుత్రాదిలాభకృత్ ।

నీచాంశే నీచరాశిస్థే షష్ఠాష్టమవ్యయరాశిగే ॥ ౪॥

నీచసఙ్గో మహాదుఃఖం దాయాదజనవిగ్రహః ।
కలహో న విచారోస్య స్వప్రభుష్వపమృత్యుకృత్ ॥ ౫॥

పుత్రదారవియోగశ్చ ధనధాన్యార్థహానికృత్ ।
సప్తమాధిపదోషేణ దేవవాధా భవిష్యతి ॥ ౬॥

తద్దోషపరిహారార్థం శివసాహస్రకం జపేత్ ।
రుద్రజాప్యం చ గోదానం కుర్యాత్ స్వాఽభీష్టలబ్ధయే ॥ ౭॥

జీవస్యాన్తర్గతే మన్దే స్వోచ్చే స్వక్షేత్రమిత్రభే ।
లగ్నాత్కేన్ద్రత్రికోణస్థే లాభే వా బలసంయుతే ॥ ౮॥

రాజ్యలాభో మహత్సౌఖ్యం వస్త్రాభరణసంయుతమ్ ।
ధనధాన్యాదిలాభశ్చ స్త్రీలాభో బహుసౌఖ్యకృత్ ॥ ౯॥

వాహనామ్బరపశ్వాదిభూలాభః స్థానలాభకృత్ ।
పుత్రమిత్రాదిసౌఖ్యం చ నరవాహనయోగకృత్ ॥ ౧౦॥

నీలవస్త్రాదిలాభశ్చ నీలాశ్వం లభతే చ సః ।
పశ్చిమాం దిశమాశ్రిత్య ప్రయాణం రాజదర్శనమ్ ॥ ౧౧॥

అనేకయానలాభం చ నిర్దిశేన్మన్దభుక్తిషు ।
లగ్నాత్షష్ఠాష్టమే మన్దే వ్యయే నీచేఽస్తగేఽప్యరౌ ॥ ౧౨॥

ధనధాన్యాదినాశశ్చ జ్వరపీడా మనోరుజః ।
స్త్రీపుత్రాదిషు పీడా వా్రణార్త్యాదికముద్భవేత్ ॥ ౧౩॥

గృహే త్వశుభకార్యాణి భృత్యవర్గాదిపీడనమ్ ।
గోమహిష్యాదిహానిశ్చ బన్ధుద్వేషీ భవిష్యతి ॥ ౧౪॥

దాయేశాత్కేన్ద్రకోణస్థే లాభే వా ధనగేఽపి వా ।
భూరాభశ్చార్థలాభశ్చ పుత్రలాభసుఖం భవేత్ ॥ ౧౫॥

గోమహిష్యాదిలాభశ్చ శూద్రమూలాద్ధనం తథా ।
దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ॥ ౧౬॥

ధనధాన్యాదినాశశ్చ బన్ధుమిత్రవిరోధకృత్ ।
ఉద్యోగభఙ్గో దేహార్తిః స్వజనానాం మహద్భయమ్ ॥ ౧౭॥

ద్విసప్తమాధిపే మన్దే హ్యపమృత్యుర్భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ॥ ౧౮॥

కృష్ణాం గాం మహిషీం దద్యాదనేనారోగ్యమాదిశేత్ ।
మన్దగ్రహప్రసాదేన సత్యం సత్యం ద్విజోత్తమ ॥ ౧౯॥

జీవస్యాన్తర్గతే సౌమ్యే కేన్ద్రలాభత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి దశాధిపసమన్వితే ॥ ౨౦॥

అర్థలాభో దేహసౌఖ్యం రాజ్యలాభో మహత్సుఖమ్ ।
మహారాజప్రసాదేన స్వేష్టసిద్ధిః సుఖావహా ॥ ౨౧॥

వాహనామ్బరపశ్వాదిగోధనైస్సంకులం గృహమ్ ।
మహీసుతేన సందృష్టే శత్రువృద్ధిః సుఖక్షయః ॥ ౨౨॥

వ్యవసాయాత్ఫలం నిష్టం జ్వరాతీమారపీడనమ్ ।
దాయేశాద్భాగ్యకోణే వా కేన్ద్రే వా తుఙ్గరాశిగే ॥ ౨౩॥

స్వదేశే ధనలాభశ్చ పితృమాతృసుఖావహా ।
గజవాజిసమాయుక్తో రాజమిత్రప్రసాదతః ॥ ౨౪॥

దాయేశాత్షష్ఠరన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ।
శుభదృష్టివిహీనే చ ధన్ధాన్యపరిచ్యుతిః ॥ ౨౫॥

విదేశగమనం చైవ మార్గే చౌరభయం తథా ।
వ్రణదాహాక్షిరోగశ్చ నానాదేశపరిభ్రమః ॥ ౨౬॥

లగ్నాత్షష్ఠాష్టమభావే వా వ్యయే వా పాపసంయుతే ।
అకస్మాత్కలహశ్చైవ గృహే మిష్ఠురభావణమ్ ॥ ౨౭॥

చతుష్పాజ్జీవహానిశ్చ వ్యవహారే తథైవ చ ।
అపమృత్యుభయం చైవ శత్రూణాం కలహో భవేత్ ॥ ౨౮॥

శుభదృష్టే శుభైర్యుక్తే దారసౌఖ్యం ధనాగమః ।

ఆదౌ శుభం దేహసౌఖ్యం వాహనామ్బరలాభకృత్ ॥ ౨౯॥

అన్తే తు ధనహానిశ్చేత్తాన్వాత్మసౌఖ్యం న జాయతే ।
ద్వితీయద్యూననాథే వా హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౩౦॥

తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ।
ఆయుర్వృద్ధికరం చైవ సర్వసౌభాగ్యదాయకమ్ ॥ ౩౧॥

జీవస్యాన్తర్గతే కేతౌ శుభగ్రహసమన్వితే ।
అల్పసౌఖ్యధనవ్యాప్తిః కుత్సితాన్నస్య భోజనమ్ ॥ ౩౨॥

పరాన్నం చైవ శ్రాద్ధాన్నం పాపమూలాద్ధనాని చ ।
దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ॥ ౩౩॥

రాజకోపో ధనచ్ఛేదో బన్ధనం రోగపీడనమ్ ।
బలాహానిః పితృద్వేషో భ్రాతృద్వేషో మనోరుజమ్ ॥ ౩౪॥

దాయేశాత్సుతభాగ్యస్థే వాహనే కర్మగేఽపి వా ।
నరవాహనయోగశ్చ గజాశ్వామ్బరసఙ్కులమ్ ॥ ౩౫॥

మహారాజప్రసాదేన స్వేష్టకార్యార్థలాభకృత్ ।
వ్యవసాయాత్ఫలాధిక్యం గోమహిష్యాదిలాభకృత్ ॥ ౩౬॥

యవనప్రభుమూలాద్వా ధనవస్త్రాదిలాభకృత్ ।
ద్వితీయద్యూననాథే తు దేహవాధా భవిష్యతి ॥ ౩౭॥

ఛాగదానం ప్రకుర్వీత మృత్యుఞ్జయజపం చరేత్ ।
సర్వదోషోపశమనీం శాన్తిం కుర్యాద్విధానతః ॥ ౩౮ ॥

జీవస్యాన్తర్గతే శుక్రే భాగ్యకేన్ద్రేశసంయుతే ।
లాభే వా సుతరాశిస్థే స్వక్షేత్రే శుభసంయుతే ॥ ౩౯ ॥

నరవాహనయోగశ్చ గజాశ్వామ్బరసంయుతః ।
మహారజప్రసాదేన లాభాధిక్యం మహత్సుఖమ్ ।
నీలామ్బరాణాం రత్నానాం లాభశ్చైవ భవిష్యతి ॥ ౪౦ ॥

పూర్వస్యాం దిశి విప్రేన్ద్ర ప్రయాణం ధన్లాభదమ్ ।
కల్యాణం చ మహాప్రీతిః పితృమాతృసుఖావహా ॥ ౪౧ ॥

దేవతాగురుభక్తిశ్చ అన్నదానం మహత్తథా ।
తడాగగోపురాదీని దిశేత్ పుణ్యాని భూరిశః ॥ ౪౨ ॥

షష్ఠాష్టమవ్యయే నీచే దాయేశాద్వా తథైవ చ ।
కల్హో బన్ధువైషమ్యం దారపుత్రాదిపీడనమ్ ॥ ౪౩ ॥

మన్దారరాహుసంయుక్తే కలహో రాజతో భయమ్ ।
స్త్రీమూలాత్కలహశ్చైవ శ్వసురాత్కలహస్తథా ॥ ౪౪ ॥

సోదరేణ వివాదః స్యాద్ధనధాన్యపరిచ్యుతిః ।
దాయేశాత్కేన్ద్రరాశిస్థే ధనే వా భాగ్యగేఽపి వా ॥ ౪౫ ॥

ధనధాన్యాదిలాభశ్చ స్/ఈలాభో రాజదర్శనమ్ ॥ ౪౬॥

వాహనం పుత్రలాభశ్చ పశువృద్ధిర్మహత్సుఖమ్ ।
గీతావాద్యప్రసఙ్గాదిర్విద్వజ్జనసమాగమః ॥ ౪౭॥

దివ్యాన్నభోజనం సౌఖ్యం స్వబన్ధుజనపోషకమ్ ।
ద్విసప్తమాధిపే శుక్రే తద్దశానాం ధనక్షతిః ॥ ౪౮॥

అపమృత్యుభయం తస్య స్త్రీమూలాదౌషధాదితః ।
తస్య రోగస్య శాన్త్యర్థం శాన్తికర్మ సమాచరేత్ ॥ ౪౯॥

శ్వేతాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధయే ।
శుక్రగ్రహప్రసాదేన తతః సుఖమవాప్నుయాత్ ॥ ౫౦॥

జీవస్యాన్తర్గతే సూర్యే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ।
కేన్ద్రే వాఽథత్రికోణే చ దుశ్చిక్యే లాభగేఽపి వా ॥ ౫౧॥

ధనే వా బలసంయుతే దాయేశాద్వా తథైవ చ ।
తత్కాలే ధనలాభః స్యాద్రాజసమ్మానవైభవమ్ ॥ ౫౨॥

వాహనామ్బరపశ్వాదిభూషణం పుత్రసమ్భవః ।
మిత్రప్రభువశాదిష్టం సర్వకార్యే శుభావహమ్ ॥ ౫౩॥

లగ్నాదష్టమవ్యయే సూర్యే దాయేశాద్వా తథైవ చ ।

శిరోరోగాదిపీడా చ జ్వరపీడా తథైవ చ ॥ ౫౪॥

సత్కర్మసు తదా హీనః పాపకర్మచయస్తథా ।
సర్వత్ర జనవిద్వేషో హ్యాత్మబన్ధువియోగకృత్ ॥ ౫౫॥

అకస్మాత్కలహశ్చైవ జీవస్యాన్తర్గతే రవౌ ।
ద్వితీయద్యూననాథే తు దేహపీడా భవిష్యతి ॥ ౫౬॥

తద్దోషపరిహారార్థమాదిత్యహృదయం జపేత్ ।
సర్వపీడోపశమనం శ్రీసూర్యస్య ప్రసాదతః ॥ ౫౭॥

జీవస్యాన్తర్గతే చన్ద్రే కేన్ద్రే లాభత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షరాశిస్థే పూర్ణే చైవ బలైర్యుతే ॥ ౫౮॥

దాయేశాచ్చుభరాశిస్థే రాజసమ్మానవైభవమ్ ।
దారపుత్రాదిసౌఖ్యం చ క్షీరాణం భోజనం తథా ॥ ౫౯॥

సత్కర్మ చ తథా కీర్తిః పుత్రపౌత్రాదివృద్ధిదా ।
మహారాజప్రసాదేన సర్వసౌఖ్యం ధనాగమః ॥ ౬౦॥

అనేకజనసౌఖ్యం చ దానధర్మాదిసంగ్రహః ।
షష్ఠాష్టమవ్యయే చన్ద్రే స్థితే వా పాపసంయుతే ॥ ౬౧॥

దాయేశాత్షష్ఠరన్ధ్రే వా వ్యయే వా బలవర్జితే ।
మానార్థబన్ధుహానిశ్చ విదేశపరివిచ్యుతిః ॥ ౬౨॥

నృపచౌరాదిపీడా చ దాయాదజనవిగ్రహః ।
మాతులాదివియోగశ్చ మాతృపీడా తథైవ చ ॥ ౬౩॥

ద్వితీయషష్ఠయోరీశే దేహపీడా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం దుర్గాపాఠం చ కారయేత్ ॥ ౬౪॥

జీవస్యాన్తర్గతే భౌమే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి తుఙ్గాంశే స్వాంశగేఽపి వా ॥ ౬౫॥

విద్యావివాహకార్యాణి గ్రామభూమ్యాదిలాభకృత్ ।
జనసామర్థ్యమాప్నోతి సర్వకార్యార్థసిద్ధిదమ్ ॥ ౬౬॥

దాయేశాత్కేన్ద్రకోణస్థే లాభే వా ధనగేఽపి వా ।
శుభయుక్తే శుభైర్దృష్టే ధనధాన్యాదిసమ్పదః ॥ ౬౭॥

మిష్టాన్నదానవిభవం రాజప్రీతికరం శుభమ్ ।
స్త్రీసౌఖ్యం చ సుతవాప్తిః పుణ్యతీర్థఫలం తథా ॥ ౬౮॥

దాయేశాద్రన్ధ్రభావే వా వ్యయే వా నీచగేఽపి వా ।
పాపయుతేక్షితే వాపి ధాన్యార్థగృహనాశనమ్ ॥ ౬౯॥

నానరోగభయం దుఃఖం నేత్రరోగాదిసమ్భవః ।
పూర్వార్ద్ధే కష్టమధికమపరార్ద్ధే మహత్సుఖమ్ ॥ ౭౦॥

ద్వితీయద్యూననాథే తు దేహజాడ్యం మనోరుజః ।
వృషభస్య ప్రదానం తు సర్వసమ్పత్ప్రదాయకమ్ ॥ ౭౧॥

జీవస్యాన్తర్గతే రాహౌ స్వోచ్చే వా కేన్ద్రగేఽపి వా ।
మూలత్రికోణే భాగ్యే చ కేన్ద్రాధిపసమన్వితే ॥ ౭౨॥

శుభయుతేక్షితే వాపి యోగప్రీతిం సమాదిశేత్ ।
భుక్త్యాదౌ పఞ్చమాసాంశ్చ ధనధాన్యాదికం లభేత్ ॥ ౭౩॥

దేశగ్రామాధికం చ యవనప్రభుదర్శనమ్ ।
గృహే కల్యాణసమ్పత్తిర్బహుసేనాధిపత్యకమ్ ॥ ౭౪॥

దూరయాత్రాదిగమనం పుణ్యధర్మాదిసంగ్రహః ।
సేతుస్నానఫలావాప్తిరిష్టసిద్ధిః సుఖావహా ॥ ౭౫॥

దాయేశాద్రన్ధ్రభావే వా వ్యయే వా పాపసంయుతే ।
చౌరాహివ్రణభీతిశ్చ రాజవైషమ్యమేవ చ ॥ ౭౬॥

గృహే కర్మకలాపేన వ్యాకులో భవతి ధ్రువమ్ ।
సోదరేణ విరోధః స్యాద్దాయాదజనవిగ్రహః ॥ ౭౭॥

గృహే త్వశుభకార్యాణి దుఃస్వప్నాదిభయం ధ్రువమ్ ।
అకస్మాత్కలహశ్చైవ క్షుద్రశూన్యాదిరోగకృత్ ॥ ౭౮॥

ద్విసప్తమస్థితే రాహౌ దేహవాధాం వినిర్దిశేత్ ।

తద్దోషపరిహారార్థం మృత్యుఞ్జయజపం చరేత్ ॥ ౭౯॥

ఛాగదానం ప్రకుర్వీత సర్వసౌఖ్యమవాప్నుయాత్ ।
దేవపూయప్రసాదేన రాహుతుష్ట్యా ద్విజోత్తమ ॥ ౮౦॥

అథ శన్యన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౭॥

మూలత్రికోణే స్వర్క్షే వా తులాయాముచ్చగేఽపి వా ।
కేన్ద్రత్రికోణలాభే వా రాజయోగాదిసంయుతే ॥ ౧॥

రాజ్యలాభో మహత్సౌఖ్యం దారపుత్రాదివర్ధనమ్ ।
వాహనత్రయసంయుక్తం గజాశ్వామ్బరసఙ్కులమ్ ॥ ౨॥

మహారాజప్రసాదేన సేనాపత్యాదిలాభకృత్ ।
చతుష్పాజ్జీవలాభః స్యాద్గ్రామభూమ్యాదిలాభకృత్ ॥ ౩॥

తథాఽష్టమే వ్యయే మన్దే నీచే వా పాపసంయుతే ।
తద్భుక్త్యాదౌ రాజభీతిర్విషశస్త్రాదిపీడనమ్ ॥ ౪॥

రక్తస్రావో గుల్మరోగో హ్యతిమారాదిపీడనమ్ ।
మధ్యే చౌరాది భీతిశ్చ దేశత్యాగో మనోరుజః ॥ ౫॥

అన్తే శుభకరీ చైవ శనేరన్తర్దశా ద్విజ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౬॥

తద్దోషపరిహారార్థం మ్రృత్యుఞ్జయజపం చరేత్ ।
తతః శాన్తిమవాప్నోతి శఙ్కరస్య ప్రసాదతః ॥ ౭ ॥

మన్దస్యాన్తర్గతే సౌమ్యే త్రికోణే కేన్ద్రగేఽపి వా ।
సమ్మానం చ యశః కీర్తిం విద్యాలాభం ధనాగమమ్ ॥ ౮ ॥

స్వదేశే సుఖమాప్నోతి వాహనాదిఫలైర్యుతమ్ ।
యజ్ఞాదికర్మసిద్ధిశ్చ రాజయోగాదిసమ్భవమ్ ॥ ౯ ॥

దేహసౌఖ్యం హృదుత్సాహం గృహే కల్యాణసమ్భవమ్ ।
సేతుస్నానఫలావాప్తిస్తీర్థయాత్రాదికర్మణా ॥ ౧౦ ॥

వాణిజ్యాద్ధనలాభశ్చ పురాణశ్రవణాదికమ్ ।
అన్నదానఫలం చైవ నిత్యం మిష్టాన్నభోజనమ్ ॥ ౧౧ ॥

షష్ఠాష్టమవ్యయే సౌమ్యే నీచే వాస్తంగతే సతి ।
రవ్యారఫణిసంయుక్తే దాయేశాద్వా తథైవ చ ॥ ౧౨ ॥

నృపాభిషేకమర్థాప్తిర్దేశగ్రామాధిపత్యతా ।
ఫలమీదృశమాదౌ తు మధ్యాన్తే రోగపీడనమ్ ॥ ౧౩ ॥

నష్టాని సర్వకార్యాణి వ్యాకులత్వం మహద్భయమ్ ।
ద్వితీయసప్తమాధిశే దేహబాధా భవిష్యతి ॥ ౧౪ ॥

తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ।
అన్నదానం ప్రకుర్వీత సర్వసమ్పత్ప్రదాయకమ్ ॥ ౧౫ ॥

మన్దస్యాన్తర్గతే కేతౌ శుభదృష్టియుతేక్షితే ।
స్వోచ్చే వా శుభరాశిస్థే యోగకారకసంయుతే ॥ ౧౬ ॥

కేన్ద్రకోణగతే వాపి స్థానభ్రంశో మహద్భయమ్ ।
దరిద్రబన్ధనం భీతిః పుత్రదారాదినాశనమ్ ॥ ౧౭ ॥

స్వప్రభోశ్చ మహాకష్టం విదేశగమనం తథా ।
లగ్నాధిపేన సంయుక్తే ఆదౌ సౌఖ్యం ధనాగమః ॥ ౧౮ ॥

గఙ్గాదిసర్వతీర్థేషు స్నానం దైవతదర్శనమ్ ।
దాయేశాత్కేన్ద్రకోణే వా తృతీయభవరాశిగే ॥ ౧౯ ॥

సమర్థో ధర్మబుద్ధిశ్చ సౌఖ్యం నృపసమాగమః ।
తథాఽష్టమే వ్యయే కేతౌ దాయేశాద్వా తథైవ చ ॥ ౨౦ ॥

అపమృత్యుభయం చైవ కుత్సితాన్నస్య భోజనమ్ ।
శీతజ్వరాతిసారశ్చ వ్రణచౌరాదిపీడనమ్ ॥ ౨౧ ॥

దారపుత్రవియోగశ్చ సంసారే భవతి ధ్రువమ్ ।
ద్వితియద్యూనరాశిస్థే దేహ పీడా భవిష్యతి ॥ ౨౨ ॥

ఛాగదానం ప్రకుర్వీత హ్యపమృత్యునివారణమ్ ।

కేతుగ్రహప్రసాదేన సుఖశాన్తిమవాప్నుయాత్ ॥ ౨౩॥

మన్దస్యాన్తర్గతే శుక్రే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ।
కేన్ద్రే వా శుభసంయుక్తే త్రికోణే లాభగేఽపి వా ॥ ౨౪॥

దారపుత్రధనప్రాప్తిర్దేహారోగ్యం మహోత్సవః ।
గృహే కల్యాణసమ్పత్తి రాజ్యలాభం మహత్సుఖమ్ ॥ ౨౫॥

మహారాజప్రసాదేన హీష్టసిద్ధిః సుఖావహా ।
సన్మానం ప్రభుసమ్మానం ప్రియవస్త్రాదిలాభకృత్ ॥ ౨౬॥

ద్విపాన్తరాద్వస్త్రలాభః శ్వేతాశ్వో మహిషీ తథా ।
గురుచారవశాద్భాగ్యం సౌఖ్యం చ ధనసమ్పదః ॥ ౨౭॥

శనిచారాన్మనుష్యోఽసౌ యోగమాప్నోత్యసంశయమ్ ।
శత్రునీచాస్తగే శుక్రే షష్ఠాష్టమవ్యయరాశిగే ॥ ౨౮॥

దారనాశో మనఃక్లేశః స్థాననాశో మనోరుజః ।
దారానాం స్వజనక్లేశః సన్తాపో జనవిగ్రహః ॥ ౨౯॥

దాయేశాద్భాగ్యగే చైవ కేన్ద్రే వా లాభసంయుతే ।
రాజప్రీతికరం చైవ మనోఽభీష్టప్రదాయకమ్ ॥ ౩౦॥

దానధర్మదయాయుక్తం తీర్థయాత్రాదికం ఫలమ్ ।
సాస్‍ర్తార్థకావ్యరచనాం వేదాన్తశ్రవణాదికమ్ ॥ ౩౧॥

దారపుత్రాదిసౌఖ్యం చ లభతే నాఽత్ర సంశయః ।
దాయేశాద్వ్యయగే శుక్రే షష్ఠే వా హ్యష్టమేఽపి వా ॥ ३२ ॥

నేత్రపీడా జ్వరభయం స్వకులాచారవర్జితః ।
కపోలే దన్తశూలాది హృది గుహ్యే చ పీడనమ్ ॥ ३३ ॥

జలభీతిర్మనస్తాపో వృక్షాత్పతనసమ్భవః ।
రాజద్వారే జనద్వేషః సోధరేణ విరోధనమ్ ॥ ३४ ॥

ద్వితీయసప్తమాధీశే ఆత్మక్లేశో భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం దుర్గాదేవీజపం చరేత్ ॥ ३५ ॥

శ్వేతాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధిదామ్ ।
జగదమ్బాప్రసాదేన తతః సుఖమవాప్నుయాత్ ॥ ३६ ॥

మన్దస్యాన్తర్గతే సూర్యే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ।
భాగ్యాధిపేన సంయుక్తే కేన్ద్రలాభత్రికోణగే ॥ ३७ ॥

శుభదృష్టియుతే వాపి స్వప్రభోశ్చ మహత్సుఖమ్ ।
గృహే కల్యాణసమ్పత్తిః పుత్రాదిసుఖవర్ద్ధనమ్ ॥ ३८ ॥

వాహనామ్బరపశ్వాదిగోక్షీరైస్సంకులం గృహమ్ ।
లగ్నాష్టమవ్యయే సూర్యే దాయేశాద్వా తథైవ చ ॥ ३९ ॥

హృద్రోగో మానహానిశ్చ స్థానభ్రంశో మనోరుజా ।
ఇష్టబన్ధువియోగశ్చ ఉద్యోగస్య వినాశనమ్ ॥ ౪౦॥

తాపజ్వరాదిపీడా చ వ్యాకులత్వం భయం తథా ।
ఆత్మసమ్బన్ధిమరణమిష్టవస్తువియోగకృత్ ॥ ౪౧॥

ద్వితీయద్యూననాథే తు దేహబాధా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం సూర్యపూజాం చ కారయేత్ ॥ ౪౨॥

మన్దస్యాన్తర్గతే చన్ద్రే జీవదృష్టిసమన్వితే ।
స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రస్థే త్రికోణే లాభగేఽపి వా ॥ ౪౩॥

పూర్ణే శుభగ్రహైర్యుక్తే రాజప్రీతిసమాగమః ।
మహారాజప్రసాదేన వాహనామ్బరభూషణమ్ ॥ ౪౪॥

సౌభాగ్యం సుఖవృద్ధిం చ భృత్యానాం పరిపాలనమ్ ।
పితృమాతృకులే సౌఖ్యం పశువృద్ధిః సుఖావహా ॥ ౪౫॥

క్షీణే వా పాపసంయుక్తే పాపదృష్టే వా నీచగే ।
క్రూరాంశకగతే వాపి క్రూరక్షేత్రగతేఽపి వా ॥ ౪౬॥

జాతకస్య మహత్కష్టం రాజకోపో ధనక్షయః ।
పితృమాతృవియోగశ్చ పుత్రీపుత్రాదిరోగకృత్ ॥ ౪౭॥

వ్యవసాయాత్ఫలం నేష్టం నానామార్గే ధనవ్యయః ।

అకాలే భోజనం చైవ మౌషధస్య చ భక్షణమ్ ॥ ४८ ॥

ఫలమేతద్విజానీయాదాదౌ సౌఖ్యం ధనాగమః ।
దాయేశాత్కేన్ద్రరాశిస్థే త్రికోణే లాభగేఽపి వా ॥ ४९ ॥

వాహనామ్బరపశ్వాదిభ్రాతృవృద్ధిః సుఖావహా ।
పితృమాతృసుఖావాప్తిః స్త్రీసౌఖ్యం చ ధనాగమః ॥ ५० ॥

మిత్రప్రభువశాదిష్టం సర్వసౌఖ్యం శుభావహమ్ ।
దాయేశాద్ద్వాదశ భావే రన్ధ్రే వా బలవర్జితే ॥ ५१ ॥

శయనం రోగమాలస్యం స్థానభ్రష్టం సుఖాపహమ్ ।
శత్రువృద్ధివిరోధం చ బన్ధుద్వేషమవాప్నుయాత్ ॥ ५२ ॥

ద్వితీయద్యూననాథే తు దేహాలస్య భవిష్యతి ।
తద్దోషశమనార్థం చ తిల హోమాదికం చరేత్ ॥ ५३ ॥

గుడం ఘృతం చ దధ్యాక్తం తణ్డులం చ యథావిధి ।
శ్వేతాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధయే ॥ ५४ ॥

మన్దస్యాన్తర్గతే భౌమే కేన్ద్రలాభత్రికోణగే ।
తుఙ్గే స్వక్షేత్రగే వాపి దశాధిపసమన్వితే ॥ ५५ ॥

లగ్నాధిపేన సంయుక్తే ఆదౌ సౌఖ్యం ధనాగమః ।
రాజప్రీతికరం సౌఖ్యం వాహనామ్బరభూషణమ్ ॥ ५६ ॥

సేనాపత్యం నృపప్రీతిః కృషిగోధాన్యసమ్పదః ।
నూతనస్థాననిర్మాణం భ్రాతృవర్గేష్టసౌఖ్యకృత్ ॥ ౫౭ ॥

నీచే చాస్తఙ్గతే భౌమే లగ్నాదష్టవ్యయస్థితే ।
పాపదృష్టియుతే వాపి ధనహానిర్భవిష్యతి ॥ ౫౮ ॥

చౌరాహివ్రణశస్త్రాదిగ్రన్థిరోగాదిపీడనమ్ ।
భ్రాతృపిత్రాదిపీడా చ దాయాదజనవిగ్రహః ॥ ౫౯ ॥

చతుష్పాజ్జీవహానిశ్చ కుత్సితాన్నస్య భోజనమ్ ।
విదేశగమనం చైవ నానమార్గే ధనవ్యయః ॥ ౬౦ ॥

అష్టమద్యూననాథే తు ద్వితీయస్థేఽథ వా యది ।
అపమృత్యుభయం చైవ నానాకష్టం పరాభవః ॥ ౬౧ ॥

తద్దోషపరిహారార్థం శాన్తిహోమం చ కారయేత్ ।
వృషదానం ప్రకుర్వీత సర్వారిష్టనివారణమ్ ॥ ౬౨ ॥

మన్దస్యాన్తర్గతే రాహౌ కలహశ్చ మనోవ్యథా ।
దేహపీడా మనస్తాపః పుత్రద్వేషో రుజోభయమ్ ॥ ౬౩ ॥

అర్థవ్యయో రాజభయం స్వజనాదివిరోధితా ।
విదేశగమనం చైవ గృహక్షేత్రాదినాశనమ్ ॥ ౬౪ ॥

లగ్నాధిపేన సంయుక్తే యోగకారకసంయుతే ।
స్వోచ్చే స్వక్షేత్రగే కేన్ద్రే దాయేశాల్లాభరాశిగే ॥ ౬౫ ॥

ఆదౌ సౌఖ్యం ధనావాప్తిం గృహక్షేత్రాదిసమ్పదమ్ ।
దేవబ్రాహ్మణభక్తిం చ తీర్థయాత్రాదికం లభేత్ ॥ ౬౬ ॥

చతుష్పాజ్జీవలాభః స్యాద్గృహే కల్యాణవర్ధనమ్ ।
మధ్యే తు రాజభీతిశ్చ పుత్రమిత్రవిరోధనమ్ ॥ ౬౭ ॥

మేషే కన్యాగతే వాపి కులీరే వృషభే తథా ।
మీనకోదణ్డసింహేషు గజాన్తైశ్వర్యమాదిశేత్ ॥ ౬౮ ॥

రాజసమ్మానభూపాప్తిం మృదులాభరసౌఖ్యకృత్ ।
ద్విసప్తమాధిపైర్యుక్తే దేహబాధా భవిష్యతి ॥ ౬౯ ॥

మృత్యుఞ్జయం ప్రకుర్వీత ఛాగదానం చ కారయేత్ ।
వృషదానం ప్రకుర్వీత సర్వసమ్పత్సుఖావహమ్ ॥ ౭౦ ॥

మన్దస్యాన్తర్గతే జీవే కేన్ద్రే లాభత్రికోణగే ।
లగ్నాధిపేన సంయుక్తే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ॥ ౭౧ ॥

సర్వకార్యార్థసిద్ధిః స్యాచ్ఛోభనం భవతి ధ్రువమ్ ।
మహారాజప్రసాదేన ధనవాహనభూషణమ్ ॥ ౭౨ ॥

సన్మానం ప్రభుసమ్మానం ప్రియవస్త్రార్థలాభకృత్ ।

దేవతాగురుభక్తిశ్చ విద్వజ్జనసమాగమః ॥ ౭౩॥

దారపుత్రాదిలాభశ్చ పుత్రకల్యాణవైభవమ్ ।
షష్ఠాష్టమవ్యయే జీవే నీచే వా పాపసంయుతే ॥ ౭౪॥

నిజసమ్బన్ధిమరణం ధనధాన్యవినాశనమ్ ।
రాజస్థానే జనద్వేషః కర్యహానిర్భవిష్యతి ॥ ౭౫॥

విదేశగమనం చైవ కుష్ఠరోగాదిసమ్భవః ।
దాయేశాత్కేన్ద్రకోణే వా ధనే వా లాభగేఽపి వా ॥ ౭౬॥

విభవం దారసౌభాగ్యం రాజశ్రీధనసమ్పదః ।
భోజనామ్బరసౌఖ్యం చ దానధర్మాదికం భవేత్ ॥ ౭౭॥

బ్రహ్మప్రతిష్ఠాసిద్ధిశ్చ క్రతుకర్మఫలం తథా ।
అన్నదానం మహాకీర్తిర్వేదాన్తశ్రవణాదికమ్ ॥ ౭౮॥

దాయేశాత్షష్ఠరన్ధ్రే వా వ్యయే వా బలవర్జితే ।
బన్ధుద్వేషో మనోదుఃఖం కలహః పదవిచ్యుతి ॥ ౭౯॥

కుభోజనం కర్మహానీ రాజదణ్డాద్ధనవ్యయ ।
కారాగృహప్రవేశశ్చ పుత్రదారాదిపీడనమ్ ॥ ౮౦॥

ద్వితీయద్యూననాథే తు దేహవాధా మనోరుజః ।
ఆత్మసమ్బన్ధమరణం భవిష్యతి న సంశయః ॥ ౮౧॥

తద్దోషపరిహారార్థం శివసాహస్రకం జపేత్ ।
స్వర్ణదానం ప్రుర్కుర్వీత హ్యారోగ్యం భవతి ధ్రువమ్ ॥ ౮౨॥

అథ బుధాన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౮॥

ముక్తావిద్రుమలాభశ్చ జ్ఞానకర్మసుఖాదికమ్ ।
విద్యామహత్త్వం కీర్తిశ్చ నూతనప్రభుదర్శనమ్ ॥ ౧॥

విభవం దారపుత్రాది పితృమాతృసుఖావహమ్ ।
స్వోచ్చాదిస్థేఽథ నీచేఽస్తే షష్ఠాష్టమవ్యయరాశిగే ॥ ౨॥

పాపయుక్తేఽథవా దృష్టే ధనధాన్యపశుక్షయః ।
ఆత్మబన్ధువిరోధశ్చ శూలరూగాదిసమ్భవః ॥ ౩॥

రాజకార్యకలాపేన వ్యాకులో భవ్తి ధ్రువమ్ ।
ద్వితీయద్యూననాథే తు దారక్లేశో భవిష్యతి ॥ ౪॥

ఆత్మసమ్బన్ధిమరణం వాతశూలాదిసమ్భవః ।
తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ॥ ౫॥

బుధస్యాన్తర్గతే కేతౌ లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
శుభయుక్తే శుభైర్దృష్టే లగ్నాధిపసమన్వితే ॥ ౬॥

యోగకారకసమ్బన్ధే దాయేశాత్కేన్ద్రలాభగే ।
దేహసౌఖ్యం ధనాల్పత్వం బన్ధుస్నేహమథాదిశేత్ ॥ ౭॥

చతుష్పాజ్జీవలాభః స్యాత్సంచారేణ ధనాగమః ।
విద్యాకీర్తిర్ప్రసఙ్గశ్చ సమానప్రభుదర్శనమ్ ॥ ౮॥

భోజనామ్బరసౌఖ్యం చ హ్యాదౌ మధ్యే సుఖావహమ్ ।
దాయేశాద్యది రన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ॥ ౯॥

వాహనాత్పతనం చైవ పుత్రక్లేశాదిసమ్భవః ।
చౌరాదిరాజభీతిశ్చ పాపకర్మరతః సదా ॥ ౧౦॥

వృశ్చికాదివిషాద్భీతిర్నీచైః కలహసంభవః ।
శోకరోగాదిదుఃఖం చ నీచసఙ్గాదికం భవేత్ ॥ ౧౧॥

ద్వితీయద్యూననాథే తు దేహజాడ్యం భవిష్యతి ।
తద్దోషపరిహారాయ ఛాగదానం తు కారయేత్ ॥ ౧౨॥

సౌమ్యస్యాన్తర్గతే శుక్రే కేన్ద్రే లాభే త్రికోణగే ।
సత్కథాపుణ్యధర్మాదిసంగ్రహః పుణ్యకర్మకృత్ ॥ ౧౩॥

మిత్రప్రభువశాదిష్టం క్షేత్రలాభః సుఖం భవేత్ ।
దశాధిపాత్కేన్ద్రగతే త్రికోణే లాభగేఽపి వా ॥ ౧౪॥

తత్కాలే శ్రియమాప్నోతి రాజశ్రీధనసమ్పదః ।

వాపీకూపతడాగదిదానధర్మాదిసంగ్రహః ॥ ౧౫॥

వ్యవసాయాత్ఫలాధిక్యం ధనధాన్యసమృద్ధికృత్ ।
దాయేశాత్షష్ఠరన్ధ్రస్థే వ్యయే వా బలవర్జితే ॥ ౧౬॥

హృద్రోగో మానహానిశ్చ జ్వరాతీసారపీడనమ్ ।
ఆత్మబన్ధువియోగశ్చ సంసారే భవతి ధ్రువమ్ ॥ ౧౭॥

ఆత్మకష్టం మనస్తాపదాయకం ద్విజసత్తమ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౧౮॥

తద్దోషపరిహారార్థం దుర్గాదేవీజపం చరేత్ ।
జగదమ్బాప్రసాదేన తతః శాన్తిమవాప్నుయాత్ ॥ ౧౯॥

సౌమ్యస్యాన్తర్గతే సూర్యే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
త్రికోణే ధనలాభే తు తుఙ్గాంశే స్వాంశగేఽపి వా ॥ ౨౦॥

రాజప్రసాదసుభాగ్యం మిత్రప్రభువశాత్సుఖమ్ ।
భూమ్యాత్మజేన సందృష్టే ఆదౌ భూలాభమాదిశేత్ ॥ ౨౧॥

లగ్నాధిపేన సందృష్టే బహుసౌఖ్యం ధనాగమమ్ ।
గ్రామభూమ్యాదిలాభం చ భోజనామ్బరసౌఖ్యకృత్ ॥ ౨౨॥

లగ్నాష్టమవ్యయే వాపి శన్యారఫణిసంయుతే ।
దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా బలవర్జితే ॥ ౨౩॥

చౌరాదిశస్త్రపీడా చ పిత్తాధిక్యం భవిష్యతి ।
శిరోరుఙ్మనసస్తాప ఇష్టబన్ధువియోగకృత్ ॥ ౨౪॥

ద్వితీయసప్తమాధీశే హ్యపమృత్యుర్భవిశ్యతి ।
తద్దోషపరిహారార్థం శాన్తిం కుర్యాద్యథావిధి ॥ ౨౫॥

సౌమ్యస్యాన్తర్గతే చన్ద్రే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి గురుదృష్టిసమన్వితే ॥ ౨౬॥

యోగస్థానాధిపత్యేన యోగప్రాబల్యమాదిశేత్ ।
స్త్రీలాభం పుత్రలాభం చ వస్త్రవాహనభూషణమ్ ॥ ౨౭॥

నూతనాలయలాభం చ నిత్యం మిష్ఠాన్నభోజనమ్ ।
గీతవాద్యప్రసంగం చ శాస్త్రవిద్యాపరిశ్రమమ్ ॥ ౨౮॥

దక్షిణాం దిశమాశ్రిత్య ప్రయాణం చ భవిష్యతి ।
ద్వీపాన్తరాదివస్త్రాణాం లాభశ్చైవ భవిష్యతి ॥ ౨౯॥

ముక్తావిద్రుమరత్నాని ధౌతవస్త్రాదికం లభేత్ ।
నీచారిక్షేత్రసంయుక్తే దేహబాధా భవిష్యతి ॥ ౩౦॥

దాయేశాత్కేన్ద్రకోణస్థే దుశ్చిక్యే లాభగేఽపి వా ।
తద్భుక్త్యాదౌ పుణ్యతీర్థస్థానదైవతదర్శనమ్ ॥ ౩౧॥

మనోధైర్యం హృదుత్సాహౌ విదేశధనలాభకృత్ ।
దాయేశాత్షష్ఠరన్ధ్రే వా వ్యయే వా పాపసంయుతే ॥ ౩౨ ॥

చోరాగ్నినృపభీతిశ్చ స్త్రీసమాగమతో భవేత్ ।
దుష్కృతిర్ధనహానిశ్చ కృషిగోశ్వాదినాశకృత్ ॥ ౩౩ ॥

ద్వితీయద్యూననాథే తు దేహబాధా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం దుర్గాదేవీజపం చరేత్ ॥ ౩౪ ॥

వస్త్రదానం ప్రకుర్వీత ఆయుర్వృద్ధిసుఖావహమ్ ।
జగదమ్బాప్రసాదేన తతః సుఖమవాప్నుయాత్ ॥ ౩౫ ॥

సౌమ్యస్యాన్తర్గతే భౌమే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి లగ్నాధిపసమన్వితే ॥ ౩౬ ॥

రాజానుగ్రహశాన్తిం చ గృహే కల్యాణసమ్భవమ్ ।
లక్ష్మీకటాక్షచిహ్నాని నష్టరాజ్యార్థమాప్నుయాత్ ॥ ౩౭ ॥

పుత్రోత్సవాదిసన్తోషం గృహే గోధనసంకులమ్ ।
గృహక్షేత్రాదిలాభం చ గజవాజిసమన్వితమ్ ॥ ౩౮ ॥

రాజప్రీతికరం చైవ స్త్రీసౌఖ్యం చాతిశోభనమ్ ।
నీచక్షేత్రసమాయుక్తే హ్యష్టమే వా వ్యయేఽపి వా ॥ ౩౯ ॥

పాపదృష్టియుతే వాపి దేహపీడా మనోవ్యథా ।

ఉద్యోగభఙ్గో దశాదౌ స్వగ్రామే ధాన్యనశనమ్ ॥ ౪౦॥

గ్రంథిశస్త్రవ్రణాదీనాం భయం తాపజ్వరాదికమ్ ।
దాయేశాత్కేన్ద్రగే భౌమే త్రికోణే లాభగేఽపి వా ॥ ౪౧॥

శుభదృష్టే ధనప్రాప్తిర్దేహసౌఖ్యం భవేన్నృణామ్ ।
పుత్రలాభో యశోవృద్ధిర్భ్రాతృవర్గో మహాప్రియః ॥ ౪౨॥

దాయేశాదథ రన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ।
తద్భుక్త్యాదౌ మహాక్లేశో భ్రాతృవర్గే మహద్భయమ్ ॥ ౪౩॥

నృపాగ్నిచౌరభీతిశ్చ పుత్రమిత్రవిరోధనమ్ ।
స్థానభ్రంశో భవేదాదౌ మధ్యే సౌఖ్యం ధనాగమః ॥ ౪౪॥

అన్తే తు రాజభీతిః స్యాత్స్థానభ్రంశోహ్యథాపివా ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుభయం భవేత్ ॥ ౪౫॥

గోదానం చ ప్రకుర్వీత మృత్యుఞ్జయజపం చరేత్ ।
శఙ్కరస్య ప్రసాదేన తతః సుకహ్మవాప్నుయాత్ ॥ ౪౬॥

బుధస్యాన్తర్గతే రాహౌ కేన్ద్రలాభత్రికోణగే ।
కులీరే కుమ్భగే వాపి కన్యాయాం వృషభేపి వా ॥ ౪౭॥

రాజసమ్మానకీర్తిం చ ధనం చ ప్రభవిష్యతి ।
పుణ్యతీర్థస్థానలాభో దేవతాదర్శనం తథా ॥ ౪౮॥

ఇష్టాపూర్తే చ మహతో మానశ్చామ్బరలాభకృత్ ।
భుక్త్యాదౌ దేహపీడా చ త్వన్తే సౌఖ్యం వినిర్దిశేత్ ॥ ౪౯ ॥

లగ్నాష్టవ్యయరాశిస్థే తద్భుక్తౌ ధననాశనమ్ ।
భుక్త్యాదౌ దేహనాశశ్చ వాతజ్వరమజీర్ణకృత్ ॥ ౫౦ ॥

లగ్నాదుపచయే రాహౌ శుభగ్రహసమన్వితే ।
రాజసంలాపసన్తోషో నూతనప్రభుదర్శనమ్ ॥ ౫౧ ॥

దాయేశాద్ద్వాదశే వాపి హ్యష్టమే పాపసంయుతే ।
నిష్ఠురం రాజకార్యాణి అథానభ్రంశో మహద్భయమ్ ॥ ౫౨ ॥

బన్ధనం రోగపీడా చ నిజబన్ధుమనోవ్యథా ।
హృద్రోగో మానహానిశ్చ ధనహానిర్భవిష్యతి ॥ ౫౩ ॥

ద్వితీయసప్తమస్థే వా హ్యపమృత్యుర్భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం దుర్గాలక్ష్మీజపం చరేత్ ॥ ౫౪ ॥

శ్వేతాం గాం మహిషీం దద్యాదాయుఆరోగ్యదాయినీమ్ ।
జగదమ్బాప్రసాదేన తతః సుఖమవాప్నుయాత్ ॥ ౫౫ ॥

బుధస్యాన్తర్గతే జీవే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి లాభే వా ధనరాశిగే ॥ ౫౬ ॥

దేహసౌఖ్యం ధనావాప్తీ రాజప్రీతిస్తథైవ చ ।
వివాహోత్సవకార్యాణి నిత్యం మిష్ఠాన్నభోజనమ్ ॥ ౫౭॥

గోమహిష్యాదిలాభశ్చ పురాణశ్ర/అవణాదికమ్ ।
దేవతాగురుభక్తిశ్చ దానధర్మమఖాదికమ్ ॥ ౫౮॥

యజ్ఞకర్మప్రవృద్ధిశ్చ శివపూజాఫలం తథా ।
నీచే వాస్తంగతే వాపి షష్ఠాష్టవ్యయగేఽపి వా ॥ ౫౯॥

శన్యారదృష్టసంయుక్తే కలహో రాజవిగ్రహః ।
చౌరాదిదేహపీడా చ పితృమాతృవినాశనమ్ ॥ ౬౦॥

మానహాని రాజదణ్డో ధనహానిర్భవిష్యతి ।
విషాహిజ్వరపీడా చ కృషిభూమివినాశనమ్ ॥ ౬౧॥

దయేశాత్కేన్ద్రకోణే వా లాభే వా బలసంయుతే ।
బన్ధుపుత్రసుహృదుత్సాహో శుభం చ ధనసంయుతమ్ ॥ ౬౨॥

పశువృద్ధిర్యశోవృద్ధిరన్నదానాదికం ఫలమ్ ।
దాయేశాత్షష్ఠరన్ధ్రే వా వ్యయే వా బలవర్జితే ॥ ౬౩॥

అగ్నితాపశ్చ వైకల్యం దేహబాధా భ్విష్యతి ।
కలత్రబన్ధువైషమ్యం రాజకోపో ధనక్షయః ॥ ౬౪॥

అకస్మాత్కలహాద్భీతిః ప్రమాదో ద్విజతో భయమ్ ।

ద్వితీయసప్తమస్థే వా దేహబాధా భవిష్యతి ॥ ౬౫ ॥

తద్దోషపరిహారార్థం శివసాహస్రకం జపేత్ ।
గోభూరిరణ్యదానేన సర్వారిష్టం వ్యపోహతి ॥ ౬౬ ॥

సౌమ్యస్యాన్తర్గతే మన్దే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
త్రికోణలాభగే వాపి గృహే కల్యాణవర్ద్ధనమ్ ॥ ౬౭ ॥

రాజ్యలాభం మహోత్సాహం గృహం గోధనసంకులమ్ ॥ ౬౮ ॥

శుభస్థానఫలవాప్తిం తీర్థవాసం తథాదిశేత్ ।
అష్టమే వా వ్యయే మన్దే దాయేశాద్వా తథైవ చ ॥ ౬౯ ॥

అరాతిదుఃఖబాహుల్యం దారపుత్రాదిపీడనమ్ ।
బుద్ధిభ్రంశో బన్ధునాశః కర్మనాశో మనోరుజః ॥ ౭౦ ॥

విదేశగమనం చైవ దుఃస్వప్నాదిప్రదర్శనమ్ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౭౧ ॥

తద్దోషపరిహారార్థం మృత్యుఞ్జయజపం చరేత్ ।
కృష్ణాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధయే ॥ ౭౨ ॥

అథ కేత్వన్తర్దశాఫలాధ్యాయః ॥ ౫౯॥

కేన్ద్రే త్రికోణలాభే వా కేతౌ లగ్నేశసంయుతే ।
భాగ్యకర్మేసుసమ్బన్ధే వాహనేశసమన్వితే ॥ ౧॥

తద్భుక్తౌ ధనధాన్యాది చతుష్పాజ్జీవలాభకృత్ ।
పుత్రదారాదిసౌఖ్యం చ రాజప్రీతిమనోరుజః ॥ ౨॥

గ్రామభూమ్యాదిలాభశ్చ గృహం గోధనసంకులమ్ ।
నీచాస్తఖేటసంయుక్తే హ్యష్టమే వ్యయగేఽపి వా ॥ ౩॥

హృద్రోగో మానహానిశ్చ ధనధాన్యపశుక్షయః ।
దారపుత్రాదిపీడా చ మనశ్చాంచల్యమేవ చ ॥ ౪॥

ద్వితీయద్యూననాథేన సమ్బన్ధే తత్ర సంస్థితే ।
అనారోగ్యం మహత్కష్టమాత్మబన్ధువియోగకృత్ ॥ ౫॥

దుర్గాదేవీజపం కుర్యాన్మృత్యుఞ్జయజపం చరేత్ ।
ఏవం స్వాన్తర్గతే కేతౌ తతః సుఖమవాప్నుయాత్ ॥ ౬॥

కేతోరన్తర్గతే శుక్రే స్వోచ్చే స్వక్షేత్రసంయుతే ।
కేన్ద్రత్రికోణలాభే వా రాజ్యనాథేన సంయుతే ॥ ౭॥

రాజప్రీతిం చ సౌభాగ్యం దిశాత్స్వామ్బరసంకులమ్ ।
తత్కాలే శ్రియమాప్నోతి భాగ్యకర్మేశసంయుతే ॥ ౮॥

నష్టరాజ్యధనప్రాప్తిం సుఖవాహనసుత్తమమ్ ।
సేతుస్నానాదికం చైవ దేవతాదర్శనం మహత్ ॥ ౯॥

మహారాజప్రసాదేన గ్రామభూమ్యాదిలాభకృత్ ।
దాయేశాత్కేన్ద్రకోణే వా దుశ్చిక్యే లాభగేఽపి వా ॥ ౧౦॥

దేహారోగ్యం శుభం చైవ గృహే కల్యాణశోభనమ్ ।
భోజనామ్బరభూషాప్తిరథదోలాదిలాభకృత్ ॥ ౧౧॥

దాయేశాద్రిపురన్ధ్రస్థే వ్యయే వా పాపసంయుతే ।
అకస్మాత్కలహం చైవ పశుధాన్యాదిపీడనమ్ ॥ ౧౨॥

నీచస్థే ఖేటసంయుక్తే లగ్నాత్షష్ఠాష్టరాశిగే ।
స్వబన్ధుజనవైషమ్యం శిరోక్షివ్రణపీడనమ్ ॥ ౧౩॥

హృద్రోగం మానహానిం చ ధనధాన్యపశుక్షయమ్ ।
కలత్రపుత్రపీడాయాః సఞ్చారం చ సమాదిశేత్ ॥ ౧౪॥

ద్వితీయద్యూననాథే తు దేహజాడ్యం మనోరుజమ్ ।
తద్దోషపరిహారార్థం దుర్గాదేవీజపం చరేత్ ।
శ్వేతాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధయే ॥ ౧౫॥

కేతోరన్తర్గతే సూర్యే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ।
కేన్ద్రత్రికోణలాభే వా శుభయుక్తనిరీక్షితే ॥ ౧౬॥

ధనధాన్యాదిలాభశ్చ రాజానుగ్రహవైభవమ్ ।
అనేకశుభకార్యాణి చేష్టసిద్ధిః సుఖావహా ॥ ౧౭ ॥

అష్టమవ్యయరాశిస్థే పాపగ్రహసమన్వితే ।
తద్భుక్తౌ రాజభీతిశ్చ పితృమాతృవియోగకృత్ ॥ ౧౮ ॥

విదేశగమనం చైవ చౌరాహివిషపీడనమ్ ।
రాజమిత్రవిరోధశ్చ రాజదణ్డాద్ధనక్షయః ॥ ౧౯ ॥

శోకరోగభయం చైవ ఉష్ణాధిక్యం జ్వరో భవేత్ ।
దాయేశాత్కేన్ద్రకోణే వా లాభే వా ధనసంస్థితే ॥ ౨౦ ॥

దేహసౌఖ్యం చార్థలాభం పుత్రలాభో మనోదృఢమ్ ।
సర్వకార్యార్థసిద్ధిః స్యాత్స్వల్పగ్రామాధిపత్యయుక్ ॥ ౨౧ ॥

దాయేశాద్రన్ధ్రరిఃఫే వా స్థితే వా పాపసంయుతే ।
అన్నవిఘ్నో మనోబీతిర్ధనధాన్యపశుక్షయః ॥ ౨౨ ॥

ఆదౌ మధ్యే మహాక్లేశానన్తే సౌఖ్యం వినిర్దిశేత్ ।
ద్వితీయసప్తమాధీశే హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౨౩ ॥

తస్య శాన్తిం ప్రకుర్వీత స్వర్ణం ధేనుం ప్రదాపయేత్ ।
భాస్కరస్య ప్రసాదేన తతః సుఖమవాప్నుయాత్ ॥ ౨౪ ॥

కేతోరన్తర్గతే చన్ద్రే స్వోచ్చే స్వక్షేత్రగేఽపి వా ।
కేన్ద్రత్రికోణలాభే వా ధనే శుభసమన్వితే ॥ ౨౫॥

రాజప్రీతిర్మహోత్సాహః కల్యాణం చ మహత్సుఖమ్ ।
మహారాజప్రసాదేన గృహభూమ్యాదిలాభకృత్ ॥ ౨౬॥

భోజనామ్బరపశ్వాదివ్యవసాయేఽధికం ఫలమ్ ।
అశ్వవాహనలాభశ్చ వస్త్రభరణభూషణమ్ ॥ ౨౭॥

దేవాలయతడాగాదిపుణ్యధర్మాదిసఙ్గ్రహమ్ ।
పుత్రదారాదిసౌఖ్యం చ పూర్ణచన్ద్రః ప్రయచ్ఛతి ॥ ౨౮॥

క్షీణే వా నీచగే చన్ద్రే షష్ఠాష్టమవ్యయరాశిగే ।
ఆత్మసౌఖ్యం మనస్తాపం కార్యవిఘ్నం మహద్భయమ్ ॥ ౨౯॥

పితృమాతృవియోగం చ దేహజాడ్యం మనోవ్యథామ్ ।
వ్యవసాయాత్ఫలం కష్టం పశునాశం భయం వదేత్ ॥ ౩౦॥

దాయేశాత్కేన్ద్రకోణే వా లాభే వా బలసంయుతే ।
కృషిగోభూమిలాభం చ ఇష్టబన్ధుసమాగమమ్ ॥ ౩౧॥

తస్మాత్స్వకార్యసిద్ధిం చ గృహే గోక్షీరమేవ చ ।
భుక్త్యాదౌ శుభమారోగ్యం మధ్యే రాజప్రియం శుభమ్ ॥ ౩౨॥

అన్తే తు రాజభీతిం చ విదేశగమనం తథా ।

దూరయాత్రాదిసఞ్చారం సమ్బన్ధిజనపూజనమ్ ॥ ౩౩॥

దాయేశాత్షష్ఠరిఃఫే వా రన్ధ్రే వా బలవర్జితే ।
ధనధాన్యాదిహానిశ్చ మనోవ్యాత్కులమేవ చ ॥ ౩౪॥

స్వబన్ధుజనవైరం చ భ్రాతృపీడా తథైవ చ ।
నిధనాధిపదోషేణ ద్విసప్తపతిసంయుతే ॥ ౩౫॥

అపమృత్యుభయం తస్య శాన్తిం కుర్యాద్యథావిధి ।
చన్ద్రప్రీతికరీం చైవ హ్యాయురారోగ్యసిద్ధయే ॥ ౩౬॥

కేతోరన్తర్గతే భౌమే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే స్వక్షేత్రగే వాఽపి శుభగ్రహయుతేక్షితే ॥ ౩౭॥

ఆదౌ శుభఫలం చైవ గ్రామభూమ్యాదిలాభకృత్ ।
ధనధాన్యాదిలాభశ్చ చతుష్పాజ్జీవలాభకృత్ ॥ ౩౮॥

గృగారామక్షేత్రలాభో రాజానుగ్రహవైభవమ్ ।
భాగ్యే కర్మేశసమ్బన్ధే భూలాభః సౌఖ్యమేవ చ ॥ ౩౯॥

దాయేశాత్కేన్ద్రకోణే వా దుశ్చిక్యే లాభగేఽపి వా ।
రాజప్రీతియశోలాభః పుత్రమిత్రాదిసౌఖ్యకృత్ ॥ ౪౦॥

తథాఽష్టమవ్యయే భౌమే దాయేశాద్ధనగేఽపి వా ।
ద్రుతం కరోతి మరణం విదేశే చాపదం భ్రమమ్ ॥ ౪౧॥

ప్రమేహమూత్రకృచ్ఛ్రాదిచౌరాదినృపపీడనమ్ ।
కలహాది వ్యథాయుక్తం కిఞ్చిత్సుఖవివర్ధనమ్ ॥ ౪౨॥

ద్వితీయద్యూననాథే తు తాపజ్వరవిషాద్భయమ్ ।
దారపీడా మనఃక్లేశమపమృత్యుభయం భవేత్ ॥ ౪౩॥

అన్త్వాహం ప్రదద్యాత్తు సర్వసమ్పత్సుఖావహమ్ ।
తతః శాన్తిమవాప్నోతి భౌమగ్రహప్రసాదతః ॥ ౪౪॥

కేతోరన్తర్గతే రాహౌ స్వోచ్చే మిత్రస్వరాశిగే ।
కేన్ద్రత్రికోణే లాభే వా దుశ్చిక్యే ధనసంజ్ఞకే ॥ ౪౫॥

తత్కాలే ధనలాభః స్యాత్సఞ్చారో భవతి ధ్రువమ్ ।
మ్లేచ్ఛప్రభువశాత్సౌఖ్యం ధన్ధాన్యఫలాదికమ్ ॥ ౪౬॥

చతుష్పాజ్జీవలాభః స్యాద్గ్రామభూమ్యాదిలాభకృత్ ।
భుక్త్యాదౌ క్లేశమాప్నోతి మధ్యాన్తే సౌఖ్యమాప్నుయాత్ ॥ ౪౭॥

రన్ధ్రే వా వ్యయగే రాహౌ పాపసందృష్టసంయుతే ।
బహుమూత్రం కృశం దేహం శీతజ్వరవిషాద్భయమ్ ॥ ౪౮॥

చాతుర్థికజ్వరం చైవ క్షుద్రోపద్రవపీడనమ్ ।
అకస్మాత్కలహం చైవ ప్రమేహం శూలమాదిశేత్ ॥ ౪౯॥

ద్వితీయసప్తమస్థే వా తదా క్లేశం మహద్భయమ్ ।
తద్దోషపరిహారార్థం దుర్గాదేవీజపం చరేత్ ॥ ౫౦॥

కేతోరన్తర్గతే జీవే కన్ద్రే లాభే త్రికోణగే ।
స్వోచ్చే స్వక్షేత్రగే వాపి లగ్నాధిపసమన్వితే ॥ ౫౧॥

కర్మభాగ్యాధిపైర్యుక్తే ధనధాన్యార్థసంపదమ్ ।
రాజప్రీతిం తదోత్సాహమశ్వాందోల్యాదికం దిశేత్ ॥ ౫౨॥

గృహే కల్యాణసమ్పత్తిం పుత్రలాభం మహోత్సవహమ్ ।
పుణ్యతీర్థం మహోత్సాహం సత్కర్మ చ సుఖావహమ్ ॥ ౫౩॥

ఇష్టదేవప్రసాదేన విజయం కార్యలాభకృత్ ।
రాజసంల్లాపకార్యాణి నూతనప్రభుదర్శనమ్ ॥ ౫౪॥

షష్ఠాష్టమవ్యయే జీవే దాయేశాన్నీచగేఽపి వా ।
చౌరాహివ్రణభీతిం చ ధనధాన్యాదినాశనమ్ ॥ ౫౫॥

పుత్రదారావియోగం చ త్వతీవక్లేశసమ్భవమ్ ।
ఆదౌ సుభఫలం చైవ అన్తే క్లేశకరం వదేత్ ॥ ౫౬॥

దాయేశాత్కేన్ద్రకోణే వా దుశ్చిక్యే లాభగేఽపి వా ।
శుభయుక్తే నృపప్రీతిర్విచిత్రామ్బరభూషణమ్ ॥ ౫౭॥

దూరదేశప్రయాణం చ స్వబన్ధుజనపోషణమ్ ।

భోజనామ్బరపశ్వాది భుక్త్యాదౌ దేహపీడనమ్ ॥ ౫౮॥

అన్తే తు స్థానచలనమకస్మాత్కలహో భవేత్ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౫౯॥

తద్దోషపరిహారార్థం శివసాహస్రకం జపేత్ ।
మహామృత్యుఞ్జయం జాప్యం సర్వోపద్రవనాశనమ్ ॥ ౬౦॥

కేతోరన్తర్గతే మన్దే స్వదశాయాం తు పీడనమ్ ।
బన్ధోః క్లేశో మనస్తాపశ్చతుష్పాజ్జీవలాభకృత్ ॥ ౬౧॥

రాజకార్యకలాపేన ధననాశో మహద్భయమ్ ।
స్థానాచ్చ్యుతిః ప్రవాసశ్చ మార్గే చౌరభయం భవేత్ ॥ ౬౨॥

ఆలస్యం మనసో హానిశ్చాష్టమే వ్యయరాశిగే ।
మీనత్రికోణగే మన్దే తులాయాం స్వర్క్షగేఽపి వా ॥ ౬౩॥

కేన్ద్రత్రికోణలాభే వా దుశ్చిక్యే వా శుభాంశకే ।
శుభదృష్టయుతే చైవ సర్వకార్యార్థసాధనమ్ ॥ ౬౪॥

స్వప్రభోశ్చ మహత్సౌఖ్యం భ్రమణం చ సుఖావహమ్ ।
స్వగ్రామే సుఖసమ్పత్తిః స్వవర్గే రాజదర్శనమ్ ॥ ౬౫॥

దాయేశాత్షష్ఠరిఃఫే వా అష్టమే పాపసంయుతే ।
దేహతాపో మనస్తాపః కార్యే విఘ్నో మహద్భయమ్ ॥ ౬౬॥

ఆలస్యం మానహానిశ్చ పితృమాత్రోర్వినాశనమ్ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుభయం భవేత్ ॥ ౬౭ ॥

తద్దోషపరిహారార్థం తిలహోమం చ కారయేత్ ।
కృష్ణాం గాం మహిషీం దద్యాదాయురారోగ్యవృద్ధయే ॥ ౬౮ ॥

కేతోరన్తర్గతే సౌమ్యే కేన్ద్రలాభత్రికోణగే ।
స్వోచ్చే స్వక్షేత్రసంయుక్తే రాజ్యలాభో మహత్సుఖమ్ ॥ ౬౯ ॥

సత్కథాశ్రవణం దానం ధర్మసిద్ధిః సుఖావహా ।
భూలాభః పుత్రలాభశ్చ శుభగోష్ఠీధనాగమః ॥ ౭౦ ॥

అయత్నాద్ధర్మలబ్ధిశ్చ వివాహశ్చ భవిష్యతి ।
గృహే శుభకరం కర్మ వస్త్రాభరణభూషణమ్ ॥ ౭౧ ॥

భాగ్యకర్మాధిపైర్యుక్తే భాగ్యవృద్ధిః సుఖావహా ।
విద్వద్గోష్ఠీకథాభిశ్చ కాలక్షేపో భవిష్యతి ॥ ౭౨ ॥

షష్ఠాష్టమవ్యయే సౌమ్యే మన్దారాహియుతేక్షితే ।
విరోధో రాజవర్గైశ్చ పరగేహనివాసనమ్ ॥ ౭౩ ॥

వాహనామ్బరపశ్వాదిధనధాన్యాదినాశకృత్ ।
భుక్త్యాదౌ శోభనం ప్రోక్తం మధ్యే సౌఖ్యం ధనాగమః ॥ ౭౪ ॥

అన్తే క్లేశకరం చైవ దారపుత్రాదిపీడనమ్ ।
దాయేశాత్కేన్ద్రగే సౌమ్యే త్రికోణే లాభగేఽపి వా ॥ ౭౫ ॥

దేహారోగ్యం మహాంల్లాభః పుత్రకల్యాణవైభవమ్ ।
భోజనామ్బరపశ్వాదివ్యవసాయేఽధికం ఫలమ్ ॥ ౭౬ ॥

దాయేశాత్షష్ఠరన్ధ్రే వా వ్యయే వా బలవర్జితే ।
తద్భుక్త్యాదౌ మహాక్లేశో దారపుత్రాదిపీడనమ్ ॥ ౭౭ ॥

రాజభీతికరశ్చైవ మధ్యే తీర్థకరో భవేత్ ।
ద్వితీయద్యూననాథే తు హ్యపమృత్యుర్భవిష్యతి ॥ ౭౮ ॥

తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ।
తతః సుఖమవాప్నోతి శ్రీహరేశ్చ ప్రసాదతః ॥ ౭౯ ॥

అథ శుక్రాన్తర్దశాఫలాధ్యాయః ॥ ౬౦ ॥

అథ స్వాన్తర్గతే శుక్రే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
లాభే వా బలసంయుక్తే తద్భుక్తౌ చ శుభం ఫలమ్ ॥ ౧ ॥

విప్రమూలాద్ధనప్రాప్తిర్గోమహిష్యాదిలాభకృత్ ।
పుత్రోత్సవాదిసన్తోషో గృహే కల్యాణసమ్భవః ॥ ౨ ॥

సన్మానం రాజసమ్మానం రాజ్యలాభో మహత్సుఖమ్ ।
స్వోచ్చే వా స్వర్క్షగే వాపి తుఙ్గాంశే వాంశగేఽపి వా ॥ ३ ॥

నూతనాలయనిర్మాణం నిత్యం మిష్టాన్నభోజనమ్ ।
కలత్రపుత్రవిభవం మిత్రసంయుక్తభోజనమ్ ॥ ४ ॥

అన్నదానం ప్రియం నిత్యం దనధర్మాదిసంగ్రహః ।
మహారాజప్రసాదేన వాహనామ్బరభూషణమ్ ॥ ५ ॥

వ్యవసాయాత్ఫలాధిక్యం చతుష్పాజ్జీవలాభకృత్ ।
ప్రయాణం పశ్చిమే భాగే వాహనామ్బరలాభకృత్ ॥ ६ ॥

లగ్నాద్యుపచయే శుక్రే శుభగ్రహయుతేక్షితే ।
మిత్రాంశే తుఙ్గలాభేశయోగలారకసంయుతే ॥ ७ ॥

రాజ్యలాభో మహోత్సాహో రాజప్రీతిః శుభావహా ।
గృహే కల్యాణసమ్పత్తిర్దారపుత్రాదివర్ద్ధనమ్ ॥ ८ ॥

షష్ఠాష్టమవ్యయే శుక్రే పాపయుక్తేఽథ వీక్షితే ।
చౌరాదివ్రణభీతిశ్చ సర్వత్ర జనపీడనమ్ ॥ ९ ॥

రాజద్వారే జనద్వేష ఇష్టబన్ధువినాశనమ్ ।
దారపుత్రాదిపీడా చ సర్వత్ర జనపీడనమ్ ॥ १० ॥

ద్వితీయద్యూననాథే తు స్థితే చేన్మరణం భవేత్ ।

తత్ర దుర్గాజపం కుర్యాద్ధనుదానం చ కారయేత్ ॥ ౧౧॥

శుక్రస్యాన్తర్గతే సూర్యే సన్తాపో రాజవిగ్రహః ।
దాయాదకలహశ్చైవ స్వోచ్చనీచవివర్జితే ॥ ౧౨॥

(శుక్రస్యాన్తర్గతే సూర్యే సన్తాపో రాజభిః కలిః ।
దాయాదాత్ కలహశ్చైవ శుభక్షేత్రాత్య రాశిగే ॥ ౧౨॥) ।

స్వోచ్చే స్వక్షేత్రగే సూర్యే మిత్రర్క్షే కేన్ద్రకోణగే ।
దాయేశాత్కేన్ద్రకోణే వా లాభే వా ధనగేఽపి వా ॥ ౧౩॥

తద్భుక్తౌ ధనలాభః స్యాద్రాజ్యస్త్రీధనసమ్పదః ।
స్వప్రభోశ్చ మహత్సౌఖ్యమిష్టబన్ధోః సమాగమః ॥ ౧౪॥

పితృమాత్రోః సుఖప్రాప్తిం భ్రాతృలాభం సుఖావహమ్ ।
సత్కీర్తిం సుఖసౌభాగ్యం పుత్రలాభం చ విన్దతి ॥ ౧౫॥

తథాష్టమే వ్యయే సూర్యే రిపురాశిస్థితేఽపి వా ।
నీచే వా పాపవర్గస్థే దేహతాపో మనోరుజః ॥ ౧౬॥

స్వజనోపరిసంక్లేశో నిత్యం నిష్ఠురభాషణమ్ ।
పితృపీడా బన్ధుహానీ రాజద్వారే విరోధకృత్ ॥ ౧౭॥

వ్రణపీడాహిబాధా చ స్వగృహే చ భయం తథా ।
నానారోగభయం చైవ గృహక్షేత్రాదినాశనమ్ ॥ ౧౮॥

సప్తమాధిపతౌ సూర్యే గ్రహబాధా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం సూర్యప్రీతిం చ కారయేత్ ॥ ౧౯॥

శుక్రస్యాన్తర్గతే చన్ద్రే కేన్ద్రలాభత్రికోణగే ।
స్వోచ్చే స్వక్షేత్రగే చైవ భాగ్యనాథేనసంయుతే ॥ ౨౦॥

శుభయుక్తే పూర్ణచన్ద్రే రాజ్యనాథేన సంయుతే ।
తద్భుక్తౌ వాహనాదీనాం లాభం గేహే మహత్సుఖమ్ ॥ ౨౧॥

మహారాజప్రసాదేన గజాన్తైశ్వర్యమాదిశేత్ ।
మహానదీస్నానపుణ్యం దేవబ్రాహ్మణపూజనమ్ ॥ ౨౨॥

గీతవాద్యప్రసఙ్గాదివిద్వజ్జనవిభూషణమ్ ।
గోమహిష్యాదివృద్ధిశ్చ వ్యవసాయేఽధికం ఫలమ్ ॥ ౨3॥

భోజనామ్బరసౌఖ్యం చ బన్ధుసంయుక్తభోజనమ్ ।
నీచే వాత్సఙ్గతే వాపి షష్ఠాష్టమవ్యయరాశిగే ॥ ౨౪॥

దాయేశాత్షష్ఠగే వాపి రన్ధ్రే వా వ్యయరాశిగే ।
తత్కాలే ధననాశః స్యాత్సఞ్చరేత మహద్భయమ్ ॥ ౨౫॥

దేహాయాసో మనస్తాపో రాజద్వారే విరోధకృత్ ।
విదేశగమనం చైవ తీర్థయాత్రాదికం ఫలమ్ ॥ ౨౬॥

దారపుత్రాది పీడా చ నిజబన్ధువియోగకృత్ ।
దాయేశాత్కేన్ద్రలాభస్థే త్రికోణే సహజేఽపి వా ॥ ౨౭॥

రాజప్రీతికరీ చైవ దేశగ్రామాధిపత్యతా ।
ధైర్యం యశః సుఖం కీర్తిర్వాహనామ్బరభూషణమ్ ॥ ౨౮॥

కూపారామతడాగదినిర్మాణం ధనసఙ్గ్రహః ।
భుక్తయాదౌ దేహసౌఖ్యం స్యాదన్తే క్లేశస్తథా భవేత్ ॥ ౨౯॥

శుక్రస్యాన్తర్గతే భౌమే లగ్నాత్కేన్ద్రత్రికోణగే ।
స్వోచ్చే వా స్వర్క్షగే భౌమే లాభే వా బలసంయుతే ॥ ౩౦॥

లగ్నాధిపేన సంయుక్తే కర్మభాగ్యేశసంయుతే ।
తద్భుక్తౌ రాజయోగాదిసమ్పదం శోభనాం వదేత్ ॥ ౩౧॥

వస్త్రాభరణభూమ్యాదేరిష్టసిద్ధిః సుఖావహా ।
తథాఽష్టమే వ్యయే వాఽపి దాయేశాద్వా తథైవ చ ॥ ౩౨॥

శీతజ్వరాదిపీడా చ పితృమాతృభయావహా ।
జ్వరాద్యధికరోగాశ్చ స్థానభ్రంశో మనోరుజా ॥ ౩౩॥

స్వబన్ధుజనహానిశ్చ కలహో రాజవిగ్రహః ।
రాజద్వారజనద్వేషో ధనధాన్యవ్యయోఽధికః ॥ ౩౪॥

వ్యవసాయాత్ఫలం నేష్టం గ్రామభూమ్యాదిహానికృత్ ।

ద్వితీయద్యూననాథే తు దేహవాధా భవిష్యతి ॥ ३७ ॥

శుక్రస్యాన్తర్గతే రాహౌ కేన్ద్రలాభత్రికోణగే ।
స్వోచ్చే వా శుభసందృష్టే యోగకారకసంయుతే ॥ ३६ ॥

తద్భుక్తౌ బహుసౌఖ్యం చ ధనధాన్యాదిలాభకృత్ ।
ఇష్టబన్ధుసమాకీర్ణం భవనం చ సమాదిశేత్ ॥ ३८ ॥

యాతుః కార్యార్థసిద్ధిః స్యాత్ పశుక్షేత్రాదిసమ్భవః ।
లగ్నాద్యుపచయే రాహౌ తద్భుక్తిః సుఖదా భవేత్ ॥ ३८ ॥

శత్రునాశో మహోత్సాహో రాజప్రీతికరీ శుభా ।
భుక్త్యాదౌ శరమాసాంశ్చ అన్తే జ్వరమజీర్ణకృత్ ॥ ३९ ॥

కార్యవిఘ్నమవాప్నోతి సఞ్చరే చ మనోవ్యథా ।
పరం సుఖం చ సౌభాగ్యం మహారాజ ఇవాఽశ్నుతే ॥ ४० ॥

నైఋతీం దిశమాశ్రిత్య ప్రయాణం ప్రభుదర్శనమ్ ।
యాతుః కార్యార్థసిద్ధిః స్యాత్స్వదేశే పునరేష్యతి ॥ ४१ ॥

ఉపకారో బ్రాహ్మణానాం తీర్థయాత్రాఫలం భవేత్ ।
దాయేశాద్రన్ధ్రభావస్థే వ్యయే వా పాపసంయుతే ॥ ४२ ॥

అశుభం లభతే కర్మ పితృమాతృజనావధి ।
సర్వత్ర జనవిద్వేషం నానారూపం ద్విజోత్తమ ॥ ४३ ॥

ద్వితీయే సప్తమే వాపి దేహాలస్య వినిర్దిశేత్ ।
తద్దోషపరిహారార్థం మృత్యుఞ్జయజపం చరేత్ ॥ ४४॥

శుక్రస్యాన్తర్గతే జీవే స్వోచ్చే స్వక్షేత్రకేన్ద్రగే ।
దాయేశాచ్ఛుభరాశిస్థే భాగ్యే వా పుత్రరాశిగే ॥ ४५॥

నష్టరాజ్యాద్ధనప్రాప్తిమిష్టార్థామ్బరసమ్పదమ్ ।
మిత్రప్రభోశ్చ సన్మానం ధనధాన్యం లభేన్నరః ॥ ४६॥

రాజసమ్మానకీర్తిం చ అశ్వాన్దోలాదిలాభకృత్ ।
విద్వత్ప్రభుసమాకీర్ణం శాస్త్రాపరిశ్రమమ్ ॥ ४७॥

పుత్రోత్సవాదిసన్తోషమిష్టబన్ధుసమాగమమ్ ।
పితృమాతృసుఖప్రాప్తిం పుత్రాదిసౌఖ్యమాదిశేత్ ॥ ४८॥

దాయేశాత్షష్ఠరాశిస్థే వ్యయే వా పాపసంయుతే ।
రాజచౌరాదిపీడా చ దేహపీడా భవిష్యతి ॥ ४९॥

ఆత్మరుగ్బన్ధుకష్టం స్యాత్కలహేన మనోవ్యథా ।
స్థానచ్యుతిం ప్రవాసం చ నానారోగం సమాప్నుయాత్ ॥ ५०॥

ద్వితీయసప్తమాధీశే దేహబాధా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం మహామృత్యుఞ్జయం చరేత్ ॥ ५१॥

శుక్రస్యాన్తర్గతే మన్దే స్వోచ్చే తు పరమోచ్చగే ।
స్వర్క్షకేన్ద్రత్రికోణస్థే తుఙ్గాంశే స్వాంశగేఽపి వా ॥ ౫౨ ॥

తద్భుక్తౌ బహుసౌఖ్యం స్యాదిష్టబన్ధుసమాగమః ।
రాజద్వారే చ సమ్మానం పుత్రికాజన్మసమ్భవః ॥ ౫౩ ॥

పుణ్యతీర్థఫలవాప్తిర్దానధర్మాదిపుణ్యకృత్ ।
స్వప్రభోశ్చ పదావాప్తిః నీచస్థే క్లేశభాగ్యభవేత్ ॥ ౫౪ ॥

దేహాలస్యమవాప్నోతి తథాఽయాదధికవ్యయమ్ ।
తథాష్టమే వ్యయే మన్దే దాయేశాద్వా తథైవ చ ॥ ౫౫ ॥

భుక్త్యాదౌ వివిధా పీడా పితృమాతృజనావధి ।
దారపుత్రాదిపీడా చ పరదేశాదివిభ్రమః ॥ ౫౬ ॥

వ్యవసాయాత్ఫలం నష్టం గోమహిష్యాదిహానికృత్ ।
ద్వితీయసప్తమాధీశే దేహబాధా భవిష్యతి ॥ ౫౭ ॥

తద్దోషపరిహారార్థం తిలహోమం చ కారయేత్ ।
మృత్యుఞ్జయజపం కుర్యాచ్చణ్డీపాఠమథపి వా ॥ ౫౮ ॥

స్వయం వా బ్రాహ్మణద్వారా యథాశక్తి యథావిధి ।
తతః శాన్తిమవాప్నోతి శివాశమ్భుప్రసాదతః ॥ ౫౯ ॥

శుక్రస్యాన్తర్గతే సౌమ్యే కేన్ద్రే లాభత్రికోణగే ।

స్వోచ్చే వా స్వర్క్షగే వాపి రాజప్రీతికరం శుభమ్ ॥ ౬౦॥

సౌభాగ్యం పుత్రలాభశ్చ సన్మార్గేణ ధనాగమః ।
పురాణధర్మశ్రవణం శృఙ్గారిజనసంగమః ॥ ౬౧॥

ఇష్టబన్ధుజనాకీర్ణం శోభితం తస్య మన్దిరమ్ ।
స్వప్రభోశ్చ మహత్సౌఖ్యం నిత్యం మిష్టాన్నభోజనమ్ ॥ ౬౨॥

దాయేశాత్షష్ఠరన్ధ్రే వా వ్యయే వా బలవర్జితే ।
పాపదృష్టే పాపయుక్తే చతుష్పాజ్జీవహానికృత్ ॥ ౬౩॥

అన్యాలయనివాసశ్చ మనోవైకల్యసమ్భవః ।
వ్యాపారేషు చ సర్వేషు హానిరేవ న సంశయః ॥ ౬౪॥

భుక్త్యాదౌ శోభనం ప్రోక్తం మధ్యే మధ్యఫలం దిశేత్ ।
అన్తే క్లేశకరం చైవ శీతవాతజ్వరాదికమ్ ॥ ౬౫॥

సప్తమాధీశదోషేణ దేహపీడా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం విష్ణుసాహస్రకం జపేత్ ॥ ౬౬॥

శుక్రస్యాన్తర్గతే కేతౌ స్వోచ్చే వా స్వర్క్షగేఽపి వా ।
యోగకారకసమ్బన్ధే స్థానవీర్యసమన్వితే ॥ ౬౭॥

భుక్త్యాదౌ శుభమాధిక్యాన్నిత్యం మిష్టాన్నభోజనమ్ ।
వ్యవసాయాత్ఫలాధిక్యం గోమహిష్యాదివృద్ధికృత్ ॥ ౬౮॥

ధనధాన్యసమృద్ధిశ్చ సంగ్రామే విజయో భవేత్ ।
భుక్త్యన్తే హి సుఖం చైవ భుక్త్యాదౌ మధ్యమం ఫలమ్ ॥ ౬౯॥

మధ్యే మధ్యే మహత్కష్టం పశ్చాదారోగ్యమాదిశేత్ ।
దాయేశాద్రన్ధ్రభావస్థే వ్యయే వా పాపసంయుతే ॥ ౭౦॥

చౌరాహివ్రణపీడా చ బుద్ధినాశో మహద్భయమ్ ।
శిరోరుజం మనస్తాపమకర్మకలహం వదేత్ ॥ ౭౧॥

ప్రమేహభవరోగం చ నానామార్గే ధనవ్యయః ।
భార్యాపుత్రవిరోధశ్చ గమనం కార్యనాశనమ్ ॥ ౭౨॥

ద్వితీయద్యూననాథే తు దేహబాధా భవిష్యతి ।
తద్దోషపరిహారార్థం మృత్యుఞ్జయజపం చరేత్ ॥ ౭౩॥

ఛాగదానం ప్రకుర్వీత సర్వసమ్పత్ప్రదాయకమ్ ।
శుక్రప్రీతికరీం శాన్తిం తతః సుఖమవాప్నుయాత్ ॥ ౭౪॥

అథ ప్రత్యన్తర్దశాఫలాధ్యాయః ॥ ౬౧॥

ప్రాక్ స్వస్వదశామానైర్హన్యాదన్తర్దశామితిమ్ ।
భేదస్సర్వదశాయోగైః ఫలం ప్రత్యన్తరం క్రమాత్ ॥ ౧॥

వివాధో విత్థహానిశ్చ ధారార్థిః శిరసి వ్యతా ।
రవ్యన్థరే బుద్ధైర్జ్ఞేయం థస్య ప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౨॥

ఉద్వేగః కలహశ్చైవ విత్థహానిర్మనోవ్యతా ।
రవ్యన్థరే విజానీయాథ్ చన్ద్రప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౩॥

రాజభీథిః శస్త్రభీథిర్బన్ధనం బహుసంకతమ్ ।
స/త్రుభవహ్నిక్తౄ పీదా కుజప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౪॥

శ్లేష్మవ్యాధిః శస్త్రభీథిఏథనహానిర్మహద్భయమ్ ।
రాజభఙ్గస్థథా త్రాసో రాహుప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౫॥

శత్రునాశో జయో వృద్ధిర్వస్త్రహేమాధిభూషణమ్ ।
అశ్వయానాధిలాభశ్చ గురుప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౬॥

థనహానిః పశోః పీదా మహోద్వేగో మహారుజః ।
అశుభం సర్వమాప్నోథి శనిప్రథ్యన్థరే జనః ॥ ౭॥

విధ్యాలాభో బన్ధుసఙ్గ భోజ్యప్రాప్థిర్థనాగమః ।
థర్మలాభో న్తౄపథ్పూజా బిధప్రథ్యన్థరే భవేథ్ ॥ ౮॥

ప్రాణభీథిర్మహాహానీ రాజభీథిశ్చ విగ్రహః ।
శత్రుణాఞ్చ మహావాధో కేథోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౯॥

ధినాని సమరూపాణి లాభోఽప్యల్పో భవేధిహ ।

స్వల్పా చ సుఖసమ్పత్తిః శుక్రప్రత్యన్తరే భవేత్ ॥ ౧౦॥

భూమోజ్యధనసమ్ప్రాప్తీ రాజపూజామహత్సుఖమ్ ।
లాభశ్చన్ద్రాన్తరే జ్ఞేయం చన్ద్రప్రత్యన్తరే ఫలమ్ ॥ ౧౧॥

మతివృద్ధిర్మహాపూజ్యః సుఖం బన్ధుజనైః సహ ।
ధనాగమః శత్రుభయం కుజప్రత్యన్తరే భవేత్ ॥ ౧౨॥

భవేత్కల్యాణసమ్పత్తీ రాజవిత్తసమాగమః ।
అశుభైరల్పమృత్యుశ్చ రాహుప్రత్యన్తరే ద్విజ ॥ ౧౩॥

వస్త్రలాభో మహాతేజో బ్రహ్మజ్ఞానం చ సద్గురోః ।
రాజ్యాలంకరణావాప్తిర్గురుప్రత్యన్తరే ఫలమ్ ॥ ౧౪॥

దుర్దినే లభతే పీడాం వాతపిత్తాద్విశేషతః ।
ధనధాన్యయశోహానిః శనిప్రత్యన్తరే భవేత్ ॥ ౧౫॥

పుత్రజన్మహయప్రాప్తిర్విద్యాలాభో మహోన్నతిః ।
శుక్లవస్త్రాన్నలాభశ్చ బుధప్రత్యన్తరే భవేత్ ॥ ౧౬॥

బ్రాహ్మణేన సమం యుద్ధమపమృత్యుః సుఖక్షయః ।
సర్వత్ర జాయతే క్లేశః కేతోః ప్రత్యన్తరే భవేత్ ॥ ౧౭॥

ధనలాభో మహత్సౌఖ్యం కన్యాజన్మ సుభోజనమ్ ।
ప్రీతిశ్చ సర్వలోకేభ్యో భృగుప్రత్యన్తరే విధోః ॥ ౧౮॥

అన్నాగమో వస్త్రలాభః శత్రుహానిః సుఖాగమః ।
సర్వత్ర విజయప్రాప్తిః సూర్యప్రత్యన్తరే విధోః ॥ ౧౯॥

శత్రుభీతిం కలిం ఘోరం రక్తస్రావం మ్త్యుర్భయమ్ ।
కుజస్యాన్తర్దశాయాం చ కుజప్రత్యన్తరే వదేత్ ॥ ౨౦॥

బన్ధనం రాజభఙ్గశ్చ ధనహానిః కుభోజనమ్ ।
కలహః శత్రుభిర్నిత్యం రాహుప్రత్యన్తరే భవేత్ ॥ ౨౧॥

మతినాశస్తథా ధుఃఖం సన్తాపః కలహో భవేత్ ।
విఫలం చిన్తితం సర్వం గురోః ప్రత్యన్తరే భవేత్ ॥ ౨౨॥

స్వామినాశస్తథా పీదా ధనహానిర్మహాభయమ్ ।
వైకల్యం కలహస్త్రాసో శనేః ప్రత్యన్తరే భవేత్ ॥ ౨౩॥

సర్వతా బుద్ధినాశశ్చ ధనహానిర్జ్వరస్తనౌ ।
వస్త్రాన్నసుహృద్ం నాశో బుధప్రత్యన్తరే భవేత్ ॥ ౨౪॥

ఆలస్య చ శిరఃపీదా పాపరోగోఽపమృత్యుక్త్రు ।
రాజభీతిః శస్త్రఘాతో కేతోః ప్రత్యన్తరే భవేత్ ॥ ౨౫॥

చాణ్డాలాధ్సఙ్కతస్త్రాసో రాజశాస్త్రభయం భవేత్ ।
అతిసారాఽర వమనం భ్త్గోః ప్రత్యన్తరే భవేత్ ॥ ౨౬॥

భూమిలాభోఽర్థసమ్ప్రాప్తిః సన్తోషో మిత్రసఙ్గతిః ।
సర్వత్ర సుఖమాప్నోతి రవేః ప్రత్యన్తరే జనః ॥ ౨౭ ॥

యామ్యాం దిశి భవేల్లాభః సితవస్త్రవిభూషణమ్ ।
సంసిద్ధిః సర్వకార్యాణాం విధోః ప్రత్యన్తరే భవేత్ ॥ ౨౮ ॥

బన్ధనం బహుధా రోగో బహుఘాతః సుహృద్భయమ్ ।
రాహ్వన్తర్దశాయాం చ జ్ఞేయం రాహ్వన్తరే ఫలమ్ ॥ ౨౯ ॥

సర్వత్ర లభతే మానం గజాశ్వం చ ధనాగమమ్ ।
రాహోరన్తర్దశాయాం చ గురోః ప్రత్యన్తరే జనః ॥ ౩౦ ॥

బన్ధనం జాయతే ఘోరం సుఖహానిర్మహద్భయమ్ ।
ప్రత్యహం వాతపీడా చ శనేః ప్రత్యన్తరే భవేత్ ॥ ౩౧ ॥

సర్వత్ర బహుధా లాభః స్త్రీసఙ్గాచ్చ విశేషతః ।
పరదేశభవా సిద్ధిర్బుధప్రత్యన్తరే భవేత్ ॥ ౩౨ ॥

బుద్ధినాశో భయం విఘ్నో ధనహానిర్మహద్భయమ్ ।
సర్వత్ర కలహోద్వేగౌ కేతోః ప్రత్యన్తరే ఫలమ్ ॥ ౩౩ ॥

యోగినీభ్యో భయం భూయాదశ్వహానిః కుభోజనమ్ ।
స్త్రీనాశః కులజం శోకం శుక్రప్రత్యన్తరే భవేత్ ॥ ౩౪ ॥

జ్వరరోగో మహాభీతిః పుత్రపౌత్రాదిపీడనమ్ ।

అల్పమృత్యోః ప్రమాధశ్చ రవేః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౩౫ ॥

ఉద్వేగకలహౌ చిన్థా మానహానిర్మహద్భయమ్ ।
పిథుర్వికలథా ధేహే విధోః రవేః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౩౬ ॥

భగన్దరక్తాద్ పీదా రక్తపిత్థప్రపీదనమ్ ।
అర్థహానిర్మహోద్వేగః కుజప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౩౭ ॥

హేమలాభో ధాన్యవృద్ధి కల్యాణం సుఫలోధయః ।
గురోరన్థర్దశాయాం చ భవేధ్ గుర్వన్థరే ఫలమ్ ॥ ౩౮ ॥

గోభూమిహయలాభః స్యాథ్సర్వత్ర సుఖసాధనమ్ ।
సంగ్రహో హ్యన్నపానాధేః శనేః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౩౯ ॥

విధ్యాలాభో వస్త్రలాభో జ్ఞానలాభః సమౌక్తికః ।
సుహృద్ం సఙ్గమః స్నేహో బుధప్రథ్యన్థరే భవేథ్ ॥ ౪౦ ॥

జలభీథిస్థథా చౌర్యం బన్ధనం కలహో భవేథ్ ।
అపమృత్యుర్భయం ఘోరం కేథోః ప్రథ్యన్థరే ధ్విజ ॥ ౪౧ ॥

నానావిధ్యార్థసమ్ప్రాప్థిర్క్షేమవస్త్రవిభూషణమ్ ।
లభథే క్షేమసన్థోషం భ్రోగః ప్రథ్యన్థరే జనః ॥ ౪౨ ॥

న్తాప్లాభస్థథా మిత్రాధిప్థోద్ మాథ్థోద్ఽపి వా ।
సర్వత్ర లభథే పూజాం రవేః ప్రథ్యన్థరే జనః ॥ ౪౩ ॥

సర్వధుఃఖవిమోక్షశ్చ ముక్థలాభో హయస్య చ ।
సిధ్ద్యన్థి సర్వకార్యాణి విధో ప్రథ్యన్థరే ధ్విజ ॥ ౪౪॥

శస్త్రభీథిర్గధే పీదా వహ్నిమాధ్ద్యమజీర్ణథా ।
పీదా శథ్రుక్తా భూరిరౌప్యమప్రథ్యన్థరే భవేథ్ ॥ ౪౫॥

చాణ్డాలేన విరధః స్యాధ్భయం థేభ్యో ధనక్షథిః ।
కష్తం జీవాన్థరే జ్ఞేయం రాహోః ప్రథ్యన్థరే ధ్రువమ్ ॥ ౪౬॥

ధేహపీదా కలేర్భీథిర్భయమన్థ్యజలోకథః ।
ధుఃఖం శన్యన్థరే నానా శనేః ప్ర్థ్యన్థరే భవేథ్ ॥ ౪౭॥

బుధ్ధినాశః కలేర్భీథిరన్నపానాధిహానిక్త్ ।
ధన్వానిర్భయం శథ్రోః సనేః ప్రథ్యన్థరే బుధే ॥ ౪౮॥

బన్ధః శథ్రోర్గే జాథో వర్ణహానిర్భహుక్షుధా ।
చిథ్థే చిన్థా భయం థ్రాసః కేథో ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౪౯॥

చిన్థిథం ఫలిథం వస్థు కల్యాణం స్వజనే సధా ।
మనుష్యక్త్థో లాభః బ్త్ః ప్రథ్యన్థరే ధ్విజ ॥ ౫౦॥

రాజథేజోఽధికారిథ్వం స్వర్గే జాయథే కలిః ।
జ్వరాధివ్యాధిపీదా చ రవేః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౫౧॥

స్వేథబుద్ధిర్మహారమ్భో మన్దథేజా బహువ్యయః ।
బహుస్త్రీభిః సమం భోగో విధోః ప్రథ్యన్థరే శనౌ ॥ ౫౨॥

థేజోహాని పుత్రథఘాథో వహ్నిభీథీ రిపోర్భయమ్ ।
వాథపిథ్థక్ష్తా పీదా కుజప్రథ్యన్థరే భవేథ్ ॥ ౫౩॥

ఢననాశో వస్త్రహానిర్భూమినాశో భయం భవేథ్ ।
విధేశగమనం మ్రుత్యుః రాహౌ ప్రథ్యన్థరే శనౌ ॥ ౫౪॥

గ్రేహేషు స్వేక్షణం ఛిద్రం హ్యసమర్థో నిరీక్షణే ।
అర వా కలిముధ్వేగం గురోః ప్రథ్యన్థరే వధేథ్ ॥ ౫౫॥

బుద్ధిర్విధ్యార్థలాభో వా వస్త్రలాభో మహథ్సుఖమ్ ।
బుఢాస్యాన్థర్దశాయాఞ్చ బుధప్రథ్యన్థరే భవేథ్ ॥ ౫౬॥

కటినాన్నస్య సమ్ప్రాప్థిరుధరే రోగసమ్భవః ।
కామలం రక్థపిథ్థం చ కేథోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౫౭॥

ఉథ్థరస్యాం భవేల్లాభో హానిః స్యాథ్థు చథుష్పధాథ్ ।
అఢికారో న్త్రాగారే భ్రోగః ప్రథ్యనథరే భవేథ్ ॥ ౫౮॥

థేజోహానిర్భవేద్రోగస్థనుపీదా యధా కధా ।
జాయథే చిథ్థవైకల్యం రవేః ప్రథ్యన్థరే బుఢే ॥ ౫౯॥

స్త్రీలాభశ్చార్థసమ్పథ్థిః కన్యాలాభో మహధ్ధనమ్ ।

లభథే సర్వథః సౌఖ్యం విధోః ప్రథ్యన్థరే జనః ॥ ౬౦॥

ధర్మధీధనసమ్ప్రాప్థిశ్చౌరాగ్న్యాధిప్రపీదనమ్ ।
రక్థవస్త్రం శస్త్రఘాథం భౌమప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౧॥

కలహో జాయథే స్త్రీభిరకస్మాధ్భయసమ్భవః ।
రాజశస్త్రాక్తాఽథ భీథిః రాహోః ప్రథ్యన్థరే ధ్విజ ॥ ౬౨॥

రాజ్యం రాజ్యాధికారో వా పూజా రాజసముధ్భవా ।
విధ్యాబుద్ధిసమ్మిత్తిఽథఽశ్చ గురోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౩॥

వాథపిథ్థమహాపీదా ధేహఘాథసముధ్భవా ।
ధననాశమవాప్నోథి శనేః ప్రథ్యన్థరే జనః ॥ ౬౪॥

ఆపథ్సముధ్భవోఽకస్మాద్ధేశన్థరసమాగమః ।
కేథ్వన్థరేఽర్థహానిశ్చ కేథోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౫॥

మ్లేచ్ఛభీరర్థనాశో వా నేథ్రరోగః శిరోవ్యథా ।
హానిశ్చథుష్పధానాం చ భ్రోఽగః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౬॥

మిథ్రైః సహ విరోధశ్చ స్వల్పముత్తుఽథ్యః పరాజయః ।
మథిభ్రంశో వివాధశ్చ రవేః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౭॥

అన్ననాశో యశోహానిర్ధేహపీదా మథిభ్రమః ।
ఆమవాథాధిప్తిఽథఽశ్చవిధోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౮॥

శస్త్రఘాథేన పాథేన పీదిథో వహ్నిపీదయా ।
నీచాద్భీథీ రిపోః శఙ్కా కుజప్రథ్యన్థరే భవేథ్ ॥ ౬౯॥

కామినీభ్యో భయం భూయాథ్థథా వైరిసముద్భవః ।
క్షుద్రాధపి భవేద్భీథీ రాహోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౭౦॥

ధనహానిర్మహోథ్పాథో స/స్థమిత్రవినాశనమ్ ।
సర్వత్ర లభథే క్లేశం గురోః ప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౭౧॥

గోమహిష్యాధిమరణం ధేహపీదా సుహృద్వధః ।
స్వల్పాల్పలాభకరణం శనేః ప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౭౨॥

బుద్ధినాశో మహోద్వేగో విధ్యాహానిర్మహాభయమ్ ।
కార్యసిద్ధిర్న జాయథే జ్ఞస్య ప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౭౩॥

శ్వేథాశ్వవస్త్రముక్తాధ్యం ధివ్యస్త్రీజఙ్గజం సుఖమ్ ।
లభథే శుక్రన్థరే ప్రాప్థే శుక్రప్రథ్యన్థరే జనః ॥ ౭౪॥

వాథజ్వరః శిరఃపీదా రాజ్ఞః పీదా రిపోరపి ।
జాయథే స్వల్పలాభోఽపి రవేః ప్రథ్యన్థరే ఫలమ్ ॥ ౭౫॥

కన్యాజన్మ న్త్వల్లాభో వస్త్రాభరణసంయుథః ।
రాజ్యాధికారసంప్రాప్థిః చన్ద్రప్రథ్యన్థరే భవేథ్ ॥ ౭౬॥

రక్తపిత్థాధిరోగశ్చ కలహస్థాదనం భవేథ్ ।
మహాన్క్లేశో భవేధథ కుజప్రథ్యన్థరే ధ్విజ ॥ ౭౭॥

కలహో జాయథే స్త్రీభిరకస్మాధ్భయసమ్భవః ।
రాజథః శత్రుథః పీదా రాహోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౭౮॥

మహద్ధవ్యం మహద్రాజ్యం వస్త్రమ్క్తాధిభూషణమ్ ।
గజాశ్వాధిపధప్రాప్థిః గురోః ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౭౯॥

ఖరోష్ట్రఛాగసమ్ప్రాప్థిర్లోహమాషథిలాధికమ్ ।
లభథే స్వల్పపీదాధి శనేః ప్రథ్యన్థరే జనః ॥ ౮౦॥

ధనజ్ఞానమహల్లాభో రాజరాజ్యాధికారిథా ।
నిక్షేపాద్ధనలాభోఽపి జ్ఞస్య ప్రథ్యన్థరే భవేథ్ ॥ ౮౧॥

అపమృత్యుభయం జ్ఞేయం ధేశాద్ధేశాన్థరాగమః ।
లాభోఽపి జాయథే మధ్యే కేథోః ప్రథ్యన్థరే ధ్విజ ॥ ౮౨॥

అథ సూక్ష్మాన్థర్దశాధ్యాయః ॥ ౬౨॥

గుణ్యా స్వస్వధశావర్షైః ప్రథ్యన్థరధశామిథిః ।
ఖార్త్రికభక్తా పృథగ్లబ్ధిః సూక్ష్మాన్థరధశా భవేథ్ ॥ ౧॥

నిజభూమిపరిథ్యాగో ప్రాణనాశభయం భవేథ్ ।

స్థాననాశో మహాహానిః నిజసూక్ష్మగథే రవౌ ॥ ౨॥

ధేవబ్రాహ్మణభక్తిశ్చ నిథ్యకర్మరథస్థతా ।
సుప్రీథిః సర్వమిత్రశ్చైవ రవేః సూక్ష్మగథే విధౌ ॥ ౩॥

క్రూరకర్మరథిస్తిగ్మశత్రుభిః పరిపీదనమ్ ।
రక్తస్రావాధిరోగశ్చ రవేః సూక్ష్మగథే కుజే ॥ ౪॥

చౌరాగ్నివిషభీథిశ్చ రణే భఙ్గః పరాజయః ।
ధానధర్మాధిహీనశ్చ రవేః సూక్ష్మగథే హ్యగౌ ॥ ౫॥

స్త్ర్యసథ్కారరాజార్థః సేవకైః పరిపూజిథః ।
రాజచక్షుర్గథః శాన్థః సూర్యసూక్ష్మగథే గురౌ ॥ ౬॥

చౌర్యసాహసకర్మార్థం ధేవబ్రాహ్మణపీదనమ్ ।
స్థానచ్యుథిం మనోధుఃఖం రవేః సూక్ష్మగథే శనౌ ॥ ౭॥

ధివ్యామ్బరాధిలబ్ధిశ్చ ధివ్యస్త్రీపరిభోగిథా ।
అచిన్థిథార్థసిద్ధిశ్చ రవేః సూక్ష్మగథే బుధే ॥ ౮॥

గురుథార్థవినాశశ్చ భ్రత్యధారభవస్థతా ।
క్వచిథ్సేవకసమ్బన్ధో రవేః సూక్ష్మగథే ధ్వజే ॥ ౯॥

పుత్రమిత్రకలత్రాధిసౌఖ్యసమ్పన్న ఏవ చ ।
నానావిధా చ సమ్పథ్తీ రవేః సూక్ష్మగథే భృగౌ ॥ ౧౦॥

భూషణం భూమిలాభశ్చ సమ్మానం న్తృపపూజనమ్ ।
థామసర్థ్వం గురుథ్వం చ నిజసూక్ష్మగథే విధౌ ॥ ౧౧॥

ధుఃఖం శథ్రువిరోధశ్చ కుక్షిరోగః పిథుర్మృథిః ।
వాథపిథ్థకఫోథ్రేకః విధోః సూక్ష్మగథే కుజే ॥ ౧౨॥

క్రోధనం మిథ్రబన్ధూనాం ధేశథ్యాగో ధనక్షయః ।
విధేశాన్నిగదప్రాప్థిర్విధోః సూక్ష్మగథేప్యగౌ ॥ ౧౩॥

ఛథ్రచామరసంయుక్థం వైభవం పుథ్రసమ్పధః ।
సర్వథ్ర సుఖమాప్నోథి విధోః సూక్ష్మగథే గురౌ ॥ ౧౪॥

రాజోపథ్రవభీథిః స్యాధ్వ్యవహారే ధనక్షయః ।
చౌరర్వం విప్రభీథిశ్చ విధోః సూక్ష్మగథే శనౌ ॥ ౧౫॥

రాజమానం వస్థులాభో విధేశాధ్వాహనాధికమ్ ।
పుథ్రపౌథ్రసమృద్ధిశ్చ విధోః సూక్ష్మగథే బుధే ॥ ౧౬॥

ఆథ్మనో వృథ్ధిహననం సస్యక్షేథ్రవ్యాధిభిః ।
అగ్నిసూర్యాధిభీథిః స్యాధ్విధోః సూక్ష్మగథే ధ్వజే ॥ ౧౭॥

వివాహో భూమిలాభశ్చ వస్థ్రాభరణవైభవమ్ ।
రాజ్యలాభశ్చ కీర్థిశ్చ విధోః సూక్ష్మగథే భృగౌ ॥ ౧౮॥

క్లేశాత్క్లేశః కార్యనాశః పశుధాన్యధనక్షయః ।
గాత్రవైషమ్యభూమిశ్చ విధోః సూక్ష్మగథే రవౌ ॥ ౧౯॥

భూమిహానిర్మనఃఖేధో హ్యపస్మారీ చ బన్ధుయుక్ ।
పురోక్షోభమనస్థాపో నిజసూక్ష్మగథే కుజే ॥ ౨౦॥

అఙ్గధోషో జనాధీభిః ప్రమధావంశనాశనమ్ ।
వహ్నిసర్పభయం ఘోరం భౌమే సూక్ష్మగథేఽప్యహౌ ॥ ౨౧॥

ధేవపూజారథిశ్చాత్ర మన్త్రాభ్యుథానథథ్పరః ।
లోకే పూజా ప్రమోధశ్చ భౌమే సూక్ష్మగథే గురౌ ॥ ౨౨॥

బన్ధనాన్ముచ్యథే బధ్ధో ధనధాన్యపరిచ్ఛధః ।
భ్తూృఽర్థబహులః శ్రీమాన్ భౌమే సూక్ష్మగథే శనౌ ॥ ౨౩॥

వాహనం ఛాత్రసంయుక్థం రాజ్యభోగపరం సుఖమ్ ।
కామశ్వాసాధికా పీదా భౌమే సూక్ష్మగథే బుధే ॥ ౨౪॥

పరప్రేథిథబుధ్ధిశ్చ సర్వత్రాఽపి చ గర్వితా ।
అశుచిః సర్వకాలేషు భౌమే సూక్ష్మగథే ధ్వజే ॥ ౨౫॥

ఇష్టస్త్రీభోగసమ్పథ్థిరిష్టభోజనసంగ్రహః ।
ఇష్టార్థస్యాపి లాభశ్చ భౌమే సూక్ష్మగథే భ్తౌ ॥ ౨౬॥

రాజద్వేషో ధ్విజాత్క్లేశః కార్యాభిప్రయవంచకః ।

లోకేऽపి నిన్ద్యథామేథి భౌమే సూక్ష్మగథే రవౌ ॥ ౨౭॥

శుద్ధథ్వం ఢనసమ్ప్రాప్థిర్దేవభాహ్మణ్వథ్సలః ।
వ్యాఢినా పరిభూయేథ్ భౌమే సూక్ష్మగథే విఢౌ ॥ ౨౮॥

లోకోపద్రవబుద్ధిశ్చ సర్వకార్యే మథివిభ్రమః ।
శూన్యథా చిథ్థదోషః స్యాథ్ స్వీయే సూక్ష్మగథేऽప్యగౌ ॥ ౨౯॥

ధీర్ఘరోగీ ధరిద్రశ్చ సర్వేషాం ప్రియధర్శనః ।
ధానధర్మరథః శన్థో రాహోః సూక్ష్మగథే గురౌ ॥ ౩౦॥

కుమార్గాథ్కుథ్సిథోర్థశ్చ ధుష్టశ్చ పరసేవకః ।
అసథ్సఙ్గమథిర్మూడో రాహోః సూక్ష్మగథే శనౌ ॥ ౩౧॥

స్త్రీసమ్భోగమథిర్వాగ్మీ లోకసమ్భావనాన్విథః ।
అన్నమిచ్ఛంస్థనుగ్లానీ రాహోః సూక్ష్మగథే బుధే ॥ ౩౨॥

మాధుర్యం మానహానిశ్చ బన్ధనం చాప్రమాకరమ్ ।
పారుష్యం జీవహానిశ్చ రాహోః సూక్ష్మగథే ధ్వజే ॥ ౩౩॥

బన్ధనాన్ముచ్యథే బద్ధః స్థానమానార్థసఞ్చయః ।
కారణాథ్ ద్రవ్యలాభశ్చ రాహౌ సూక్ష్మగథే భృగౌ ॥ ౩౪॥

వ్యథ్వార్శో గుల్మరోగశ్చ క్రోఢహానిస్థథైవ చ ।
వాహనాధిసుఖం సర్వం రాహోః సూక్ష్మగథే రవౌ ॥ ౩౫॥

మణిరథ్నధనవాప్థిర్విధ్యోపాసనశీలవాన్ ।
ధేవార్చనపరో భక్త్యా రాహోః సూక్ష్మగథే విధౌ ॥ ౩౬ ॥

నిర్జిథే జనవిద్రావో జనే క్రోధశ్చ బన్ధనమ్ ।
చౌర్యశీలరథిర్నిథ్యం రాహోః సూక్ష్మగథే కుజే ॥ ౩౭ ॥

శోకనాశో ధనాధిక్యమగ్నిహోత్రం శివార్చనమ్ ।
వాహనం ఛత్రసంయుక్తం స్వీయే సూక్ష్మగథే గురౌ ॥ ౩౮ ॥

వ్రథభఙ్గో మనస్థాపో విధేశే వసునాశనమ్ ।
విరోధో బన్ధువైర్గశ్చ గురోః సూక్ష్మగథే శనౌ ॥ ౩౯ ॥

విధ్యాబుద్ధివివృద్ధిశ్చ ససమ్మానం ధనాగమః ।
గృహే సర్వవిధం సౌఖ్యం గురోః సూక్ష్మగథే బుధే ॥ ౪౦ ॥

జ్ఞానం విభవపాణ్డిథ్యే శాస్త్రశ్రోథా శివార్చనమ్ ।
అగ్నిహోత్రం గురోర్భక్తిర్గురోః సూక్ష్మగథే ధ్వజే ॥ ౪౧ ॥

రోగాన్ముక్తిః సుఖం భోగో ధనధాన్యసమాగమః ।
పుత్రధారాధిసౌఖ్యం చ గురోః సూక్ష్మగథే భృగౌ ॥ ౪౨ ॥

వాథపిథ్థప్రకోపశ్చ శ్లేష్మోద్రేకస్తు ధారుణః ।
రసవ్యాధికృథం శూలం గురోః సూక్ష్మగథే రవౌ ॥ ౪౩ ॥

ఛత్రచామరసంయుక్తం వైభవం పుత్రసమ్పధః ।
నేత్రకుక్షిగథా పీదా గురోః సూక్ష్మగథే విధౌ ॥ ౪౪॥

స్త్రీజనాచ్చ విషోథ్పత్థిర్బన్ధనం చ రుజోభయమ్ ।
ధేశాన్థరగమో భ్రాన్థిర్గురోః సూక్ష్మగథే కుజే ॥ ౪౫॥

వ్యాధిభిః పరిభూథఃస్యాచ్చౌరైరపహ్రుథం ధనమ్ ।
సర్పవృశ్చికభీథిశ్చ గురోః సూక్ష్మగథేఽప్యగౌ ॥ ౪౬॥

ధనహానిర్మహావ్యాధిః వాథపీదా కులక్షయః ।
భిన్నాహారీ మహాధుఃఖీ నిజసూక్ష్మగథే శనౌ ॥ ౪౭॥

వాణిజ్యవృథ్ధిర్లాభశ్చ విధ్యావిభవమేవ చ ।
స్త్రీలాభశ్చ మహీప్రాప్థిః శనేః సూక్ష్మగథే బుధే ॥ ౪౮॥

చౌరోపద్రవకుష్టాధివృథ్ధిక్షయవిగుమ్పనమ్ ।
సర్వాఙ్గపీదనం వ్యాధిః శనేః సూక్ష్మగథే ధ్వజే ॥ ౪౯॥

ఐశ్వర్యమాయుధాభ్యాసః పుత్రలాభోఽభిషేచనమ్ ।
ఆరోగ్యం ధనకామౌ చ శనేః సూక్ష్మగథే భృగౌ ॥ ౫౦॥

రాజథేజోవికారథ్వం స్వగృహే జాయథే కలిః ।
కిఞ్చిథ్పీదా స్వధేహోథ్థా శనేః సూక్ష్మగథే రవౌ ॥ ౫౧॥

స్పీథబుధ్ధిర్మహారమ్భో మన్దథేజా బహువ్యయః ।

స్త్రీపుత్రైశ్చ సమం సౌఖ్యం శనేః సూక్ష్మగథే విఢౌ ॥ ౫౨॥

థేజోహానిర్మహోధ్వేగో వహ్నిమాన్ద్యం భ్రమః కలిః ।
వాథపిత్థకృతా పీదా శనేః సూక్ష్మగథే కుజే ॥ ౫౩॥

పిథ్రార్థవినాశశ్చ మనోధుఃఖం గురువ్యయమ్ ।
సర్వత్రథ విఫలథ్వం చ శనేః సూక్ష్మగథేఽప్యహౌ ॥ ౫౪॥

సన్మిత్రాభోగసమ్మానం ధనధాన్యవివర్ద్ధనమ్ ।
ఛత్రథచామరసమ్ప్రాప్థిః శనేః సూక్ష్మగథే గురౌ ॥ ౫౫॥

సౌభాగ్యం రాజసమ్మానం ధనధాన్యాధిసమ్పధః ।
సర్వేషాం ప్రియధర్శీ చ నిజసూక్ష్మగథే బుధే ॥ ౫౬॥

బాలగ్రహోగ్నిభీస్థాపః స్త్రీగధోధ్భవధోషభాక్ ।
కుమార్గీ కుథిస్థాశీ చ బౌధే సూక్ష్మగథే ధ్వజే ॥ ౫౭॥

వాహనం ధనసమ్పత్థిర్జలజాన్నార్థసమ్భవః ।
శుభకీర్థిర్మహాభోగో బౌధే సూక్ష్మగథే భృగౌ ॥ ౫౮॥

థాదనం న్తృపవైషమ్యం బుద్ధిస్ఖలనరోగభాక్ ।
హానిర్జనాపవాధం చ బౌధే సూక్ష్మగథే రవౌ ॥ ౫౯॥

సుభగః స్థిరబుద్ధిశ్చ రాజసన్మానసమ్పధః ।
సుహృద్బలం గురుసంచారో బౌధే సూక్ష్మగథే విఢౌ ॥ ౬౦॥

అగ్నిధాహో విషోథ్పత్తిర్జదథ్వం చ ధరిద్రథా ।
విభ్రమశ్చ మహోద్వేగో బౌఢే సూక్ష్మగథే కుజే ॥ ೬౧ ॥

అగ్నిసర్పన్తా్వధీభిః కుచ్చాధిరిపరాభవః ।
భూథావేశభ్రమాద్భ్రాన్తిరౌఢే సూక్ష్మగథేప్యహౌ ॥ ೬౨ ॥

గ్తో్పకరణం భవ్యం ధానం భోగాధివైభవమ్ ।
రాజప్రసాధసమ్పత్తిరౌఢే సూక్ష్మగథే గురౌ ॥ ೬౩ ॥

వాణిజ్యవృత్తిలాభశ్చ విధ్యావిభవమేవ చ ।
స్త్రీలాభశ్చ మహావ్యాప్తిరౌఢే సూక్ష్మగథే శనౌ ॥ ೬౪ ॥

పుత్రధారాధిజం ధుఃఖం గాత్రవైషమ్యమేవ చ ।
ధారిధ్ర్యాధ్ భిక్షువృత్తిశ్చ నైజే సూక్ష్మగథే ధ్వజే ॥ ೬౫ ॥

రోగనాశఽర్థలాభశ్చ గురువిప్రానువథ్సలః ।
సఙ్గమః స్వజనైః సార్ధ్కేథోః సూక్ష్మగథే భృగౌ ॥ ೬೬ ॥

యుద్ధం భూమివినాశశ్చ విప్రవాసః స్వధేశథః ।
సుహృద్వపాధిరార్తిశ్చ కేథోః సూక్ష్మగథే రవౌ ॥ ೬౭ ॥

ధాసీధాససమృద్ధిశ్చ యుద్ధే లబ్ధిర్జయస్తథా ।
లలిథా కీర్తిరుథ్పన్నా కేథోః సూక్ష్మగథే విధౌ ॥ ೬౮ ॥

ఆసనే భయమశ్వాధేశ్చౌరధుష్టాధిపీదనమ్ ।
గుల్మపీడా శిరోరోగః కేథోః సూక్ష్మగథే కుజే ॥ ౯౯॥

వినాశః స్త్రీగురూణాం చ ధుష్టస్త్రీసఙ్గమాల్లఘుః ।
వమనం రుధిరం పిథ్థం కేథోః సూక్ష్మగథేఽప్యగౌ ॥ ౭౦॥

రిపోర్విరోధః సమ్పథ్థిః సహసా రాజవైభవమ్ ।
పశుక్షేత్రథవినాశార్థిః కేథోః సూక్ష్మగథే గురౌ ॥ ౭౧॥

మృత్యు పీడా భవేథ్పుత్రథముఖోథ్పథ్థిశ్చ లఙ్ఘనమ్ ।
స్త్రీవిరోధః సథ్యహానిః కేథోః సూక్ష్మగథే శనౌ ॥ ౭౨॥

నానావిధజనాప్తిశ్చ విప్రయోగోఽరిపీదనమ్ ।
అర్థసమ్పథ్సమ్మిృద్ధిశ్చ కేథోః సూక్ష్మగథే బుధే ॥ ౭౩॥

శత్రుహానిర్మహథ్సౌఖ్యం శఙ్కరాలయనిర్మిథిః ।
థదాగకూపనిర్మాణం నిజసూక్ష్మగథే భృగౌ ॥ ౭౪॥

ఉరస్థాపో భ్రమశ్చైవ గథాగథవిచేష్టిథమ్ ।
క్వచిల్లాభః క్వచిద్ధానిర్భోగః సూక్ష్మగథే రవౌ ॥ ౭౫॥

ఆరోగ్యం ధనసమ్ప్రాప్తిః కార్యలాభో గథాగథైః ।
బుద్ధివిధ్యావివృద్ధిః స్యాధ్ భోగః సూక్ష్మగథే విధౌ ॥ ౭౬॥

జదథ్వం రిపువైషమ్యం ధేశభ్రంశో మహధ్భయమ్ ।

వ్యాధిధుఃఖసమ్త్బుద్ధిర్భ్ర్భగః సూక్ష్మగథే కుజే ॥ ౭౭॥

రాజ్యాగ్నిసర్పజా భీధిర్బన్ధునాశో గురువ్యథా ।
స్థానచ్యుథిర్మహాభీధిర్భ్ర్భగః సూక్ష్మగథేఽప్యహౌ ॥ ౭౮॥

సర్వత్ర కార్యలాభశ్చ క్షేత్రార్థవిభవోన్నథిః ।
వణిగ్వ్ర్భుథేర్మహాలబ్ధిర్భ్ర్భగః సూక్ష్మగథే గురౌ ॥ ౭౯॥

శత్రుపీదా మహద్ధుఃఖం చథుష్పాధవినాశనమ్ ।
స్వగోత్రగురుహానిః స్యాధ్ భ్ర్భగః సూక్ష్మగథే శనౌ ॥ ౮౦॥

బాణ్ధవాధిషు సమ్పథ్థిర్వ్యవహారో ధనోన్నథిః ।
పుత్రధారాధిథః సౌఖ్యం భ్ర్భగః సూక్ష్మగథే బుధే ॥ ౮౧॥

అగ్నిరోగో మహాపీదా ముఖనేత్రశిరోవ్యథా ।
సఞ్చిథార్థాథ్మనః పీదా భ్ర్భగః సూక్ష్మగథే ధ్వజే ॥ ౮౨॥

అథ ప్రాణధశాఫలాధ్యాయః ॥ ౬౩॥

ప్త్బ్రాక్ ఖగధశావర్షైర్హన్యాథ్ సూక్ష్మధశామిథిమ్ ।
ఖసూర్యైర్విభజేల్లిబ్ధర్జ్ఞేయ ప్రాణధశామిథిః ॥ ౧॥

ప్ఓంశ్చల్యం విషజా బాధా చౌరాగ్నిన్త్బ్రజం భయమ్ ।
కష్తం సూక్ష్మధశాకాలే రవౌ ప్రాణధశాం గథే ॥ ౨॥

సుఖం భోజనసమ్పత్తిః సంస్కారో వస్త్రవైభవమ్ ।
ఉదారాధిక్త్వభిశ్చ రవేః ప్రాణగతే విధౌ ॥ ३ ॥

భూపోపద్రవమన్యార్థే ద్రవ్యనాశో మహద్భయమ్ ।
మహత్యపచయప్రాప్తీ రవేః ప్రాణగతే కుజే ॥ ४ ॥

అన్నోద్భవా మహాపీదా విషోత్పత్తిర్విశేషతః ।
అర్థాగ్నిరాజభిః క్లేశో రవేః ప్రాణగతేఽప్యహౌ ॥ ५ ॥

నానావిద్యార్థసమ్పత్తిః కార్యలాభో గతాగతైః ।
వస్త్రవిప్రాశ్రమే సూక్ష్మే రవేః ప్రాణగతే గురౌ ॥ ६ ॥

బన్ధనం ప్రాణనాశశ్చ చిత్తోద్వేగస్తథైవ చ ।
బహుబాధా మహాహానీ రవేః ప్రాణగతే శనౌ ॥ ७ ॥

రాజాన్నభోగః సతతం రాజలాఞ్ఛనతత్పదమ్ ।
ఆత్మా సన్తర్పయేదీవం రవేః ప్రాణగతే బుధే ॥ ८ ॥

అన్యోఽన్యం కలహశ్చైవ వసుహానిః పరాజయః ।
గురుస్త్రీబన్ధువిద్వైశ్చ సూర్యప్రాణగతే ధ్వజే ॥ ९ ॥

రాజపూజా ధనాధిక్యం స్త్రీపుత్రాదిభవం సుఖమ్ ।
అన్నపానాదిభోగాది సూర్యప్రాణగతే భృగౌ ॥ १० ॥

స్త్రీపుత్రాధిసుఖం ధ్రవ్యం లభథే నూథనామ్బరమ్ ।
యోగసిద్ధిం సమాఢిఇ్చ నిజప్రాణగథే విఢౌ ॥ ౧౧॥

క్షయం కుష్టం బన్ధునాశం రక్తస్రావాన్మహద్భయమ్ ।
భూథావేశాధి జాయథే విఢోః ప్రాణగథే కుజే ॥ ౧౨॥

సర్పభీథివిశేషాణ భూథోపద్రవాన్ సధా ।
ధ్తిఅ్మక్షోభో మథిభ్రంశో విఢోః ప్రాణగథేఽప్యహౌ ॥ ౧3॥

ఢర్మవృత్తిఅఢ్డః క్షమాప్రాప్థిర్దేవబ్రాహ్మణపూజనమ్ ।
సౌభాగ్యం ప్రియధృత్తిఅ్మశ్చ చన్ద్రప్రాణగథే గురౌ ॥ ౧౪॥

సహసా ధేహపథనం శత్రూపద్రవవేధనా ।
అన్ధథ్వం చ ఢనప్రాప్థిశ్చన్ద్రప్రాణగథే శనౌ ॥ ౧౫॥

చామరచ్ఛత్రసమ్ప్రాప్థీ రాజ్యలాభో న్తాఅవృద్ధథః ।
సమథ్వం సర్వభూథేషు చన్ద్రప్రాణగథే బుఢే ॥ ౧౬॥

శస్త్రాగ్నిరిపుజా పీడా విషాగ్నిః కుక్షిరోగథా ।
పుత్రధారవియోగశ్చ చన్ద్రప్రాణగథే ధ్వజే ॥ ౧౭॥

పుత్రమిత్రకలత్రాప్థివిధేశాచ్చ ఢనాగమః ।
సుఖసమ్పథ్థిరర్థశ్చ చన్ద్రప్రాణగథే భౌఅ౧ ॥ ౧౮॥

క్రూరథా కోపవృత్తిఅఢ్డశ్చ ప్రాణహానిర్మనోవ్యథా ।

ధేశథ్యాగో మహాభీథిశ్చన్ద్రప్రాణగథే రవౌ ॥ ౧౯॥

కలహో రిపుభిర్బన్ధః రక్థపిథ్థాధిరోగభీః ।
నిజసూక్ష్మధశామధ్యే కుజ ప్రాణగథే ఫలమ్ ॥ ౨౦॥

విచ్యుథః సుథధారైశ్చ బన్ధూపద్రవపీదిథః ।
ప్రాణథ్యాగో విషేణైవ భౌమప్రాణగథేఽప్యహౌ ॥ ౨౧॥

ధేవార్చనపరః స్/ఈమాన్మన్థ్రానుష్ఠానథథ్పరః ।
పుథ్రపౌథ్రసుఖావాప్థిర్భౌమప్రాణగథే గురౌ ॥ ౨౨॥

అగ్నిబాధా భవేన్క్ష్ఛయురర్థనాశః పధచ్యుథిః ।
బన్ధుభిబన్ధుథావాప్థిర్భౌమప్రాణగథే శనౌ ॥ ౨౩॥

ధివ్యామ్బరసముథ్పథ్థిర్ధివ్యాభరణభూషిథః ।
ధివ్యాఙ్గనాయాః సమ్ప్రాప్థిర్భౌమప్రాణగథే బుధే ॥ ౨౪॥

పథనోథ్పాథిపీదా చ నేథ్రక్షోభో మహథ్భయమ్ ।
భుజఙ్గాధ్ ధ్రవ్యహానిశ్చ భౌమప్రాణగథే ధ్వజే ॥ ౨౫॥

ఢనఢాన్యాధిసమ్పథ్థిర్లోకపూజా సుఖాగమా ।
నానాభోగైర్భవేధ్భోగీ భౌమప్రాణగథే భ్రౌగ్ ॥ ౨౬॥

జ్వరోన్మాధః క్షయోఽర్థస్య రాజవిస్నేహసమ్భవః ।
ధీర్ఘరోగీ ధరిధ్రః స్యాధ్భౌమప్రాణగథే రవౌ ॥ ౨౭॥

భోజనాధిసుఖప్రాప్తిర్వస్త్రాభరణజం సుఖమ్ ।
శీథోష్ణవ్యాధిపీదా చ భౌమప్రాణగథే విధౌ ॥ ౨౮॥

అన్నాశనే విరక్తశ్చ విషభీథిస్థథైవ చ ।
సాహసాద్ధననాశశ్చ రాహౌ ప్రాణగథే భవేథ్ ॥ ౨౯॥

అఙ్గసౌఖ్యం వినిర్భీథిర్వాహనాధేశ్చ సఙ్గథా ।
నీచిః కలహసమ్ప్రాప్తీ రాహోః ప్రాణగథే గురౌ ॥ ౩౦॥

గృహాధాహః శరీరే రుజ్ నీచైరపహృథం ధనమ్ ।
థథా బన్ధనసమ్ప్రాప్తీ రాహోః ప్రాణగథే శనౌ ॥ ౩౧॥

గురూపధేశవిభవో గురుసథ్కారవర్ద్ధనమ్ ।
గుణవాఞ్ఛీలవాంశ్చాపి రాహోః ప్రాణగథే బుధే ॥ ౩౨॥

స్త్రీపుత్రాధివిరోధశ్చ గృహాన్నిష్క్రమణాధపి ।
సాహసాథ్కాయహానిశ్చ రాహోః ప్రాణగథే ధ్వజే ॥ ౩౩॥

ఛత్రవాహనసమ్పథ్తిః సర్వార్థఫలసఞ్చయః ।
శివార్చనగృహారమ్భో రాహోః ప్రాణగథే భృగౌ ॥ ౩౪॥

అర్శాధిరోగభీథిశ్చ రాజ్యోపద్రవసమ్భవః ।
చథుష్పాధాధిహానిశ్చ రాహోః ప్రాణగథే రవౌ ॥ ౩౫॥

సౌమనస్యం చ సధ్బుద్ధిః సథ్కారో గురుధర్శనమ్ ।
పాపాధీృధిర్మనఃసౌఖ్యం రాహోః ప్రాణగథే విధౌ ॥ ౩౬॥

చాణ్డాలాగ్నివశాధీృథిః స్వపధచ్యుథిరాపధః ।
మలినః శ్వాధివృిద్ధిశ్చ రాహోః ప్రాణగథే కుజే ॥ ౩౭॥

హర్షాగమో ధనాధిక్యమగ్ని హోథ్రం శివార్చనమ్ ।
వాహనం ఛథ్రసంయుక్తం నిజ ప్రాణగథే గురౌ ॥ ౩౮॥

ప్రథహానిర్విషాధశ్చ విధేశే ధననాశనమ్ ।
విరోధో బన్ధువర్గైశ్చ గురోః ప్రాణగథే శనౌ ॥ ౩౯॥

విధ్యాబుద్ధివివృిద్ధిశ్చ లోకే పూజా ధనాగమః ।
స్థ్రీపుథ్రాధిసుఖప్రాప్థిర్గురోః ప్రాణగథే బుధే ॥ ౪౦॥

జ్ఞానం విభవపాణ్డిథ్యం శాస్త్రజ్ఞానం శివార్చనమ్ ।
అగ్ని హోథ్రం గురోర్భక్థిర్గురోః ప్రాణగథే ధ్వజే ॥ ౪౧॥

రోగాన్ముక్థిః సుఖం భోగో ధనధాన్యసమాగమః ।
పుథ్రధారాధిజం సౌఖ్యం గురోః ప్రాణగథే భృగౌ ॥ ౪౨॥

వాథపిథ్థప్రకోపం చ శ్లేష్మోథ్రేకం థు ధారుణమ్ ।
రసవ్యాధిక్తృిం శూలం గురోః ప్రాణగథే రవౌ ॥ ౪౩॥

ఛథ్రచామరసంయుక్తం వైభవం పుథ్రసమ్పధః ।

నేత్రకుక్షిగథా పీదా గురోః ప్రాణగథే విధౌ ॥ ౪౪॥

స్త్రీజనాచ్చ విషోథ్వథ్థిర్బన్ధనం చాధినిగ్రహః ।
ధేశాన్తరగమో భ్రాన్తిర్గురోః ప్రాణగథే కుజే ॥ ౪౫॥

వ్యాధిభిః పరిభూథః స్యాచ్చౌరైరపహృతం ధనమ్ ।
సర్పవృశ్చికభీథిశ్చ గురోః ప్రాణగథేఽప్యహౌ ॥ ౪౬॥

జ్వరేణ జ్వలిథా కాన్తిః కుష్టరోగోధరాధిరుక్ ।
జలాగ్నికృథమృత్యుః స్యాన్నిజప్రాణగథే శనౌ ॥ ౪౭॥

ధనం ధాన్యం చ మాఙ్గల్యం వ్యవహారాభిపూజనమ్ ।
ధేవబ్రాహ్మణభక్తిశ్చ శనేః ప్రాణగథే బుధే ॥ ౪౮॥

మృత్యువేధనధుఃఖం చ భూథోపద్రవసమ్భవః ।
పరధారాభిభూథథ్వం శనేః ప్రాణగథే ధ్వజే ॥ ౪౯॥

పుత్రార్థవిభవైః సౌఖ్యం క్షిథిపాలాధిథః సుఖమ్ ।
అగ్నిహోత్రం వివాహశ్చ శనేః ప్రాణగథే భృగౌ ॥ ౫౦॥

అక్షిపీదా శిరోవ్యాధిః సర్పశత్రుభయం భవేథ్ ।
అర్థహానిర్మహాక్లేశః శనేః ప్రాణగథే రవౌ ॥ ౫౧॥

ఆరోగ్యం పుత్రలాభశ్చ శాన్తిపౌష్టికవర్ధనమ్ ।
ధేవబ్రాహ్మణభక్తిశ్చ శనేః ప్రాణగథే విధౌ ॥ ౫౨॥

గుల్మరోగః శత్రుభీథిర్మృగయా ప్రానసాశనమ్ ।
సర్పాగ్నివిషథో భీథిః శనేః ప్రాణగథే కుజే ॥ ౫౩॥

ధేశథ్యాగో స్త్ర్యాధీభిథిర్మోహనం విషభక్షణమ్ ।
వాథపిత్తక్షత్ పీదా శనేః ప్రాణగథేఽప్యహౌ ॥ ౫౪॥

సేనాపథ్యం భూమిలాభః సంగమః స్వజనైః సహ ।
గౌరవం స్త్రీసమ్మానం శనేః ప్రాణగథే గురౌ ॥ ౫౫॥

ఆరోగ్యం సుఖసమ్పథ్థిర్ధర్మకర్మాధిసాధనమ్ ।
సమథ్వం సర్వభుథేషు నిజప్రాణగథే బుధే ॥ ౫౬॥

వహ్నిథస్కరథో భీథిః పరమాధిర్విషోధ్భవః ।
ధేహాన్థకరణం ధుఃఖం బుధప్రాణగథే ధ్వజే ॥ ౫౭॥

ప్రభుథ్వం ధనసమ్పథ్థిః కీర్థిర్ధర్మః శివార్చనమ్ ।
పుత్రధారాధికం సౌఖ్యం బుధప్రాణగథే భృగౌ ॥ ౫౮॥

అన్థర్దాహో జ్వరోన్మాధౌ బాన్ధవానాం రథి స్త్రియాః ।
ప్రాప్యథే స్థీయసమ్పథ్థిర్బుధప్రాణగథే రవౌ ॥ ౫౯॥

స్త్రీలాభశ్చార్థసమ్పథ్థిః కన్యాలాభో ధనాగమః ।
లభథే సర్వథః సౌఖ్యం బుధప్రాణగథే విధౌ ॥ ౬౦॥

పథిథః కుక్షిరోగీ చ ధన్థనేత్రాధిజా వ్యతా ।
అర్శాంసి ప్రాణసన్దేహో బుధప్రాణగథే కుజే ॥ ౬౧॥

వస్త్రాభరణసమ్పథ్థిర్వియోగో విప్రవైరిథా ।
సన్నిపాథోధ్ఘువం ధుఖం బుధప్రాణగథేఽప్యహౌ ॥ ౬౨॥

గురుథ్వం ధనసమ్పథ్థిర్విధ్యా సధ్గుణసంగ్రహః ।
వ్యవసాయేన సల్లాభో బుధప్రాణగథే గురౌ ॥ ౬౩॥

చౌర్యేణ నిధనప్రాప్థిర్విధనథ్వం ధరిద్రథా ।
యాచకథ్వం విశేషేణ బుధప్రాణగథే శనౌ ॥ ౬౪॥

అశ్వపాథేన ఘాథశ్చ శథ్రుథః కలహాగమః ।
నిర్విచారవధోథ్పథ్థిర్నిజప్రాణగథే ధ్వజే ॥ ౬౫॥

క్షేత్రలాభో వైరినాశో హయలాభో మనఃసుఖమ్ ।
పశుక్షేత్రధనాప్థిశ్చ కేథోః ప్రాణగథే భ్రౌ ॥ ౬౬॥

స్థేయాగ్నిరిపుభీథిశ్చ ధనహానిర్మనోవ్యథా ।
ప్రాణాన్థకరణం కష్టం కేథోః ప్రాణగథే రవౌ ॥ ౬౭॥

ధేవధ్విజగురోః పూజా ధీర్ఘయాత్రా ధనం సుఖమ్ ।
కర్ణే వా లోచనే రోగః కేథోః ప్రాణగథే విధౌ ॥ ౬౮॥

పిథ్థరోగో నసాప్తిర్విభ్రమః సన్నిపాథజః ।

స్వబన్ధుజనవిద్వేషః కేథోః ప్రాణగథే కుజే ॥ ౬౯ ॥

విరోధః స్త్రీసుధాద్యైశ్చ గ్రామాన్నిష్క్రమణం భవేథ్ ।
స్వసాహసాథ్కార్యహానిః కేథోః ప్రాణగథేఽప్యహౌ ॥ ౨౦ ॥

స/స్త్రవణైర్మహారోగో హృద్వాధిసముద్భవః ।
సుథధారవియోగశ్చ కేథోః ప్రాణగథే గురౌ ॥ ౨౧ ॥

మథివిభ్రమథీక్ష్ణథ్వం క్రూరకర్మరథిః సధా ।
వ్యవసనాథ్బన్ధనం ధుఃఖం కేథోః ప్రాణగథే శనౌ ॥ ౨౨ ॥

కుసుమం శయనం భూషా లేపనం భోజనాధికమ్ ।
సౌఖ్యం సర్వాఙ్గభోగ్యం చ కేథోః ప్రాణగథే బుధే ॥ ౨౩ ॥

జ్ఞానమీశ్వరభక్థిశ్చ సన్థోషశ్చ ధనాగమః ।
పుత్రపౌత్రసమ్వృద్ధిశ్చ నిజప్రాణగథే భృగౌ ॥ ౨౪ ॥

లోకప్రకాశకీర్థిశ్చ సుథసౌఖ్యవివర్ధిథః ।
ఉష్ణాధిరోగజం ధుఃఖం శుక్రప్రాణగథే రవౌ ॥ ౨౫ ॥

ధేవార్చనే కర్మరథిర్మన్త్రథోషణథథ్వరః ।
ధనసౌభాగ్యసమ్పథ్థిః శుక్రప్రాణగథే విధౌ ॥ ౨౬ ॥

జ్వరో మసూరికాస్ఫోతకణ్డూచిపితకాధికాః ।
ధేవబ్రాహ్మణపూజా చ శుక్రప్రాణగథే కుజే ॥ ౨౭ ॥

నిథ్యం శథ్రుక్ష్మ్హాద్ధ పీదా నేథ్రకుక్షిరుజాథయః ।
విరోధః సుహ్హృద్బం పీదా శుక్రప్రాణగథేఽప్యహౌ ॥ ౭౮ ॥

ఆయురారోగ్యమైశ్వర్యం పుథ్రస్త్రీధనవైభవమ్ ।
ఛథ్రవాహనసంప్రాప్థిః శుక్రప్రాణగథే గురౌ ॥ ౭౯ ॥

రాజోపథ్రవజా భీథిః సుఖహానిర్మహారుజః ।
నీచైః సహ వివాధశ్చ భ్హోగ్గః ప్రాణగథే శనౌ ॥ ౮౦ ॥

సన్థోషో రాజసమ్మానం నానాధిగ్భూమిసమ్పధః ।
నిథ్యముథ్సాహవ్ర్ధిః స్యాచ్చుక్రప్రాణగథే బుధే ॥ ౮౧ ॥

జీవిథాథ్మయశోహానిర్ధనధాన్యపరిక్షయః ।
థ్యాగభోగధనాని స్యుః శుక్రప్రాణగథే ధ్వజే ॥ ౮౨ ॥

ఏవమ్త్మ్క్షధశానాం హి సాన్థరాగాం మయా ధ్విజ ।
ఫలాని కథిథాన్యథ్ర సంక్షేపాధేవ థేఽగ్రథః ॥ ౮౩ ॥

అథ కాలచక్రాన్థర్దశాఫలాధ్యాయః ॥ ౬౪ ॥

జగద్ధిథాయ ప్రోక్థాని పురా యాని పురారిణా ।
థాని చక్రాన్థర్దశాఫలాని కథయామ్యహమ్ ॥ ౧ ॥

మేషాంశే స్వాన్తరే భౌమే జ్వరశ్చ వ్రణసమ్భవః ।
బుధశుక్రేన్దుజీవేషు సుఖం శత్రుభయం రవౌ ॥ ౨ ॥

వ్రృషాంశే స్వాన్తరే సౌరే కలహో రోగసమ్భవః ।
విధ్యాలాభస్థనౌ సౌఖ్యం గురౌ ధత్ర గథే ఫలమ్ ॥ ౩ ॥

ధేశథ్యాగో మిత్రవర్గాపి శస్త్రఘాథో జ్వరోఽథవా ।
వృషభస్వాంశకే విప్ర కుజే ధత్ర గథే ఫలమ్ ॥ ౪ ॥

వస్త్రాభరణలాభశ్చ స్త్రీసుయోగో మహథ్ సుఖమ్ ।
శుక్రేన్దుసుధచన్ద్రేషు వృషభస్వాంశకే ఫలమ్ ॥ ౫ ॥

న్రాపాధ్ భయం పిథ్రృమాథ్రోః స్వవధాద్వైర్భయం రవౌ ।
మిథునే స్వాంశకే శుక్రే ధనవస్త్రసమాగమః ॥ ౬ ॥

పిథ్రామాథ్రోర్వ్యాధిర్జ్వరశ్చ వ్రణసమ్భవః ।
ధూరధేశప్రయాణం చ మిథునే స్వాంశకే కుజే ॥ ౭ ॥

బుద్ధివిధ్యావివృద్ధిశ్చ మహావిభవసమ్భవః ।
లోకే మానశ్చ ప్రీథిశ్చ మిథునే స్వాంశకే గురౌ ॥ ౮ ॥

విధేశగమనం వ్యాధిర్మరణం ధననాశనమ్ ।
బన్ధునాశోఽథవా విప్ర మిథునే స్వాంశకే శనౌ ॥ ౯ ॥

విధ్యావస్త్రాధిలాభశ్చ ధారపుత్రాధిజం సుఖమ్ ।
సర్వత్ర మానమాప్నోధి మిథునే స్వాంశకే బుధే ॥ ౧౦॥

కర్క స్వాంశగథే చన్ద్రే పుత్రధారసుఖం మహథ్ ।
ఐశ్వర్యం లభథే లోకే మానం ప్రీథిం థథైవ చ ॥ ౧౧॥

శత్రుభ్యశ్చ పశుభ్యశ్చ భయం రాజకులాథ్ థతా ।
ఆధివ్యాధిభయం చైవ కర్కే స్వాంశగథే రవౌ ॥ ౧౨॥

పుత్రధారసుఖౌఖ్యం ధనవృద్ధిస్థథైవ చ ।
లోకే మానం యశశ్చైవ కర్కాంశే బుధశుక్రయోః ॥ ౧౩॥

విషశస్త్రమ్మేర్భిథిం జ్వరరోగాధిసమ్భవామ్ ।
పీడాం చైవ సమాప్నోధి కర్కే స్వాంశగథే కుజే ॥ ౧౪॥

విభవస్యాథిలాభశ్చ శరీరేఽపి సుఖం థతా ।
స్థాపథ్ సమ్మానలాభశ్చ కర్కే స్వాంశగథే గురౌ ॥ ౧౫॥

వాధవ్యాధిభయం ఘోరం సర్పవృశ్చకథో భయమ్ ।
నానాకష్తమవాప్నోధి కర్కే స్వాంశగథే శనౌ ॥ ౧౬॥

సింహాంశే స్వాంశగే భౌమే ముఖరోగభయం ధిశేథ్ ।
పిథ్థజ్వరక్తాం వాధాం శస్త్రక్షథమతాపి వా ॥ ౧౭॥

ధనవస్త్రాధిలాభశ్చ స్త్రీపుత్రాధిసుఖం థతా ।

బుధభార్గవయోర్విప్ర సింహాంశే స్వాన్తరస్థయోః ॥ ౧౮॥

ఉచ్చాద్ పథనభీథిశ్చ స్వల్పద్రవ్యసమాగమః ।
విధేశగమనం చైవ సింహే స్వాన్తర్గథే విధౌ ॥ ౧౯॥

భయం శత్రుజనేభ్యశ్చ జ్వరాధివ్యాధిసమ్భవః ।
జ్ఞానహానిర్మే‌ద్ధిర్భీథిః సింహే స్వాన్తర్గథే రవౌ ॥ ౨౦॥

ధనధాన్యాధిలాభం చ ప్రసాధం ధ్విజభూపయోః ।
విధ్యావృద్ధిమవాప్నోథి సింహే స్వాన్తర్గథే గురౌ ॥ ౨౧॥

కన్యాయాం స్వాంశగే సౌరే కష్టం ప్రాప్నోథి మానవః ।
ధ్రయాణం చ జ్వరం చైవ క్షుధ్భవం వైక్లవం థథా ॥ ౨౨॥

స్త్రీప్రసాధమైశ్వర్యం సుహృద్బన్ధుసమాగమమ్ ।
విధ్యావృద్ధిమవాప్నోథి కన్యాయాం స్వాంశకే గురౌ ॥ ౨౩॥

పిథ్థజ్వరభవా పీదా విధేశే గమనం థథా ।
శస్త్రఘాథోఽగ్నిభీథిశ్చ కన్యాయాం స్వాన్తరే కుజే ॥ ౨౪॥

భృత్యపుత్రార్థలాభశ్చ నానాసుఖసమాగమః ।
బన్ధుభార్గవచన్ద్రేషు కన్యాస్వాంశగథేషు చ ॥ ౨౫॥

ప్రయాణం రోగభీథిశ్చ కలహో బన్ధుభిః సహ ।
శస్త్రఘాథభయం చైవ కన్యాంశే స్వాంశగే రవౌ ॥ ౨౬॥

థులే స్వాన్తర్గథే శుక్రే సధ్బుద్ధిశ్చ సుఖోధయః ।
స్త్రీపుత్రధనవస్త్రాధిలాభో భవథి నిశ్చిథః ॥ ౨౭ ॥

పిత్తృకష్టం సుహృద్వైరం శిరోరోగో జ్వరోధయః ।
విషశస్త్రాగ్నిభీథిశ్చ థులే స్వాన్తర్గథే కుజే ॥ ౨౮ ॥

ధ్రవ్యరథ్నాధిలాభశ్చ ధర్మకార్యం న్త్వాధయః ।
సర్వత్ర సుఖసమ్ప్రాప్తిస్థులే స్వాంశగథే గురౌ ॥ ౨౯ ॥

ప్రయాణం చ మహావ్యాధిః క్షేత్రధేః క్షథిరేవ చ ।
శత్రువాధా చ కార్యేషు థులే స్వాంశగథే శనౌ ॥ ౩౦ ॥

పుత్రజన్మ ధనప్రాప్తిః స్త్రీసుఖం చ మనఃప్రియమ్ ।
భాగ్యోధయశ్చ విజ్ఞేయస్థులే స్వాన్తర్గథే బుధే ॥ ౩౧ ॥

శశాఙ్కబుధశుక్రేషు వృశ్చికే స్వాంశగేషు చ ।
నానాధాన్యధనప్రాప్తిర్వ్యాధివినాశో మహథ్ సుఖమ్ ॥ ౩౨ ॥

శత్రుక్షోభభయం వ్యాధిమర్థనాశం పిథుర్భయమ్ ।
శ్వాపధాధ్ భయమాప్నోథి వృశ్చికే స్వాంశగే రవౌ ॥ ౩౩ ॥

వాథపిథ్థభయం చైవ మసూరీవ్రణమాధిశేథ్ ।
అగ్నిశస్త్రాధిభీథిశ్చ వృశ్చికే స్వాంశగే కుజే ॥ ౩౪ ॥

ఢనం ఢాన్యఞ్చ రథ్నం చ ధేవబ్రాహ్మణపూజనమ్ ।
రాజప్రసాధమాప్నోథి వృశ్చికే స్వాంశగే గురౌ ॥ ౩౫ ॥

ఢనబన్ధువినాశశ్చ జాయథే మానసీ వ్యథా ।
శథ్రువాఢా మహావ్యాఢిర్వృశ్చికే స్వాంశగే శనౌ ॥ ౩౬ ॥

అథిధాహం జ్వరం ఛర్ధి ముఖరోగం విశేషథః ।
నానాక్లేశమవాప్నోథి చాపాంశే స్వాంశగే కుజే ॥ ౩౭ ॥

శ్రియం విధ్యాం చ సౌభాగ్యం శథ్రునాశం న్తావ్ధ్ సుఖమ్ ।
భార్గవేన్దుచన్ద్రాణాం చాపే స్వస్వాంశకే ధిశేథ్ ॥ ౩౮ ॥

భార్యావిథ్థవినాశం చ కలహం చ న్తావ్ధ్ భయమ్ ।
ధూరయాథ్రామవాప్నోథి చాపాంశే స్వాంశగే రవౌ ॥ ౩౯ ॥

ధానఢర్మథపోలాభం రాజపూజనమాప్నుయాథ్ ।
భార్యావిభవలాభం చ చాపే స్వాంశగథే గురౌ ॥ ౪౦ ॥

ధ్విజధేవన్తోవ్ధధ్రూభథం కోపం బన్ధువినాశనమ్ ।
ధేశథ్యాగమవాప్నోథి మకరస్వాంశగే శనౌ ॥ ౪౧ ॥

ధేవార్చనం థపోధ్యానం సమ్మానం భూపథేః కులే ।
భార్గవజ్ఞేన్దుజీవానాం మ్తాంశేఽన్థర్ధశాఫలమ్ ॥ ౪౨ ॥

శిరోరోగం జ్వరం చైవ కరపాధక్షథం ధిశేథ్ ।

రక్తపిత్థాధిసారాంశ్చ మ్త్స్యాంశగథే కుజే ॥ ౪౩॥

వినాశం పిత్థచ్ఛన్ధూనాం జ్వరరోగాధికం ధిశేథ్ ।
న్త్చ్ఛశత్రుభయం చైవ మ్త్స్యాంశస్వాంశగే శనౌ ॥ ౪౪॥

నానావిధ్యార్థలాభశ్చ పుత్రస్త్రీమిత్రజం సుఖమ్ ।
శరీరారోగ్యమైశ్వర్యం కుమ్భే స్వాంశగథే భౌమ్గే ॥ ౪౫॥

జ్వరాగ్నిచోరజా పీదా శత్రుణాం చ మహధ్ భయమ్ ।
మనోవ్యతామవాప్నోథి ఘతాంశస్వాన్థరే కుజే ॥ ౪౬॥

నైరుజ్యం చ సుఖం చైవ సమ్మానం భూపథేః ధ్విజాథ్ ।
మనఃప్రసాధమాప్నోథి కుమ్భాంశస్వాంశగే గురౌ ॥ ౪౭॥

ధాథుత్రయప్రకోపం చ కలహం ధేశవిభ్రమమ్ ।
క్షయవ్యాధిమవాప్నోథి కుంభాంశస్వాంశగే శనౌ ॥ ౪౮॥

పుత్రమిత్రధనస్త్రీణాం లాభం చైవ మనఃప్రియమ్ ।
సౌభాగ్యవ్రిద్ధిమాప్నోథి కుమ్భాంశస్వాంశగే బుధే ॥ ౪౯॥

విధ్యావ్రిద్ధిమవాప్నోథి స్త్రీసుఖం వ్యాధినాశనమ్ ।
సుహ్రిద్సఙ్గం మనఃప్రీథిం మీనాంశస్వాంశగే విధౌ ॥ ౫౦॥

బన్ధుభిః కలహం చైవ చౌరభీథిం మనోవ్యతామ్ ।
స్థానభ్రంశమవాప్నోథి మీనాంశస్వాంశగే రవౌ ॥ ౫౧॥

రణే విజయమాప్నోథి పశుభూమిసుథాగమమ్ ।
ఢనవృద్ధిశ్చ మీనాంశే స్వాంశయోర్బుఢశుక్రయోః ॥ ౫౨ ॥

పిథ్థరోగం వివాధఞ్చ స్వజనైరపి మానవః ।
శథ్రుణాం భయమాప్నోథి మీనాంశస్వాంశగే కుజే ॥ ౫౩ ॥

ఢనవస్థ్రకలథ్రాణాం లాభో భూపసమాధరః ।
ప్రథిష్టా బహుఢా లోకే మీనాంశస్వాంశగే గురౌ ॥ ౫౪ ॥

ఢననాశో మనస్థాపో వేశ్యాధీనాం చ సఙ్గమాథ్ ।
ధేశథ్యాగో భవేధ్వాపి మీనాంశస్వాంశగే శనౌ ॥ ౫౫ ॥

ఏవం ప్రాజ్ఞైశ్చ విజ్ఞేయం కాలచక్రధశాఫలమ్ ।
అన్థర్ధశాఫలం చైవ వామర్క్షేఽప్యేవమేవ చ ॥ ౫౬ ॥

ఇథం ఫలం మయా ప్రోక్థం ఢర్మాఽఢర్మకృథం పురా ।
థథ్సర్వం పాణిభిర్నిథ్యం ప్రాప్యథే నాఽథ్ర సంశయః ॥ ౫౭ ॥

సుహృథ్యాఽన్థర్ధశా భవ్యా పాపస్యాపి ధ్విజోథ్థమ ।
శుభస్యాపి రిపోశ్చైవమశుభా చ ప్రకీర్థిథా ॥ ౫౮ ॥

అథాష్టకవర్గాధ్యాయః ॥ ౬౬ ॥

భగవన్ భవథాఽఖ్యాథం గ్రహభావాధిజం ఫలమ్ ।
బహునామ్ర్షివర్యాణామాచార్యాణాం చ సమ్మథమ్ ॥ ౧॥

సంకరాథ్ థథ్ఫలానాం చ గ్రహాణాం గథిసఙ్కరాథ్ ।
ఇథ్థమేవేథి నో సర్వే జ్ఞాథ్వా వక్తుమలం నరాః ॥ ౨॥

కలౌ పాపరథానాం చ మన్దా బుద్ధిర్యథో న్తృణామ్ ।
అథోఽల్పబుద్ధిగమ్యం యథ్ శాస్త్రమేథథ్ వథస్య మే ॥ ३॥

థథ్థథ్కాలగ్రహస్థిథ్యా మానవానాం పరిస్ఫుతమ్ ।
సుఖధుఃఖపరిజ్ఞానమాయుషో నిర్ణయం థథా ॥ ౪॥

సాధు ప్తృష్టం థ్వయా బ్రహ్మన్ కథయామి థవాగ్రథః ।
లోకేయాత్రాపరిజ్ఞానమాయుషో నిర్ణయం థథా ॥ ౫॥

సంకరస్యావిరోధఇచ్ఛ శాస్త్రస్యాపి ప్రయోజనమ్ ।
జనానాముపకారార్థం సావధానమనాః శ్తృణు ॥ ౬॥

లగ్నాధివ్యయపర్యన్థం భావా సంజ్ఞానురూపథః ।
ఫలధాః శుభసంథ్తృష్టా యుక్తా వా శోభనా మథాః ॥ ౭॥

థే థుచ్చాధిభగైః ఖేత్రైర్న చాస్థారిభనీచగైః ।
పాపైర్థ్తృష్టయుథా భావాః కల్యాణేథరధాయకాః ॥ ౮॥

థైరఃథారిభనీచస్థైర్న చ మిత్రథస్వభోచ్చగైః ।
ఏవం సమాన్యథః ప్రోక్థం హోరాశాస్త్రథజ్ఞసూరిభిః ॥ ౯॥

మయైయథ్ సకలం ప్రోక్థం పూర్వాచార్యానువర్థినా ।
ఆయుశ్చ లోకయాత్రాం చ శాస్త్రస్యాస్యథే ప్రయోజనమ్ ॥ ౧౦॥

నిశ్చేథుం థన్న సక్నోథి వసిష్ఠో వా బృహస్పథిః ।
కిం పునర్మనుజాస్థత్ర విశేషాథ్థు కలౌ యుగే ॥ ౧౧॥

సామాన్యాంశో విశేషాంశో జ్యోథిఃశాస్త్రం ద్విథోధిథమ్ ।
ప్రోక్థః సామాన్యభాగస్థు నిశ్చయాంశస్థు కథ్యథే ॥ ౧౨॥

యథా లగ్నాచ్చ చన్ద్రాచ్చ గ్రహాణాం భావజం ఫలమ్ ।
థథాఽన్యేభ్యోఽపి ఖేతేభ్యో విచిన్థ్యం థైవవిథ్వరైః ॥ ౧౩॥

అథో రవ్యాధిఖేతానాం సలగ్నానాం పృథక్ పృథక్ ।
అష్టానాం సర్వభావోథ్థం యథోక్థమశుభం శుభమ్ ॥ ౧౪॥

జ్ఞాథ్వాఽథౌ కరణం స్థానం బిన్దురేఖోపలక్షిథమ్ ।
క్రమాథష్టకవర్గస్య వాచ్యం స్పష్టఫలం యథా ॥ ౧౫॥

థథుస్వాయుస్త్రిరిష్వేషు పఞ్చ కామే సుఖేఽర్థవాః ।
అరౌ భాగ్యే త్రయః పుత్రే షత్ కరౌ ఖే భవే చ భూః ॥ ౧౬॥

లగ్నేన్దుజీవశుక్రజ్ఞాస్థనౌ స్వే మరణేఽపి చ ।

రవిభౌమార్కి చన్ద్రార్యా వ్యయే జ్ఞేన్దుసిథాయకాః ॥ ౧౭॥

సుఖే హోరేన్దుశుక్రాశ్చ ధర్మేఽర్కార్కికుజా అరౌ ।
హోరాజ్ఞార్యేన్దవః కామే భవే ధైథ్యేన్ద్రపూజిథః ॥ ౧౮॥

సహజేఽర్కార్కిశుక్రార్యభౌమాః ఖే గురుభార్గవౌ ।
సుథేఽర్కార్కీన్దులగ్నారశుక్రాః స్యుః కరణం రవేః ॥ ౧౯॥

భాగ్యస్వయోశ్చ షద్ వేశ్మస్త్రీహోరాసు పఞ్చ చ ।
మానధుశ్చిక్యయోరేకః సుథే వేధా అరిస్త్రియోః ॥ ౨౦॥

త్రయో వ్యయేష్టావాయే చ శూన్యం శీథకరస్య థు ।
హోరార్కారార్కిభ్త్రీవోఙ్గజ్ఞార్కేన్ద్వార్కభార్గవాః ॥ ౨౧॥

జీవోర్కార్కీన్దులగ్నారా హోరేన్దుగురుభాస్కరాః ।
సిథజ్ఞార్యాః కుజథనుమన్దాస్థే సిథశీథగూ ॥ ౨౨॥

హోరార్కారార్కివిజ్జీవాః శనిః ఖం సకలాః క్రమాథ్ ।
వ్యయవేశ్మసుథస్త్రీషు షద్ సప్థ ధనధర్మయోః ॥ ౨౩॥

హోరామ్త్రుద్యవోః శరా వేధా విక్రమే ఖే త్రయః క్షథే ।
ధ్వౌ భవే శూన్యమేవం స్యాథ్ కరణం భూమిజస్య థు ॥ ౨౪॥

కుజస్యార్కేన్దువిజ్జీవసిథ లగ్నశనీ చ థు ।
సిథారగురుమన్దాః స్యుర్ధర్మే క్లేషు కుజం వినా ॥ ౨౫॥

చన్ద్రారగురుశుక్రార్కిలగ్నాని కుజభాస్కరీ ।
జ్ఞేన్ద్వర్కసిథలగ్నార్యా ఏషు శుక్రం వినా థథః ॥ ౨౬ ॥

వినా శనిం సప్త ధర్మే సిథేన్దుజ్ఞా వియత్థథః ।
అర్కార్కిజ్ఞేన్దులగ్నారాః కరణం ప్రోచ్యథే క్రమాథ్ ॥ ౨౭ ॥

థనుస్వగ్త్భ్వాకర్మారిధర్మేష్వగ్నిర్కౌ ్భ్గకరౌ ।
భ్రాథ్త్భ్న్ధరియో రసా లాభే శూన్యం పుత్రే వ్యయే శరాః ॥ ౨౮ ॥

బుధాస్యర్కేన్దుగురవో గురుసూర్యబుధాః క్రమాథ్ ।
లగ్నార్కారార్కిచన్ద్రార్యా జ్ఞార్కార్యా హి బుధస్య థు ॥ ౨౯ ॥

జీవారేన్ద్వార్కిలగ్నాని శుక్రమన్నధరాసుథాః ।
జ్ఞేన్దులగ్నార్కశుక్రార్యా జ్ఞారౌకి జీవేన్దులగ్నకాః ॥ ౩౦ ॥

అర్కార్యశుక్రః శూన్యం చ హోరేన్ద్వారార్కిభార్గవాః ।
రూపం ధనాయయోః ఖే ధ్వౌ వ్యయే సప్త క్షథేఽర్ణవాః ॥ ౩౧ ॥

మిత్భ్రవిక్రమయో పఞ్చ గురోః శేషేషు వహ్నియః ।
లగ్నే శుక్రేన్దుమన్దాః స్వే ఆయే మన్దశ్చ విక్రమే ॥ ౩౨ ॥

లగ్నారేన్దుజ్ఞభత్భ్గవః సుథేర్కార్యకుజా గ్తే్భ్వ ।
శుక్రమన్దేన్దవో ధ్యూనే బుధశుక్రశనైశ్చరాః ॥ 33 ॥

జీవారార్కేన్దవః శత్రౌ సర్వే మన్దం వినా వ్యయే ।
కర్మణీన్దుశనీ ధర్మే మన్దారగురవో మృత్యౌ ॥ ౩౪॥

లగ్నార్కిసితచన్ద్రజ్ఞాః కరణం చ గురోరిదమ్ ।
సుతాయుర్విక్రమేష్వక్షి తనుస్వవ్యయఖేష్విషుః ॥ ౩౫॥

అష్టౌ స్త్రియామరౌ షడ్ భూర్ధర్మే మిత్రేఽక్షి ఖం భవే ।
లగ్నే స్వేఽర్కారవిజ్ఞజీవమన్దాః సర్వే చ కామభే ॥ ౩౬॥

అర్కార్యౌ విక్రమస్థానే సుతేఽర్కారౌ శుభే రవిః ।
సుఖేఽకబుధజీవాః స్యుర్భౌమజ్ఞౌ మిత్రభే ధ్వజ ॥ ౩౭॥

శుక్రార్కేన్ద్వార్కిలగ్నార్యాః శత్రౌ శూన్యం భవే వ్యయే ।
హోరార్కిబుధశుక్రార్యాస్తన్వారజ్ఞేన్ద్వినాశ్చ ఖే ॥ ౩౮॥

స్వస్త్రీధర్మేషు సప్తాఙ్గం మిత్రహోరాగ్నేషు చ ।
ఆజ్ఞాభ్రాతృవ్యయే వేధా రూపం శత్రౌ సుతే శరాః ॥ ౩౯॥

ఆయే శూన్యం శనేరేవం కరణం ప్రోచ్యతే బుధైః ।
గ్నేషు తనౌ చ లగ్నారౌ స్వస్త్రియోశ్చ రవిం వినా ॥ ౪౦॥

హిత్వా ధర్మే బుధం మానే లగ్నారరవిచన్ద్రజాన్ ।
తతో భ్రాతరి జీవార్కబుధశుక్రాః క్షతే రవిః ॥ ౪౧॥

వ్యయే లగ్నేన్దుమన్దార్కాః సితార్కన్దుజ్ఞలగ్నకాః ।

సుథే మ్తౌ్డ బుధార్కౌ చ హిథ్వాఽయే ఖం శనేర్విధః ॥ ౪౨॥

ఉక్తాఽన్యే స్థానధాథార ఇథి స్థానం విధుర్బుధాః ।
అథ స్థానగ్రహాన్ వక్ష్యే సుఖబోధాయ సురిణామ్ ॥ ౪౩॥

స్వాయస్థనుషు మన్దారసూర్యా జీవబుధౌ సుథే ।
విక్రమే జ్ఞేన్దులగ్నాని లగ్నార్కార్కికుజా గ్తే్వా ॥ ౪౪॥

థే చ జ్ఞేన్దూ ఖభే చాఽయే సర్వే శుక్రం వినా వ్యయే ।
లగ్నశుక్రబుధాః శథ్రౌ థే చ జీవసుధాకరౌ ॥ ౪౫॥

ధ్యూనేఽర్కారార్కిశుక్రాశ్చ ధర్మేఽర్కారార్కివిధ్గురుః ।
జ్ఞేన్దుజీవాః కుజార్యౌ జ్ఞార్కేన్ద్వారార్కిధనూశనాః ॥ ౪౬॥

జీవశుక్రబుధా భౌమబుధశుక్రశనైశ్చరాః ।
రవీన్ద్వారార్కిలగ్నాని రవీన్ద్వార్యజ్ఞభార్గవాః ॥ ౪౭॥

అర్కజ్ఞజీవాః శుక్రేన్దూ థే చ థౌ లగ్నభూసుథౌ ।
సర్వే శూన్యం క్రమాథ్రోక్తం స్థానం శీథకరస్య చ ॥ ౪౮॥

లగ్నమన్దకుజా భౌమో హోరాజ్ఞేన్దుధినాధిపాః ।
మన్దారౌ జ్ఞరవీ జ్ఞేన్దుజీవార్కథనుభార్గవాః ॥ ౪౯॥

మన్దారౌ థౌ సిథ శ్చార్కిః కుజార్కార్యార్కిలగ్నకాః ।
సర్వే గురుసిథౌ స్థానం భౌమస్త్రైవం విధుర్బుధాః ॥ ౫౦॥

లగ్నమన్దారశుక్రజ్ఞా లగ్నారేన్దుసితార్కజాః ।
శుక్రజ్ఞౌ లగ్నచన్ద్రార్కిసితారా జ్ఞార్కభార్గవాః ॥ ౫౧॥

జీవజ్ఞార్కేన్దులగ్నాని భూమిపుత్రశనైశ్చరౌ ।
థౌ చ లగ్నేన్దు శుక్రార్యా మన్దారార్కజ్ఞభార్గవాః ॥ ౫౨॥

లగ్నమన్దారవిచ్చన్ద్రాః సర్వే జీవజ్ఞభాస్కరాః ।
గురోర్లగ్నే సుఖే జీవ లగ్నారార్కబుధా ధనే ॥ ౫౩॥

చన్ద్రశుక్రౌ చ ధుశ్చిక్యే మన్దార్యార్కాః శనిర్వ్యయే ।
సుథే శుక్రేన్దులగ్నజ్ఞమన్దాశ్చన్ద్రం వినా ధ్వరౌ ॥ ౫౪॥

లగ్నారార్యాఽర్కేన్దవోఽస్థే మ్తౌ జీవార్కభూసుథాః ।
ధర్మే శుక్రార్కలగ్నేన్దుబుధా మన్దం వినాఽయభే ॥ ౫౫॥

మానే గురుబుధారార్కశుక్రహోరాస్థతా విధుః ।
లగ్నశుక్రేన్దవ స్థే థే జ్ఞార్కార్య రాస్థే జ్ఞవర్జితాః ॥ ౫౬॥

సుథభే లఘ్నశశిజశశాఙ్కార్యార్కిభార్గవాః ।
జ్ఞారౌ శూన్యం సితాఽర్కేన్దుగురులగ్నశనైశ్చరాః ॥ ౫౭॥

సర్వే రవిం వినా శుక్రగురుమన్దాశ్చ మానభే ।
సర్వే కుజేన్దురవయః క్రమాథ్ భ్తుసుథస్య చ ॥ ౫౮॥

శనే రవిధనూ సూర్యో లగ్నే న్దుకుజసూర్యజాః ।
లగ్నార్కౌ జీవమన్దారాః సర్వే సూర్యం వినా క్షథే ॥ ౫౯॥

అర్కోఽర్కజ్ఞౌ బుధోఽర్కారధనుజ్ఞాః సకలాస్థధః ।
కుజజ్ఞగురుశుక్రాశ్చ క్రమాథ్ స్థానమిధం విధుః ॥ ౬౦॥

ధనౌ ధుర్యే చ వహ్నిః స్యాధ్ ధుశ్చిక్యే ధ్వౌ ఢనే శరాః ।
బుద్ధిమ్త్యంకరిః షేషు షత్ ఖేశక్షథరాశిషు ॥ ౬౧॥

రూపంస్త్రియాం గురుం ధ్యక్త్వా లగ్నస్య కరణం ధ్విధమ్ ।
హొరాసూర్యేన్దవో లగ్నే లగ్నారేన్ద్వినసూర్యజాః ॥ ౬౨॥

గురుజ్ఞౌ లగ్నచన్ద్రారా లసూచంమంబుసౌరయః ।
క్షథే శుక్రస్థతా చైకః కామే సర్వే గురుం వినా ॥ ౬౩॥

మ్తౌ భ్తుబుధౌ ధ్యక్త్వా ఢర్మే గురుసిథౌ వినా ।
కర్మణ్యాయే ధతా శుక్రోవ్యయే సూర్యేన్దువర్జిథాః ॥ ౬౪॥

లగ్నస్యేధం ధు సంప్రోక్తం కరణం ధ్విజపుఙ్గవ ।
అథ స్థానం ప్రవక్ష్యామి లగ్నస్య ధ్విజపుఙ్గవ ॥ ౬౫॥

ఆర్కిజ్ఞశుక్రగుర్వారాః సౌమ్యధేవేజ్యభార్గవాః ।
హిథ్వా సౌమ్యగురూ శేషాః సూజ్ఞేజ్యభ్తుసూర్యజాః ॥ ౬౬॥

ధతా జీవభ్తూ బుధ్ధౌ సర్వే శుక్రం వినా క్షథే ।

జీవ ఏకస్థతా ధ్యూనే మ్త్రౌ౼ సౌమ్యభ్త్రూ౼ థతా ॥ ౬౭ ॥

ఢర్మే గురుసిథావేవ ఖే భవే శుక్రమన్థరా ।
సూర్యచన్ద్రౌ థతా రిష్ఫే స్థానం లగ్నస్య కీర్థిథమ్ ॥ ౬౮ ॥

కరణం బిన్దువథ్ లేఖ్యం స్థానం రేఖాస్వరూపకమ్ ।
కరణం థ్వశుభథం ప్రోక్థం స్థానం శుభఫలప్రథమ్ ॥ ౬౯ ॥

థశారేఖా లిఖేథూర్థ్వాస్థిర్యగ్ రేఖాశ్చథుర్థశ ।
నగేశకోష్ఠసంయుక్థం చక్రమేవం ప్రజాయథే ॥ ౭౦ ॥

థిర్యగష్తసు కోష్ఠేషు విలగ్నసహిథాన్ ఖగాన్ ।
ఆథ్యేషూర్థ్వాథరేష్వేవం భావసంఖ్యా లిఖేథ్ బుథః ॥ ౭౧ ॥

యథోక్థం విన్యసేథ్ థత్ర కరణం స్థానమేవ వా ।
థథః శుభాఽశుభం జ్ఞాథ్వా జాథకస్య ఫలం వథేథ్ ॥ ౭౨ ॥

అథ థ్రికోణశోథనాథ్యాయః ॥ ౬౭ ॥

ఏవం సలగ్నఖేతానాం విథాయాష్తకవర్గకమ్ ।
థ్రికోణశోథనం కుర్యాథాథౌ సర్వంషు రాశిషు ॥ ౧ ॥

థ్రికోణం కథ్యథే విప్ర మేషసింహథనూంష్యథ ।

వృ‌ష‌కన్యామ్త‌సాశ్చ యుగ్మథౌలిఘతాస్థతా ॥ ౨॥

కర్కవృ‌శ్చికమీనాశ్చ త్రికోణాః స్యుః పరస్పరమ్ ।
అధోఽధః సర్వరాశీనామష్టవర్గఫలం న్యసేథ్ ॥ ౩॥

త్రికోణేషు చ యన్న్యూనం థత్తుల్యం త్రిషు శోధయేథ్ ।
ఏకస్మిన్ భవనే శూన్యం థథ్ త్రికోణం న శోధయేథ్ ॥ ౪॥

సమథ్వే సర్వగేహేషు సర్వం సంశోధయేథ్ బుధః ।
పశ్చాథ్ విపశ్చిథా కార్యమేకాధిపథిశోధనమ్ ॥ ౫॥

అథైకాధిపథ్యశోధనాధ్యాయః ॥ ౬౮॥

పూర్వం త్రికోణం సంశోధ్య రాశీనాం స్థాపయేథ్ ఫలమ్ ।
పృ‌థ‌క్ పృ‌థ‌క్ థథః కుర్యాథేకాధిపథిశోధనమ్ ॥ ౧॥

క్షేత్రథ్వయే ఫలని స్యుస్థథా సంశోధయేథ్ యథా ।
క్షీణేన సహ చాన్యస్మిన్ శుధయేథ్ గ్రహవర్జితే ॥ ౨॥

ఉభయోర్గ్రహసంయోగే న సంశోధ్యః కథాచన్ ।
గ్రహయుక్తే ఫలైర్హీనే గ్రహాభావే ఫలాధికే ॥ ౩॥

ఊనేన సమమన్యస్మిన్ శోధయేధ్ గ్రహవర్జిథే ।
ఫలాధికే గ్రహైర్యుక్తే చాన్యస్మిన్ సర్వముథ్సృజేధ్ ॥ ౪॥

ఉభయథ్ర గ్రహభావే సమథ్వే సకలం థ్యజేథ్ ।
సగ్రహాగ్రహయోస్థుల్యే సర్వం సంశోధ్యమగ్రహే ॥ ౫॥

కులీరసింహయో రాశ్యోః పృథక్ క్షేథ్రం పృథక్ ఫలమ్ ।
సంశోధ్యైకాధిపథ్యం హి థథః పిణ్డం ప్రసాధయేథ్ ॥ ౬॥

అథైకాధిపథ్యశోధనాధ్యాయః ॥ ౬౮॥

పూర్వం థ్రికోణం సంశోధ్య రాశీనాం స్థాపయేథ్ ఫలమ్ ।
పృథక్ పృథక్ థథః కుర్యాధేకాధిపథిశోధనమ్ ॥ ౧॥

క్షేథ్రథ్వయే ఫలని స్యుస్థథా సంశోధయేథ్ యతా ।
క్షీణేన సహ చాన్యస్మిన్ శుధయేథ్ గ్రహవర్జిథే ॥ ౨॥

ఉభయోర్గ్రహసంయోగే న సంశోధ్యః కథాచన్ ।
గ్రహయుక్తే ఫలైర్హీనే గ్రహాభావే ఫలాధికే ॥ ౩॥

ఊనేన సమమన్యస్మిన్ శోధయేధ్ గ్రహవర్జిథే ।
ఫలాధికే గ్రహైర్యుక్తే చాన్యస్మిన్ సర్వముథ్సృజేధ్ ॥ ౪॥

ఉభయత్ర గ్రహభావే సమత్వే సకలం త్యజేత్ ।
సగ్రహాగ్రహయోస్తుల్యే సర్వం సంశోధ్యమగ్రహే ॥ ౫ ॥

కులీరసింహయో రాశ్యోః పృథక్ క్షేత్రం పృథక్ ఫలమ్ ।
సంశోధ్యైకాధిపత్యం హి తతః పిణ్డం ప్రసాధయేత్ ॥ ౬ ॥

అథ పిణ్డసాధనాధ్యాయః ॥ ౬౯ ॥

ఏవం శోధ్యావశేషాఙ్కం రాశిమానేన వర్ద్ధయేత్ ।
గ్రహయుక్తే చ తద్రాశౌ గ్రహమానేన వర్ద్ధయేత్ ॥ ౧ ॥

సర్వేషాం చ పునర్యోగః పిణ్డాఖ్యః కథ్యతే ద్విజ ।
గోసింహౌ దశభిర్గుణ్యౌ వసుభిర్యుగ్మవృశ్చికౌ ॥ ౨ ॥

సప్తభిస్తులమేషౌ చ మృగకన్యే చ పఞ్చభిః ।
శేషాః స్వసంఖ్యయా గుణ్యా గ్రహమానమతోచ్యతే ॥ ౩ ॥

జీవారశుక్రసౌమ్యానాం దశాష్టనగసాయకాః ।
పఞ్చ శేషగ్రహాణాం చ మానం ప్రోక్తమిదం క్రమాత్ ॥ ౪ ॥

అథాఽష్టకవర్గఫలాధ్యాయః ॥ ౭౦॥

ఆథ్మస్వభావశక్తిశ్చ పిథ్తృచ్ఛిన్థా రవేః ఫలమ్ ।
మనోబుధ్ధిప్రసాధశ్చ మాథ్తృచ్ఛిన్థా మ్తృఙ్కథః ॥ ౧॥

భ్రాథ్తృసథ్త్వం గుణం భూమిం భౌమేనైవ విచిన్థయేథ్ ।
వాణిజ్యకర్మ వృద్ధిశ్చ సుహృద్ధం చ బుధేన థు ॥ ౨॥

గురుణా ధేహపుష్టిఇ్చ విధ్యా పుథ్రార్థసమ్పధః ।
భ్తృర్వివాహకర్మాణి భోగస్థాన చ వాహనమ్ ॥ ౩॥

వేశ్యాస్త్రీజనసంయోగం శుక్రేణ చ నిరీక్షయేథ్ ।
ఆయుశ్చ జీవనోపాయం ధుఃఖశోక భయాని చ ॥ ౪॥

సర్వక్షయం చ మరణం మన్దేనైవ నిరీక్షయేథ్ ।
థథ్ధభావఫలాఙ్కేన గుణయేథ్ యోగపిణ్డకమ్ ॥ ౫॥

సప్థవింశఓథ్తృద్ధం శేషథుల్యర్క్షే యాథి భానుజః ।
యథా థథా థస్య థస్య భావస్యార్ధి వినిర్దిశేథ్ ॥ ౬॥

అర్కాథ్రిథర్క్షాన్నవమో రాశిః పిథ్తృ గృహం స్మృథం ।
థథ్రాశిఫలసంఖ్యాభిర్వర్ధయేథ్ యోగపిణ్డకమ్ ॥ ౭॥

విభజేథ్ సప్థవింశథ్యా శేషర్క్షే యాథి భానుజః ।
యథా థథా పిథ్తృక్లేశో భవథీథి న సంశయః ॥ ౮॥

థత్రిథికోణగథే వాపి పిథా పిథ్రన్నమోఽపి వా ।
మరణం థస్య జానీయాథ్ పీదాం వా మహథీం వధేథ్ ॥ ౯ ॥

గుణయేథ్ యోగపిణ్డం వా థత్రాశిఫలసంఖ్యయా ।
అర్కోద్ధ్రాత్థవశేషర్క్షే యధా గచ్ఛథి భానుజః ॥ ౧౦ ॥

థత్రిథికోణర్క్షకం వాపి పిథ్రుకష్తం థధా వధేథ్ ।
రిష్తప్రధధశాయాం థు మరణం కష్తమన్యధా ॥ ౧౧ ॥

అర్కాథ్థు థుర్యగే రాహౌ మన్దే వా భూమినన్దనే ।
గురుశుక్రేక్షణమ్తేథ్ద పిథ్రావ్ జాయథే నరః ॥ ౧౨ ॥

లగ్నాథ్ చన్ద్రాధ్ గురుస్థానే యాథే సూర్యసుథేఽధవా ।
పాపైర్ద్రుష్తే యుథే వాపి పిథ్రాన్శం వధేధ్ బుధః ॥ ౧౩ ॥

లగ్నాథ్ సుఖేశ్వరారిష్తధశాకాలే పిథ్రుక్షయః ।
అనుకూలధశాకాలే నేథి చిన్త్యం విచక్షణైః ॥ ౧౪ ॥

పిథ్రుజన్మాష్తమే జాథస్థధీశే లగ్నగేఽపి వా ।
కరోథి పిథ్రుకర్యాణి స ఏవాత్ర న సంశయః ॥ ౧౫ ॥

సుఖనాథధశాయాన్థు సుఖప్రాప్థేశ్చ సంభవః ।
సుఖేశే లగ్నలాభస్థే చన్ద్రస్థానాధ్ విశేషథః ।
పిథ్రేగ్రహసమాయుక్తే జాథః పిథ్రువశానుగః ॥ ౧౬ ॥

పిథృజన్మథృథీయర్క్షే జాథః పిథృనాశ్రిథః ।
పిథృకర్మగ్తేవా జాథః పిథృథుల్యగుణాన్విథః ॥ ౧౭ ॥

థధీశే లగ్నసంస్థేఽపి పిథ్రృశ్లిష్టో భవేన్నరః ।
ఏవం పూర్వోక్థసామాన్యఫలం చాథ్రాపి చిన్థయేథ్ ॥ ౧౮ ॥

సూర్యాష్టవర్గే యన్మూన్యం థన్మాసే వథ్సరేఽపి చ ।
వివాహవ్రథచూదాధి శుభకర్మ పరిథ్యజేథ్ ॥ ౧౯ ॥

యథ్ర రేఖాధికా థథ్ర మాసే సంవచరేఽపి చ ।
అనిష్టేఽపి రవౌ జీవే శుభకర్మ సమాచరేథ్ ॥ ౨౦ ॥

ఏవం చన్ద్రాష్టవర్గే చ యథ్ర శూన్యం భవేథ్ బహు ।
థథ్ర థథ్ర గథే చన్ద్రే శుభం కర్మం పరిథ్యజేథ్ ॥ ౨౧ ॥

చన్ద్రాచ్చథుర్థో మాథృప్రసాధగ్రామచిన్థనమ్ ।
చన్ద్రాథ్ సుఖఫలం పిణ్డం వర్ధ్దయేథ్ బైశ్చ సమ్భజేథ్ ॥ ౨౨ ॥

శేషమృక్షం శనౌ యాథే మాథృస్థానం వినిర్ధిశేథ్ ।
థథ్థ్రికోణగథే చాపి శనౌ మాథృజం వధేథ్ ॥ ౨3 ॥

భౌమాష్టవర్గే సంచిన్థ్యం భ్రాథృవిక్రమధైర్యకమ్ ।
కుజాశ్రిథాథ్ థృథీయర్క్షం బుధైర్భ్రాథృస్థానం స్మృథమ్ ॥ ౨౪ ॥

త్రికోణశోధనం కృత్వా యత్ర స్యాధధికం ఫలమ్ ।
భూమేర్లాభోఽత్ర భార్యాయా భ్రాతౄణాం సుఖముత్తమమ్ ॥ ౨౫॥

భౌమో బలవిహీనశ్చేధ్ ధీర్ఘాయుర్భ్రాతృకో భవేథ్ ।
ఫలాఅని యత్ర క్షీయన్తే థత్ర భౌమే గథే క్షథిహ్ ॥ ౨౬॥

తృతీయర్క్షఫలేనాత పిణ్డం సమ్భర్ధ్య పూర్వవథ్ ।
శేషమృక్షం శనౌ యాథే భ్రాతృకష్టం వినిర్దిశేథ్ ॥ ౨౭॥

బుధాథ్తుర్యే కుతుమ్బం చ మాథులం మిత్రమేవ చ ।
బుధే ఫలాధికే రాశౌ గథే థేషాం సుఖం ధిశేథ్ ॥ ౨౮॥

బుధాష్తవర్గం సంశోధ్య శేషమృక్షం గథే శనౌ ।
కష్తం కుతుమ్బమిత్రాణాం మాథులానాం చ నిర్దిశేథ్ ॥ ౨౯॥

జీవాథ్ పఞ్చమథో జ్ఞానం ధర్మం పుత్రం చ చిన్తయేథ్ ।
థస్మిన్ ఫలాఅధికే రాశౌ సన్తానస్య సుఖం ధిశేథ్ ॥ ౩౦॥

బృహస్పథేః సుథస్థానే ఫలం యథ్సంఖ్యకం భవేథ్ ।
శత్రునీచగ్రహం థ్యక్త్వా థావథీ సన్తథిర్ధ్రువా ॥ ౩౧॥

సుథభేశనవాంశైశ్చ థుల్యా వా సన్తథిర్భవేథ్ ।
సుథభావఫలేనైవం పిణ్డం సంగుణ్య పూర్వవథ్ ॥ ౩౨॥

పుత్రకష్తం విజానీయాథ్ శేషమృక్షం గథే శనౌ ।

ఏవం ధర్మం చ విధ్యాం చ కల్పయేథ్ కాలచిథ్థమః ॥ ౩౩ ॥

శత్రుస్యాకష్టవర్గం చ నిక్షిప్యాకాశచారిషు ।
యత్ర యత్ర ఫలాని స్యుర్భ్యాయాంసి కలి థత్ర థు ॥ ౩౪ ॥

విథ్థం కలత్రం భూమిం చ థథ్థద్దేశాధ్ వినిర్దిశేథ్ ।
శుక్రాజ్జామిత్రథో ధారలబ్ధిశ్చిన్త్యా విచక్షణైః ॥ ౩౫ ॥

జామిత్రథత్రిథ్రికోణస్థరాశిధిగ్దేశసమ్భవా ।
సుఖేధుఃఖే స్త్రియాశ్చిన్త్యే పిణ్డం సమ్వర్ధ్య పూర్వవథ్ ॥ ౩౬ ॥

సనైశ్చరాశ్రిథస్థానాధష్టమం మృత్యుభం స్మృతమ్ ।
థథేవ చాయుషః స్థానం థస్మాధాయుర్విచిన్తయేథ్ ॥ ౩౭ ॥

లగ్నాత్రప్రభృతి మన్దాన్తం ఫలాన్యేకత్ర కారయేథ్ ।
థధ్యోగఫలథుల్యాబ్దే వ్యాఢిం వైరం సమాధిశేథ్ ॥ ౩౮ ॥

ఏవం మన్దాధిలగ్నాన్తం ఫలాన్యేకత్ర యోజయేథ్ ।
థథ్థుల్యవర్షే జాథస్య థస్య వ్యాఢిభయం వధేథ్ ॥ ౩౯ ॥

ధ్వయోర్యోగసమే వర్షే కష్టం మృత్యుసమం ధిశేథ్ ।
ధశారిష్టసమాయోగో మృత్యురేవ న సంశయః ॥ ౪౦ ॥

పిణ్డం సంస్థాప్య గుణయేథ్ శనేరష్టమగైః ఫలైః ।
సప్థవింశథిహృథ్శేషథుల్యమృక్షం గథే శనౌ ॥ ౪౧ ॥

థత్రిథ్రికోణర్గే వాపి జాథకస్య మృత్యుం వధేథ్ ।
అర్క హ్యేష్టచ్ఛపరాశౌ వా థత్రిథ్రికోణేఽపి థథ్ వధేథ్ ॥ ౪౨ ॥

శనైశ్చరాష్టవర్గేషు యత్ర్థ నాస్థి ఫలం గ్రహా ।
థత్ర్థ నైవ శుభం థస్య యధా యాథి శనైశ్చరః ॥ ౪౩ ॥

యత్ర్థ రాశౌ శుభాఢిక్యం థత్ర్థ యాథే శనైశ్చరే ।
జాథకస్య ధ్రువం జ్ఞేయం థస్మిన్ కాలే శుభం ఫలమ్ ॥ ౪౪ ॥

అథ సముదాయాష్టకవర్గాధ్యాయః ॥ ౭౨ ॥

ద్వాదశారం లిఖేచ్చకం జన్మలగ్నాదిభైర్యుతమ్ ।
సర్వాష్టకఫలాన్యత్ర సంయోజ్య ప్రతిభం న్యసేత్ ॥ ౧ ॥

సముదాయాభిధానోఽయమష్టవర్గః ప్రకథ్యతే ।
అతః ఫలాని జాతానాం విజ్ఞేయాని ద్విజోత్తమ ॥ ౨ ॥

త్రింశాధికఫలా యే స్యూ రాశయస్తే శుభప్రదాః ।
పఞ్చవింశాదిత్రింశాన్తఫలా మధ్యఫలా స్మృతాః ॥ ౩ ॥

అతః క్షీణఫలా యే తే రాశయః కష్టదుఃఖదా ।
శుభే శ్రేష్ఠఫలాన్ రాశీన్ యోజయేన్మతిమాన్నరః ॥ ౪ ॥

కష్టరాశీన్ సుకార్యేషు వర్జయేద్ ద్విజసత్తమ ।
శ్రేష్ఠరాశిగతః ఖేటః శుభోఽన్యత్రాఽశుభప్రదః ॥ ౫ ॥

తన్వాదివ్యయపర్యన్తం దృష్ట్వా భావఫలాని వై ।
అధికే శోభనం జ్ఞేయం హీనే హానిం వినిర్దిశేత్ ॥ ౬ ॥

మధ్యే మధ్యఫలం బ్రూయాద్ తత్తద్భావసముద్భవమ్ ।
మధ్యాత్ ఫలాధికే లాభో లాభాత్ క్షీణగతోవ్యయః ॥ ౭ ॥

లగ్నం ఫలాధికం యస్య భోగవానర్థవాన్ హి సః ।
విపరీతేన దారిద్ర్యం భవత్యేవ న సంశయః ॥ ౮ ॥

దశావదిహ భావానాం కృత్వా ఖండత్రయం బుధః ।
పశ్యేత్ పాపసమారూఢం ఖండే కష్టకరం వదేత్ ॥ ౯ ॥

సౌమ్యైర్యుక్తం శుభం బ్రూయాన్మిశ్రైర్మిశ్రఫలం యథా ।
క్రమాద్ బాల్యాద్యవస్థాసు ఖండత్రయఫలం వదేత్ ॥ ౧౦ ॥

రేఖాభిః సప్తభిర్యుక్తే మాసేమృత్యుభయం నృణామ్ ।
సువర్ణం వింశతిపలం దద్యాత్ ద్వౌ తిలపర్వతౌ ॥ ౧౧ ॥

రేఖాభిరష్టభిర్యుక్తే మాసే మృత్యుబశో నరః ।
అసత్ఫలవినాశాయ దద్యాత్ కర్పూరజాం తులామ్ ॥ ౧౨ ॥

రేఖాభిర్నవభియుక్తే మాసే సర్పభయం వదేత్ ।

అశ్వైశ్చతుర్భిః సంయుక్తం రథం దద్యాచ్ఛుభాప్తయే ॥ ౧౩॥

రేఖాభిర్దశభిర్యుక్తే మాసే శస్త్రభయం తథా ।
దద్యాచ్ఛుభఫలావాప్త్యై కవచం వజ్రసంయుతమ్ ॥ ౧౪॥

అభిశాపభయం యత్ర రేఖా రుద్రసమా ద్విజ ।
దిక్పలస్వర్ణఘటితాం ప్రదద్యాత్ ప్రతిమాం విధోః ॥ ౧౫॥

యుక్తే ద్వాదశరేఖాభిర్జలే మృత్యుభయం వదేత్ ।
సశస్యభూమిః విప్రాయ దత్వా శుభఫలం భవేత్ ॥ ౧౬॥

విశ్వప్రమితరేఖాభిర్వ్యాఘ్రాన్మృత్యుభయం తథా ।
విష్ణోర్హిరణ్యగర్భస్య దానం కుర్యాచ్ఛుభాప్తయే ॥ ౧౭॥

శక్రప్రమితరేఖాభిర్యుక్తే మాసే మృతేర్భయమ్ ।
వరాహప్రతిమాం దద్యాత్ కనకేన వినిర్మితామ్ ॥ ౧౮॥

తిథితిశ్చ నృపాద్ భీతిర్దద్యాత్ తత్ర గజం ద్విజ ।
రిష్టం షోడశభిర్దద్యాత్ మూర్తిం కల్పతరోస్తథా ॥ ౧౯॥

సప్తేన్దుభిర్వ్యాధిభయం దద్యాత్ ధేనుం గుడం తథా ।
కలహోఽష్టేన్దుభిర్దద్యాద్ రత్నగోభూరిరణ్యకమ్ ॥ ౨౦॥

అఙ్కేన్దుభిః ప్రవాసః స్యాచ్ఛాన్తిం కుర్యాద్ విధానతః ।
వింశత్యా బుద్ధినాశః స్యాద్ గణేశం తత్ర పూజయేత్ ॥ ౨౧॥

రోగపీడైకవింశత్యా దద్యాద్ ధాన్యస్య పర్వతమ్ ।
యమాశ్విభిర్బన్ధుపీడా దద్యాదాదర్శకం ద్విజ ॥ ౨౨॥

త్రయోవింశత్రిసంయుక్తే మాసే క్లేశమవాప్నుయాత్ ।
సౌవర్ణీం ప్రతిమాం దద్యాద్రవేః సప్తపలైర్బుధః ॥ ౨౩॥

వేదాశ్విభిర్బన్ధుహీనో దద్యాద్ గిదశకం నృపః ।
సర్వరోగవినాశార్థం జపహోమాదికం చరేత్ ॥ ౨౪॥

ధీహానిః పఞ్చవింశత్యా పూజ్యా వాగీశ్వరీ తదా ।
షడ్వింశత్యాఽర్థహానిః స్యాత్ స్వర్ణం దద్యాద్విచక్షణః ॥ ౨౫॥

తథా చ సప్తవింశత్యా శ్రీసుక్తం తత్ర సంజపేత్ ।
అష్టవింశతిసంయుక్తే మాసే మాసే హానిశ్చ సర్వథా ॥ ౨౬॥

సూర్యహోమశ్చ విధినా కర్త్తవ్యః శుభకాంక్షిభిః ।
ఏకోనత్రింశతా చాపి చిన్తవ్యాకులితో భవేత్ ॥ ౨౭॥

ఘృతవస్త్రసువర్ణాని తత్ర దద్యాత్ విచక్షణః ।
త్రింశతా పూర్ణధాన్యాప్తిరితి జాతకనిర్ణయః ॥ ౨౮॥

త్రింశాధికామీ రేఖాభిర్ధనపుత్రసుఖాప్తయః ।
చత్వారింశాధికాభిశ్చ పుణ్యశ్రీరుపచీయతే ॥ ౨౯॥

అష్టవర్గేణ యే శుద్ధాస్తే శుద్ధాః సర్వకర్మసు ।
అతోఽష్టవర్గసంశుద్ధిరన్వేష్యా సర్వకర్మసు ॥ ౩౦॥

తావద్గోచరమన్వేష్యం యావన్న ప్రాప్యతేఽష్టకమ్ ।
అష్టవర్గే తు సమ్ప్రాప్తే గోచరం విఫలం భవేత్ ॥ ౩౧॥

అథ రశ్మిఫలాధ్యాయః ॥ ౭౩॥

అథ రశ్మీన్ ప్రవక్ష్యామి గ్రహాణాం ద్విజసత్తమ ।
దిన్ నవేష్విషుసప్తాష్టశరాః స్వోచ్చే కరో రవేః ॥ ౧॥

నీచ ఖం చాన్తరే ప్రోక్తా రశ్మయశ్చానుపాతతః ।
నీచోనం తు గ్రహం భార్ధాధికం చక్రాద్విశోధయేత్ ॥ ౨॥

స్వీయరశ్మిహతం షడ్భిర్భజేత్ స్యూ రశ్మయః స్వకాః ।
అపరైరత్ర సంస్కారవిశేషః కథితో యథా ॥ ౩॥

స్వోచ్చభే తే త్రిగుణితాః స్వత్రికోణే ద్విసంగుణాః ।
స్వమే త్రిఘ్నా ద్విసంభక్తా అధిమిత్రగృహే తథా ॥ ౪॥

వేదఘ్నా రామసంభక్తా మిత్రమే షడ్గుణాస్తతః ।
పఞ్చభక్తాస్తథా శత్రుగృహే చేద్ దలితాః కరాః ॥ ౫॥

అధిశత్రుగృహే ద్విఘ్నాః పఞ్చభక్తాః సమే సమాః ।
శనిశుక్రౌ వినా తారాగ్రహా అస్తే గతా యది ॥ ౬ ॥

విరశ్మయో భవన్త్యేవం జ్ఞేయాః స్పష్టకరా ద్విజ ।
రశ్మియోగవశాదేవం ఫలం వాచ్యం విచక్షణైః ॥ ౭ ॥

ఏకాది పఞ్చపర్యన్తం రశ్మిసంఖ్యా భవేద్యది ।
దరిద్రా దుఃఖసంతప్తా అపి జాతాః కులోత్తమే ॥ ౮ ॥

పరతో దశకం యావత్ నిర్ధనా భారవాసకాః ।
స్త్రీపుత్రగృహహీనాశ్చ జాయన్తే మనుజా భువి ॥ ౯ ॥

అకాదశస్వల్పపుత్రాః స్వల్పవిత్తాశ్చ మానవాః ।
ద్వాదశస్వల్పవిత్తాశ్చ ధూర్తా మూర్ఖాశ్చ నిర్బలాః ॥ ౧౦ ॥

చౌర్యకర్మరతా నిత్యం చేత్ త్రయోదశ రశ్మయః ।
చతుర్దశసు ధర్మాత్మా కుటుమ్బానాం చ పోషకాః ॥ ౧౧ ॥

కులోచితక్రియాసక్తో ధనవిద్యాసమన్వితః ।
రశ్మిభిః పఞ్చదశభిః సర్వవిద్యాగుణాన్వితః ॥ ౧౨ ॥

స్వవంశముఖ్యో ధనవానిత్యాహ భగవాన్ విధిః ।
పరతశ్చ కులేశానా బహుభృత్యా కుటుమ్బినః ॥ ౧౩ ॥

కీర్తిమన్తో జనైః పూర్ణాః సర్వే చ సుఖినః క్రమాత్ ।

పఞ్చాశజ్జనపాలశ్చేదేకవింశతిరశ్మయః ॥ ౧౪॥

దానశీలః కృపాయుక్తో ద్వావింశతిసురశ్మిషు ।
సుఖయుక్ సౌమ్యశీలశ్చేత్ త్రయోవింశతిరశ్మయః ॥ ౧౫॥

ఆత్రింశత్ పరతః శ్రీమాన్ సర్వసత్త్వసమన్వితః ।
రాజప్రియశ్చ తేజస్వీ జనైశ్చ బహుభిర్వృతః ॥ ౧౬॥

అత ఊర్ధ్వం తు సామన్తశ్చత్వారింశత్ కరావధి ।
జనానాం శతమారభ్య సహస్రావధిపోషకః ॥ ౧౭॥

అత ఊర్ధ్వన్తు భూపాలః పంచాశత్ కరిణావధి ।
తత ఊర్ధ్వకరైర్విప్ర చక్రవర్తీ నృపో భవేత్ ॥ ౧౮॥

ఏవం ప్రసూతికాలోత్థనభోగకరసమ్భవమ్ ।
కులక్రమనుసారేణ జాతకస్య ఫలం వదేత్ ॥ ౧౯॥

క్షత్రియశ్చక్రవర్తీ వైశ్యో రాజా ప్రజాయతే ।
శూద్రశ్చ సధనో విప్రో యజ్ఞకర్మక్రియారతః ॥ ౨౦॥

ఉచ్చాభిముఖఖేటస్య కరాః పుష్టఫలప్రదాః ।
నీచాభిముఖఖేటస్య తతో న్యూనఫలప్ర్దాః ॥ ౨౧॥

సర్వేషామేవ ఖేటానామేవం రశ్మివశాద్ద్విజ ।
శుభం వాఽప్యశుభం చాపి ఫలం భవతి దేహినామ్ ॥ ౨౨॥

రశ్మిజ్ఞానం వినా సమ్యక్ న ఫలం జ్ఞాతుమర్హతి ।
తస్మాద్రశ్మీన్ ప్రసాధ్యైవ ఫలం వాచ్యం విచక్షణైః ॥ ౨౩॥

అథ సుదర్శనచక్రఫలాధ్యాయః ॥ ౭౪॥

అథోచ్యతే మయా విప్ర రహస్యం జ్ఞానముత్తమమ్ ।
జగతాముపకారాయ యత్ ప్రోక్తం బ్రహ్మణ స్వయమ్ ॥ ౧॥

చక్రం సుదర్శనం నామ యద్వశాత్ ప్రస్ఫుటం ఫలమ్ ।
నృణాం తన్వాదిభావానాం జ్ఞాతుం శక్నోతి దైవవిత్ ॥ ౨॥

జన్మతో మృత్యుపర్యన్తం వర్షమాసదినోద్భవమ్ ।
శుభం వాఽప్యశుభం సర్వం తచ్ఛృణుష్వైకమానసః ॥ ౩॥

ఏకకేన్ద్రోద్భవం రమ్యం లిఖేద్ వృత్తత్రయం ద్విజ ।
ద్వాదశారం చ తత్ కుర్యాద్ భవేదేవం సుదర్శనమ్ ॥ ౪॥

తత్రాద్యవృత్తే లగ్నాద్యా భావా లేఖ్యాః సఖేచరాః ।
తదూర్ధ్వవృత్తే చన్ద్రాచ్చ భవాః ఖేటసమన్వితాః ॥ ౫॥

తదూర్ధ్వవృత్తే సూర్యాచ్చ క్రమాత్ భవా గ్రహాన్వితాః ।
ఏవమేకైకభావేఽత్ర భవేద్భానాం త్రయం త్రయమ్ ॥ ౬॥

అత్ర తు ప్రథమో భావో లగ్నే న్దురవిభిర్యుతః ।
తం ప్రకల్ప్య తనుం త్వగ్రే జ్ఞేయా భావా ధనాదయః ॥ ౭॥

తత్ర తత్ర గ్రహస్థిత్యా జ్ఞేయం తత్తత్ఫలం బుధైః ।
తనుభావే శుభః సూర్యో జ్ఞేయోఽన్యత్రాశుభప్రదః ॥ ౮॥

పాపోఽపి స్వోచ్చరాశిస్థో న భవత్యశుభప్రదః ।
ఏవం శుభాఽశుభం దృష్ట్వా తత్తద్భావఫలం వదేత్ ॥ ౯॥

యో భావః స్వామిసౌమ్యాభ్యాం యుక్తో దృష్టోఽయమేధతే ।
పాపైర్దృష్టో యుతో యో వా తస్య హానిః ప్రజాయతే ॥ ౧౦॥

జ్ఞేయం సగ్రహభావస్య గ్రహయోగసమం ఫలమ్ ।
అగ్రహస్య తు భావస్య గ్రహదృష్టిసమం ఫలమ్ ॥ ౧౧॥

శుభైరేవ శుభం పాపైర్శుభం మిశ్రఖేచరైః ।
శుభాధికే శుభం జ్ఞేయమశుభం త్వశుభాధికే ॥ ౧౨॥

ఏవం భావేషు ఖేటానాం యోగం దృష్టిం విలోక్య చ ।
తారతమ్యేన వాచ్యాని ఫలాని ద్విజసత్తమ ॥ ౧౩॥

యత్ర నైవ గ్రహః కశ్చిన్న దృష్టి కస్యచిద్ భవేత్ ।
తదా తద్భావజం జ్ఞేయం తత్స్వామివశతః ఫలమ్ ॥ ౧౪॥

శుభోఽపి శుభవర్గేషు హ్యధికేష్వశుభప్రదః ।
పాపోఽపి శుభవర్గేషు హ్యధికేషు శుభప్రదః ॥ ౧౫ ॥

స్వభోచ్చస్య శుభస్యాత్ర వర్గా జ్ఞేయాః శుభవాహాః ।
శత్రోః క్రూరస్య నీచస్య షడ్వర్గా అశుభప్రదాః ॥ ౧౬ ॥

ఏవం సర్వేషు ఖేటేషు భవేష్వపి ద్విజోత్తమ ।
శుభాశుభత్వం సఞ్చిన్త్య తతస్తత్ఫలమాదిశేత్ ॥ ౧౭ ॥

యదా సుదర్శనాదేవ ఫలం సిద్ధ్యతి దేహనామ్ ।
తదా కిం మునిభిః సర్వైర్లగ్నాదేవ ఫలం స్మృతమ్ ॥ ౧౮ ॥

ఇతి మ సంశయో జాతస్తం ఛేత్తుమర్హతి ।
పృథగ్భగౌ యదాఽర్కేన్దూ లగ్నాదన్యత్ర సంస్థితౌ ॥ ౧౯ ॥

తదా సుదర్శనాచ్చక్రాత్ ఫలం వాచ్యం విచక్షణైః ।
ఏకభే ద్వౌ త్రయో వా చేత్ తదా లగ్నాత్ ఫలం వదేత్ ॥ ౨౦ ॥

అథ విప్ర ప్రవక్ష్యేఽహం ప్రతివర్షాదిజం ఫలమ్ ।
అస్మాత్ సుదర్శనాదేవ దశాన్తరదశావశాత్ ॥ ౨౧ ॥

తన్వాద్యైర్వర్షమాసార్ధద్వికధస్రాన్ ప్రవర్తయేత్ ।
భవేశాదిద్వాదశానాం దశా వర్షేషు కల్పయేత్ ॥ ౨౨ ॥

తదాద్యన్తర్దశాస్తద్వన్మాసాదౌ తద్ఫలైః ఫలమ్ ।

తం తం భావం ప్రకల్ప్యాఙ్కం తత్తత్తన్వాదిజం ద్విజ ॥ ౨౩॥

తత్ తల్లగ్నాత్ కేన్ద్రకోణాష్టమే సౌమ్యాః శుభప్రదాః ।
యత్ర భావే సైంహికేయో భవేత్ తద్భావహానికృత్ ॥ ౨౪॥

పాపా వా యత్ర బహవస్తత్తద్భావవినాశనమ్ ।
విరిష్ఫారిశుభైః పాపైస్త్రిషడాయస్థితైః శుభమ్ ॥ ౨౫॥

ఏవం ప్రత్యబ్దమాసాదౌ భావానాం ఫలచిన్తనమ్ ।
ద్వాదశానాం దశాఽవృత్త్యా దశాశ్చాయుషి చిన్తయేత్ ॥ ౨౬॥

ఏవం సుదర్శనాచ్చక్రాద్ వర్షమాసాదిజం ఫలమ్ ।
జ్ఞాత్వా తథాష్టవర్గోత్థముభాభ్యాం ఫలనిర్ణయః ॥ ౨౭॥

ఉభయత్ర సమత్వే హి సమ్పూర్ణం తత్ ఫలం వదేత్ ।
విషమత్వే యదాధిక్యం తత్ఫలం చ బలక్రమాత్ ॥ ౨౮॥

అథ పంచమహాపురుషలక్షణాధ్యాయః ॥ ౭౫॥

అథ వక్ష్యామ్యహం పఞ్చమహాపురుషలక్షణమ్ ।
స్వభోచ్చగతకేన్ద్రస్థైర్బలిభిశ్చ కుజాదిభిః ॥ ౧॥

క్రమశో రుచకో భద్రో హంసో మాలవ్య ఏవ చ ।
శశశ్చైతే బుధైః సర్వైర్మహాన్తః పురుషాః స్మృతాః ॥ ౨॥

దీర్ఘాననో మహోత్సాహో స్వచ్ఛకాన్తిర్మహాబలః ।
చారుభ్రూర్నీలకేశశ్చ సురుచిశ్చ రణప్రియః ॥ ౩॥

రక్తశ్యామోఽరిహన్తా చ మన్త్రవిచ్చోరనాయకః ।
క్రూరోభర్తా మనుష్యాణాం క్షామాఽఙ్ఘ్రిర్ద్విజపూజకః ॥ ౪॥

వీణావజ్రధనుఃపాశవృషచక్రాఙ్కితః కరే ।
మన్త్రాభిచారకుశలీ దైర్ఘ్యే చైవ శతాంగులః ॥ ౫॥

ముఖదైర్ఘ్యసమం మధ్యం తస్య విజ్ఞైః ప్రకీర్తితమ్ ।
తుల్యస్తులాసహస్రేణ రుచకో ద్విజపుఙ్గవ ॥ ౬॥

భునక్తి విన్ధ్యసహ్యాద్రిప్రదేశం సప్తతిం సమాః ।
శస్త్రేణ వహ్నినా వాపి స ప్రయాతి సురాలయమ్ ॥ ౭॥

శార్దూలప్రతిభహ్ పీనవక్షా గజగతిః పుమాన్ ।
పీనాజానుభుజః ప్రాజ్ఞశ్చతురస్రశ్చ యోగవిత్ ॥ ౮॥

సాత్త్వికః శోభనాంఘ్రిశ్చ శోభనశ్మశ్రుసంయుతః ।
కామీ శఙ్ఖగదాచక్రశరకుఞ్జరచిహ్నకైః ॥ ౯॥

ధ్వజలాఙ్గలచిహ్నైశ్చ చిహ్నితాంఘ్రికరామ్బుజః ।
సునాసశ్శాస్త్రవిద్ ధీరః కృష్ణాకుఞ్చితకేశభృత్ ॥ ౧౦॥

స్వతన్త్రః సర్వకార్యేషు స్వజనప్రీణనక్షమః ।
ఐశ్వర్యం భుజ్యతే చాస్య నిత్యం మిత్రజనైః పరైః ॥ ౧౧ ॥

తులయా తులితో భారప్రమితః స్త్రీసుతాన్వితః ।
సక్షేమో భూపతిః పాతి మధ్యదేశం శతం సమాః ॥ ౧౨ ॥

హంసో హంసస్వరో గౌరః సుముఖోన్నతనాసికః ।
శ్లేష్మలో మధుపిఙ్గాక్షో రక్తవర్ణనఖః సుధీః ॥ ౧౩ ॥

పీనగణ్డస్థలో వృత్తశిరాః సుచరణో నృపః ।
మత్స్యాఽఙ్కుశధనుఃశంఖకఞ్జఖట్వాఙ్గచిహ్నకైః ॥ ౧౪ ॥

చిహ్నితాంఘ్రికరః స్త్రీషు కామార్తో నైతి తుష్టతామ్ ।
షణ్ణవత్యంగులో దైర్ఘ్యే జలక్రీడారతః సుఖీ ॥ ౧౫ ॥

గఙ్గాయమునయోర్మధ్యదేశం పాతి శతం సమాః ।
వనాన్తే నిధనం యాతి భుక్త్వా సర్వసుఖం భువి ॥ ౧౬ ॥

సమౌష్ఠః కృశమధ్యశ్చ చన్ద్రకాన్తిరుచిః పుమాన్ ।
సుగన్ధో నాతిరక్తాఙ్గో న హ్రస్వో నాతిదీర్ఘకః ॥ ౧౭ ॥

సమస్వచ్ఛరదో హస్తినాద ఆజానుబాహుధృక్ ।
ముఖం వింశాంగులం దైర్ఘ్యే విస్తారే చ దశాఙ్గులమ్ ॥ ౧౮ ॥

మాలవ్యో మాలవాఖ్యం చ దేశం పాతి ససిన్ధుకమ్ ।

సుఖం సప్తతివర్షాన్తం భుక్త్వా యాతి సులాలయమ్ ॥ ౧౯॥

తనుద్విజముఖః శూరో నాతిహ్రస్వః కృశోదరః ।
మధ్యే క్షామః సుజంఘశ్చ మతిమాన్ పరరన్ధ్రవిత్ ॥ ౨౦॥

శక్తో వనాద్రిదుర్గేషు సేనానీర్దన్తురః శశః ।
చంచలో ధాతువాదీ చ స్త్రీశక్తోఽన్యధానాన్వితః ॥ ౨౧॥

మాలావీణామృదఙ్గాఽస్త్రరేఖాఙ్కితకరాంఘ్రికః ।
భూపోఽయం వసుధా పాతి జీవన్ ఖాద్రిసమాః సుఖీ ॥ ౨౨॥

అథ పంచమహాపురుషలక్షణాధ్యాయః ॥ ౭౫॥

అథ వక్ష్యామ్యహం పఞ్చమహాపురుషలక్షణమ్ ।
స్వభోచ్చగతకేన్ద్రస్థైర్బలిభిశ్చ కుజాదిభిః ॥ ౧॥

క్రమశో రుచకో భద్రో హంసో మాలవ్య ఏవ చ ।
శశశ్చైతే బుధైః సర్వైర్మహాన్తః పురుషాః స్మృతాః ॥ ౨॥

దీర్ఘాననో మహోత్సాహో స్వచ్ఛకాన్తిర్మహాబలః ।
చారుభ్రూర్నీలకేశశ్చ సురుచిశ్చ రణప్రియః ॥ 3॥

రక్తశ్యామోఽరిహన్తా చ మన్త్రవిచ్చోరనాయకః ।

క్రూరోభర్తా మనుష్యాణాం క్షామాఽఙ్ఘ్రిర్ద్విజపూజకః ॥ ౪॥

వీణావజ్రధనుఃపాశవృషచక్రాఙ్కితః కరే ।
మన్త్రాభిచారకుశలీ దైర్ఘ్యే చైవ శతాంగులః ॥ ౫॥

ముఖదైర్ఘ్యసమం మధ్యం తస్య విజ్ఞైః ప్రకీర్తితమ్ ।
తుల్యస్తులాసహస్రేణ రుచకో ద్విజపుఙ్గవ ॥ ౬॥

భునక్తి విన్ధ్యసహ్యాద్రిప్రదేశం సప్తతిం సమాః ।
శస్త్రేణ వహ్నినా వాపి స ప్రయాతి సురాలయమ్ ॥ ౭॥

శార్దూలప్రతిభహ్ పీనవక్షా గజగతిః పుమాన్ ।
పీనాజానుభుజః ప్రాజ్ఞశ్చతురస్రశ్చ యోగవిత్ ॥ ౮॥

సాత్త్వికః శోభనాంఘ్రిశ్చ శోభనశ్మశ్రుసంయుతః ।
కామీ శఙ్ఖగదాచక్రశరకుఞ్జరచిహ్నకైః ॥ ౯॥

ధ్వజలాఙ్గలచిహ్నైశ్చ చిహ్నితాంఘ్రికరామ్బుజః ।
సునాసశ్శాస్త్రవిద్ ధీరః కృష్ణాకుఞ్చితకేశభృత్ ॥ ౧౦॥

స్వతన్త్రః సర్వకార్యేషు స్వజనప్రీణనక్షమః ।
ఐశ్వర్యం భుజ్యతే చాస్య నిత్యం మిత్రజనైః పరైః ॥ ౧౧॥

తులయా తులితో భారప్రమితః స్త్రీసుతాన్వితః ।
సక్షేమో భూపతిః పాతి మధ్యదేశం శతం సమాః ॥ ౧౨॥

హంసో హంసస్వరో గౌరః సుముఖోన్నతనాసికః ।
శ్లేష్మలో మధుపిఙ్గాక్షో రక్తవర్ణనఖః సుధీః ॥ ౧౩ ॥

పీనగణ్డస్థలో వృత్తశిరాః సుచరణో నృపః ।
మత్స్యాఽఙ్కుశధనుఃశంఖకఞ్జఖట్వాఙ్గచిహ్నకైః ॥ ౧౪ ॥

చిహ్నతాంఘ్రికరః స్త్రీషు కామార్తో నైతి తుష్టతామ్ ।
షణ్ణవత్యంగులో దైర్ఘ్యే జలక్రీడారతః సుఖీ ॥ ౧౫ ॥

గఙ్గాయమునయోర్మధ్యదేశం పాతి శతం సమాః ।
వనాన్తే నిధనం యాతి భుక్త్వా సర్వసుఖం భువి ॥ ౧౬ ॥

సమౌష్ఠః కృశమధ్యశ్చ చన్ద్రకాన్తిరుచిః పుమాన్ ।
సుగన్ధో నాతిరక్తాఙ్గో న హ్రస్వో నాతిదీర్ఘకః ॥ ౧౭ ॥

సమస్వచ్ఛరదో హస్తినాద ఆజానుబాహుధృక్ ।
ముఖం విశ్వాంగులం దైర్ఘ్యే విస్తారే చ దశాఙ్గులమ్ ॥ ౧౮ ॥

మాలవ్యో మాలవాఖ్యం చ దేశం పాతి ససిన్ధుకమ్ ।
సుఖం సప్తతివర్షాన్తం భుక్త్వా యాతి సులాలయమ్ ॥ ౧౯ ॥

తనుద్విజముఖః శూరో నాతిహ్రస్వః కృశోదరః ।
మధ్యే క్షామః సుజంఘశ్చ మతిమాన్ పరరన్ధ్రవిత్ ॥ ౨౦ ॥

శక్తో వనాద్రిదుర్గేషు సేనానీర్దన్తురః శశః ।
చంచలో ధాతువాదీ చ స్త్రీశక్తోఽన్యధానాన్వితః ॥ ౨౧॥

మాలావీణామృదఙ్గాఽస్త్రరేఖాఙ్కితకరాంఘ్రికః ।
భూపోఽయం వసుధా పాతి జీవన్ ఖాద్రిసమాః సుఖీ ॥ ౨౨॥

అథ సత్త్వాదిగుణఫలాధ్యాయః ॥ ౭౭॥

అథో గుణవశేనాహం కథయామి ఫలం ద్విజ ।
సత్త్వగ్రహోదయే జాతో భవేత్సత్త్వాధికః సుధీః ॥ ౧॥

రజఃఖేటోదయే విజ్ఞో రజోగుణసమన్వితః ।
తమఃఖేటోదయే మూర్ఖో భవేజ్జాతస్తమోఽధికః ॥ ౨॥

గుణసామ్యయుతో జాతో గుణసామ్యఖగోదయే ।
ఏవం చతుర్విధా విప్ర జాయన్తో జన్తవో భువి ॥ ౩॥

ఉత్తమో మధ్యమో నీచ ఉదాసీన ఇతి క్రమాత్ ।
తేషాం గుణానహం వక్ష్యే నారదారిప్రభాషితాన్ ॥ ౪॥

శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ ।
అలోభః సత్యవాదిత్వం జనే సత్త్వాధికే గుణాః ॥ ౫॥

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాఽప్యపలాయనమ్ ।

సాధూనాం రక్షణం చేతి గుణా జ్ఞేయా రజోఽధికే ॥ ౬॥

లోభశ్చాసత్యవాదిత్వం జాడ్యమాలస్యమేవ చ ।
సేవాకర్మపటుత్వంచ గుణా ఏతే తమోఽధికే ॥ ౭॥

కృషికర్మణి వాణిజ్యే పటుత్వం పశుపాలనే ।
సత్యాసత్యప్రభాషిత్వం గుణసామ్యే గుణా ఇమే ॥ ౮॥

గతైశ్చ లక్షణైర్లక్ష్య ఉత్తమో మధ్యమోఽధమః ।
ఉదాసీనశ్చ విప్రేన్ద్ర తం తత్కర్మణి యోజయేత్ ॥ ౯॥

ద్వాభ్యామేకోఽధికో యశ్చ తస్యాధిక్యం నిగద్యతే ।
అన్యథా గుణసామ్యం చ విజ్ఞేయం ద్విజసత్తమ ॥ ౧౦॥

సేవ్యసేవకయోరేవం కన్యకావరయోరపి ।
గుణైః సదృశయోరేవ ప్రీతిర్భవతి నిశ్చలా ॥ ౧౧॥

ఉదాసీనోఽధమస్యైవముదాసీనస్య మధ్యమః ।
మధ్యమస్యోత్తమో విప్ర ప్రభవత్యాశ్రయో ముదే ॥ ౧౨॥

అతోఽవరా వరాత్ కన్య సేవ్యతః సేవకోఽవరః ।
గుణైస్తతః సుఖోత్పత్తిరన్యథా హానిరేవ హి ॥ ౧౩॥

వీర్యం క్షేత్రం ప్రసూతేశ్చ సమయః సఙ్గతిస్తథా ।
ఉత్తమాదిగుణే హేతుర్బలవానుత్తరోత్తరమ్ ॥ ౧౪॥

అతః ప్రసూతికాలస్య సదృశో జాతకే గుణః ।
జాయతే తం పరీక్ష్యైవ ఫలం వాచ్యం విచక్షణైః ॥ ౧౫ ॥

కాలః సృజతి భూతని పాత్యథో సంహరత్యపి ।
ఇశ్వరః సర్వలోకానామవ్యయో భగవాన్ విభు ॥ ౧౬ ॥

తచ్ఛక్తిః ప్రకృతిః ప్రోక్తా మునిభిస్త్రిగుణాత్మికా ।
తథా విభక్తోఽవ్యక్తోఽపి వ్యక్తో భవతి దేహినామ్ ॥ ౧౭ ॥

చతుర్ధాఽవయవాస్తస్య స్వగుణైశ్చ చతుర్విధః ।
జాయన్తే హ్యుత్తమో మధ్యే ఉదాసీనోఽధమః క్రమాత్ ॥ ౧౮ ॥

ఉత్తమే తూత్తమో జన్తుర్మధ్యేఽఙ్గే చ మధ్యమః ।
ఉదాసీనే హ్యదాసీనో జాయతే చాఽధమేఽధమః ॥ ౧౯ ॥

ఉత్తమాఙ్గం శరిస్తస్య మధ్యమాఙ్గమురఃస్థలమ్ ।
జంఘాద్వయౌదాసీనమధమం పదముచ్యతే ॥ ౨౦ ॥

ఏవం గుణవశాదేవ కాలభేదః ప్రజాయతే ।
జాతిభేదస్తు తద్భేదాజ్జాయతేఽత్ర చరాచరే ॥ ౨౧ ॥

ఏవం భగవతా సృష్టం విభునా స్వగుణైః సమమ్ ।
చతుర్విధేన కాలేన జగదేతచ్చతుర్విధమ్ ॥ ౨౨ ॥

అథ నష్టజాతకాధ్యాయః ॥ ౭౮ ॥

జన్మకాలవశాదేవం ఫలం ప్రోక్తం త్వయా మునే ।
యజ్జన్మసమయోఽజ్ఞాతో జ్ఞేయం తస్య ఫలం కథమ్ ॥ ౧ ॥

శుభం వాఽప్యశుభం వాపి మనుజస్య పురాకృతమ్ ।
అస్తి కశ్చిదుపాయశ్చేత్ తం భవాన్ వక్తుమర్హతి ॥ ౨ ॥

సాధు పృష్టం త్వయా విప్ర లోకానుగ్రహమానసా ।
కథయామి తవ స్నేహాత్ ఫలమజ్ఞాతజన్మనామ్ ॥ ౩ ॥

వర్షాయనర్తుమాసార్ధతిథినక్షత్రభాదిషు ।
యదజ్ఞాతం చ తన్మానం జ్ఞాయతే ప్రశ్నలగ్నతః ॥ ౪ ॥

ప్రశ్నాఙ్గద్వాదశాంశర్క్షస్థితే జన్మ వదేత్ గురౌ ।
అయనం లగ్నపూర్వార్ధే సౌమ్యం యామ్యం పరార్ధకే ॥ ౫ ॥

ఋతుర్లగ్నదృకాణర్క్షస్వామిభిః శశిరాదయః ।
శనిశుక్రకుజేన్దుజ్ఞజీవైర్గ్రీష్మస్తు భానునా ॥ ౬ ॥

అయనర్తువిరోధే తు పరివర్త్యాః పరస్పరమ్ ।
బుధచన్ద్ర సురాచార్యాః కుజశుక్రశనైశ్చరైః ॥ ౭ ॥

మాసో దృకాణపూర్వార్ధేర్పూర్వోఽన్యస్తు పరార్ధకే ।

అనుపాతాత్ తిథిర్జ్ఞేయా భాస్కరాంశసమా ద్విజ ॥ ౮॥

తద్వశాదిష్టకాలో యో జన్మకాలసమో హి సః ।
తత్ర గ్రహాంశ్చ భావాంశ్చ జ్ఞాత్వా తస్య ఫలం వదేత్ ॥ ౯॥

గురుర్ద్వాదశభిర్వర్షైః పునస్తద్రాశిగో భవేత్ ।
తత్ కస్మిన్ పర్యయో తస్య జ్ఞేయః సంవత్సరో మునే ॥ ౧౦॥

సంవస్తరస్య సన్దేహే ప్రశ్నకర్తుర్ద్విజోత్తమ ।
వయోఽనుమానతస్తత్ర ద్వాదశ ద్వాదశ క్షిపేత్ ॥ ౧౧॥

తత్రాపి సంశయే జాతే గురుర్లగ్నత్రికోణగః ।
కల్ప్యో వయోఽనుమానేన వత్సరః పూర్వవత్ తతః ॥ ౧౨॥

జ్ఞాత్వా మాసం ససూర్యాంశం కాలజ్ఞానం కథం భవేత్ ।
భగవన్నితి మే బ్రూహి లోకానుగ్రహచేతసా ॥ ౧౩॥

సక్రాన్తేరిష్టసూర్యాంశతుల్యేఽహ్ని ద్విజసత్తమ ।
రవిరౌదయికః సాధ్యస్తస్యేష్టార్కస్య చాన్తరమ్ ॥ ౧౪॥

కలీకృత్య స్వషణ్నిఘ్నం స్పుటార్కగతిభాజితమ్ ।
లబ్ధంఘట్యాదిమానం యత్ తావాన్ సూర్యోదయాత్ పరమ్ ॥ ౧౫॥

పూర్వం జన్మేష్టకాలో హి క్రమాజ్ జ్ఞేయో విపశ్చితా ।
సాధితౌదయికాదర్కాదిష్టేఽర్కేఽనికహీనకే ॥ ౧౬॥

అథ ప్రవ్రజ్యాయోగాధ్యాయః ॥ ౭౯ ॥

అథ విప్ర ప్రవక్ష్యామి యోగం ప్రవ్రజ్యకాభిధమ్ ।
ప్రవ్రజన్తి జనా యేన సమ్ప్రదాయాన్తరం గృహాత్ ॥ ౧ ॥

చతురాదిభిరేకస్థైః ప్రవ్రజ్యా బలిభిః సమాః ।
రవ్యాదిభిస్తపస్వీ చ కపాలీ రక్తవస్త్రభృత్ ॥ ౨ ॥

ఏకదణ్డీ యతిశ్చక్రధరో నిర్గ్రన్థికః క్రమాత్ ।
జ్ఞేయా వీర్యాధికస్యైవ సబలేషు బహుష్వపి ॥ ౩ ॥

సూర్యేణాఽస్తం గతాస్తే చేదపి వీర్యసమన్వితాః ।
అదీక్షితాస్తదా జ్ఞేయా జనాస్తద్గతభక్తయః ॥ ౪ ॥

అస్తంగతా నిర్బలాశ్చేత్ సబలశ్చ రవిర్యదా ।
తదా రవిభవా జ్ఞేయా ప్రవ్రజ్యా ద్విజసత్తమ ॥ ౫ ॥

జన్మభేశోఽన్యఖేటైశ్చేదదృష్టః శనిమీక్షతే ।
తయోర్బలవశాత్తత్ర ప్రవ్రజ్యామాప్నుయాన్నరః ॥ ౬ ॥

నిర్బలో జన్మభేశశ్చేత్ కేవలేనార్కిణేక్షితః ।
తదా శనిభవమేవ ప్రవ్రజ్యాం ఆప్నుయాజ్జనః ॥ ౭ ॥

శనిదృక్కాణసంస్థే చ శనిభౌమనవాంశకే ।
శనిదృష్టే విధౌ జ్ఞేయా ప్రవ్రజ్యా శనిసమ్భవా ॥ ౮ ॥

కుజాదిషు జయీ శుక్రః సౌమ్యగో యామ్యగోఽపి వా ।
జయీ సౌమ్యగతశ్చాన్యః పరస్పరయుతౌ భవేత్ ॥ ౯ ॥

ప్రవ్రజ్యాకారకః ఖేటో యద్యన్యేన పరాజితః ।
తదా లబ్ధాం పరివ్రజ్యాం పరిత్యజతి తాం పునః ॥ ౧౦ ॥

బహవో జన్మకాలే చేత్ ప్రవ్రజ్యాకారకా గ్రహాః ।
బలతుల్యాస్తదా తత్ర ప్రవ్రజ్యా కతమా భవేత్ ॥ ౧౧ ॥

బహవో బలినశ్చేత్ స్యుః ప్రవ్రజ్యాకారకా గ్రహాః ।
తదా ప్రాప్నోతి సర్వేషాం తేషాం ప్రవ్రజ్యకాం ధ్రువమ్ ॥ ౧౨ ॥

తత్తద్గ్రహదశాకాలే ప్రవ్రజ్యాం యాతి తద్భవామ్ ।
త్యక్త్వా గృహీతపూర్వాం తామన్యాం ప్రాప్నోతి మానవః ॥ ౧౩ ॥

దృష్టేష్విన్ద్విజ్యలగ్నేషు శనినా నవమే గురుః ।
రాజయోగేఽత్ర జాతోఽసౌ తీర్థికృన్నాఽత్ర సంశయః ॥ ౧౪ ॥

ధర్మస్థానగతే మన్దే గ్రహదృష్టివివర్జితే ।
రాజయోగేఽత్ర యో జాతః స రాజా దీక్షితో భవేత్ ॥ ౧౫ ॥

అథ స్త్రీజాతకాధ్యాయః ॥ ౮౦॥

బహుధా భవతా ప్రోక్తం యజ్జాతకఫలం మునే ।
తన్నారీణాం కథం జ్ఞేయమితి మే కథయాఽధునా ॥ ౧॥

సాధు పృష్టం త్వయా విప్ర తదపి ప్రవదామ్యహమ్ ।
స్త్రీణాం పుంభిః సమం జ్ఞేయం ఫలముక్తం విపశ్చితా ॥ ౨॥

విశేషస్తత్ర యో దృష్టః సంక్షేపాత్ కథయామి తత్ ।
లగ్నే దేహఫలం తస్యాః పఞ్చమే ప్రసవస్తథా ॥ ౩॥

సప్తమే పతిసౌభాగ్యం వైధవ్యం నిధనే ద్విజ ।
స్త్రీణామసమ్భవం యద్యత్ తత్ఫలం తత్పతౌ వదేత్ ॥ ౪॥

లగ్నేన్దూ సమభే యస్యాః సా నారీ ప్రకృతిస్థితా ।
కన్యోచితగుణోపేతా సుశీలా శుభలక్షణా ॥ ౫॥

శుభేక్షితౌ సురూపా చ సదా దేహసుఖాన్వితా ।
విషమే పురుషాకారా దుఃశీలా పాపవీక్షితౌ ॥ ౬॥

పాపాఢ్యౌ చ గుణైర్హీనా మిశ్రే మిశ్రఫలం వదేత్ ।
లగ్నేన్ద్వోర్యో బలీ తస్య ఫలం తస్య విశేషతః ॥ ౭॥

లగ్నేన్ద్వోర్యో బలీ విప్ర త్రింశాంశైస్తదధిష్ఠితైః ।
గ్రహరాశివశాద్ వాచ్యం ఫలం స్త్రీణాం విశేషతః ॥ ౮ ॥

కన్యైవారగృహే దుష్టా భౌమత్రింశాంశకే భవేత్ ।
కుచరిత్రా తథా శౌక్రే సమాయా బోధనే స్మృతా ॥ ౯ ॥

జైవే సాధ్వీ శనౌ దాసీ జ్ఞర్క్షే కౌజే ఛలాన్వితా ।
శౌక్రే ప్రకీర్ణకామా సా బౌధేంఽశే చ గుణాన్వితా ॥ ౧౦ ॥

క్లీబాఽర్క్యంశే సతీ జైవే కౌజ్రె దుష్టా సితర్క్షకే ।
శౌక్రే ఖ్యాతగుణా బౌధే కలాసు నిపుణా భవేత్ ॥ ౧౧ ॥

జైవే గుణవతీ మాన్దే పునర్భూశ్చన్ద్రభే తతః ।
స్వతన్త్రా కుజాత్రింశాంశే శౌక్రే చ కులపాంసనా ॥ ౧౨ ॥

బౌధే శిల్పకలాఽభిజ్ఞా జైవే బహుగుణా శనౌ ।
పతిఘ్నీ చార్కభే కౌజే వాచాలా భార్గవే సతీ ॥ ౧౩ ॥

బౌధే పుంశ్చేష్టితా జైవే రాజ్ఞీ మాన్దే కులచ్యుతా ।
కౌజే బహుగుణాఽర్యర్క్షే శౌక్రే చాప్యసతీ మతా ॥ ౧౪ ॥

బౌధే విజ్ఞానసంయుతా జైవేఽనేకగుణాన్వితా ।
మాన్దే చాల్పరతిః ప్రోక్తా దాసీ కౌజే తథాఽర్కిభే ॥ ౧౫ ॥

సుప్రజ్ఞా చ భవేచ్చౌక్రే బౌధే దుఃస్థా తథా ఖలా ।

జైవే పతివ్రతా ప్రోక్తా మాన్దే నీచజనానుగా ॥ ౧౬॥

మన్దే శూన్యే శుభాదృష్టే పతిః కాపురుషో భవేత్ ।
చరభే చ ప్రవాసీ స్యాత్ క్లీవస్త్వత్ర జ్ఞమన్దయోః ॥ ౧౭॥

సూర్యేఽస్తభే పతిత్యక్తా బాల్యే చ విధవా కుజే ।
శనావశుభసన్దృష్టే యాతి కన్యైవ వృద్ధతామ్ ॥ ౧౮॥

విధవాస్తగత్రైః పాపైః సౌమ్యైస్తు సధవా సతీ ।
మిశ్రఖేటైః పునర్భూః సా జ్ఞేయా మిశ్రఫలాన్వితా ॥ ౧౯॥

మిథోంఽశస్థౌ సితారౌ చేదన్యాసక్తా తదాఽఙ్గనా ।
సప్తమే చ స్థితే చన్ద్రే తదా భర్తురనుజ్ఞ్యా ॥ ౨౦॥

శుక్రభే శనిభే వాపి సేన్దుశుక్రే చ లగ్నగే ।
మాత్రా సహ తదా నారీ వన్ధకీ భవతి ధ్రువమ్ ॥ ౨౧॥

కుజర్క్షే వా తదంశేఽస్తే స్త్రీలోలః క్రోధనః పతిః ।
బౌధర్క్షాంశే తథా విద్వాన్ కలాసు నిపుణః సుధీః ॥ ౨౨॥

జైవే సర్వగుణోపేతః పతిరస్తే జితేన్ద్రియః ।
శౌక్రే సౌభాగ్యసంయుక్తః కాన్తః స్త్రీజనవల్లభః ॥ ౨౩॥

సౌరేర్క్ష వాథ సౌరాంశే వృద్ధో మూర్ఖశ్చ సప్తమే ।
అతీవామృదురర్కాంశే తదృక్షేవాఽతికర్మకృత్ ॥ ౨౪॥

అస్తే కర్కే తదంశే వా కాన్తః కామీ మృదుః పతిః ।
మిశ్రే మిశ్రఫలం వాచ్యం భాంశయోశ్చ బలక్రమాత్ ॥ ౨౫ ॥

సూర్యేఽష్టమగతే జాతా దుఃఖదారిద్ర్యసంయుతా ।
క్షతాఙ్గీ ఖేదయుక్తా చ భవేద్ధర్మపరాఙ్ముఖీ ॥ ౨౬ ॥

చన్ద్రేఽష్టమగతే నారీ కుభగా కుస్తనో కుదృగ్ ।
వస్త్రాభరణహీనా చ రోగిణీ చాతిగర్వితా ॥ ౨౭ ॥

కుజేఽష్టమగతే బాలా కృశాఙ్గీ రోగసంయుతా ।
విధవా కాన్తిహీనా చ శోకసన్తాపదుఃఖితా ॥ ౨౮ ॥

బుధేష్టమగతే జాతా ధర్మహీనా భయాతురా ।
అభిమానధనైర్హీనా నిర్గుణా కలహప్రియా ॥ ౨౯ ॥

గురావష్టమగే బాలా విశీలా స్వల్పసన్తతిః ।
పృథువాదకరా పత్యా త్యక్తా బహ్వశనా భవేత్ ॥ ౩౦ ॥

శుక్రేఽష్టమగతే జాతా ప్రమత్తా ధనవర్జితా ।
నిర్దయా ధర్మహీనా చ మలినా కపటాన్వితా ॥ ౩౧ ॥

శనావష్టమగే జాతా దుఃస్వభావా మలిమ్లుచా ।
ప్రవంచనపరా నారీ భవేత్ పతిసుఖోజ్ఝితా ॥ ౩౨ ॥

రాహావష్టమభావస్థే కురూపా పతివర్జితా ।
కఠోరహృదయా రోగైర్యుక్తా చ వ్యభిచారిణీ ॥ ౩౩ ॥

శశిశుక్రౌ యదా లగ్నే మన్దరాభ్యాం యుతౌ తదా ।
బన్ధ్యా భవతి సా నారీ సుతభే పాపదృగ్యుతే ॥ ౩౪ ॥

కుజాంశేస్తగతే సౌరిదృష్టే నారీ సరుగ్భగా ।
శుభాంశే సప్తమే జ్ఞేయా సుభగా పతివల్లభా ॥ ౩౫ ॥

బుధభే లగ్నగే సూతౌ చన్ద్రశుక్రయుతే ద్విజ ।
జ్ఞేయా పితృగృహే నారీ సా సర్వసుఖసంయుతా ॥ ౩౬ ॥

లగ్నే చన్ద్రజ్ఞశుక్రేషు బహుసౌఖ్యగుణాన్వితా ।
జీవ తత్రాతిసమ్పన్నా పుత్రవిత్తసుఖాన్వితా ॥ ౩౭ ॥

లగ్నాదష్టమగౌ స్యాతాం చన్ద్రార్కౌ స్వర్క్షగౌ తదా ।
బన్ధ్యాఽథ కాకబన్ధ్యా చేదేవం చన్ద్రబుధౌ యదా ॥ ౩౮ ॥

శనిమఙ్గలభే లగ్నే చన్ద్రభార్గవసంయుతే ।
పాపదృష్టే చ సా నారీ బన్ధ్యా భవతి నిశ్చయాత్ ॥ ౩౯ ॥

సరాహౌ సప్తమే సూర్యే పఞ్చమే పాపసంయుతే ।
శుక్రేజ్యరాహవో మృత్యౌ మృతాపత్యా చ సా భవేత్ ॥ ౪౦ ॥

శుక్రేజ్యావష్టమే సారౌ సప్తమే వా కుజో భవేత్ ।

శనినా దృగ్యుతో నారీ గలద్గర్భా ప్రకీర్తితా ॥ ౪౧॥

పాపకర్తరికే లగ్నే చన్ద్రే జాతా చ కన్యకా ।
సమస్తం పితృవంశం చ పతివంశం హిహన్తి సా ॥ ౪౨॥

ససర్పాగ్నిజలేశర్క్షే భానుమన్దారవాసరే ।
భద్రాతిథౌ జనుర్యస్యాః సా విషాఖ్యా కుమారికా ॥ ౪౩॥

సపాపశ్చ శుభౌ లగ్నే ద్వౌ పాపౌ శత్రుభస్థితౌ ।
యస్యా జనుషి సా కన్యా విషాఖ్యా పరికీర్తితా ॥ ౪౪॥

విషయోగే సముత్పన్నా మృతవత్సా చ దుర్భగా ।
వస్త్రాభరణహీనా చ శోకసన్తప్తమానసా ॥ ౪౫॥

సప్తమేశః శుభో వాపి సప్తమే లగ్నతోఽథవా ।
చన్ద్రతో వా విషం యోగం వినిహన్తి న సంశయః ॥ ౪౬॥

లగ్నే వ్యయే సుఖే వాపి సప్తమే చాఽష్టమే కుజే ।
శుభదృగ్యోగహీనే చ పతిం హన్తి న సంశయః ॥ ౪౭॥

యస్మిన్ యోగే సముత్పన్నా పతిం హన్తి కుమారికా ।
తస్మిన్ యోగే సముత్పన్నో పత్నీం హన్తి నరోఽపి చ ॥ ౪౮॥

స్త్రీహన్త్రా పరిణీతా చేత్ పతిహన్త్రీ కుమారికా ।
తదా వైధవ్యయోగస్య భఙ్గో భవతి నిశ్చయాత్ ॥ ౪౯॥

మిథోంఽశస్థౌ మిథోదృష్టౌ సితార్కీ వా సితర్క్షకే ।
ఘటాంశే లగ్నగే నారీ ప్రదీప్తం మదనానలమ్ ॥ ౫౦॥

సంశాన్తిం నయతి స్త్రీభిః సుఖీభిర్మదనాతురా ।
పరాభిః పురుషాకారస్థితభిర్ద్విజసత్తమ ॥ ౫౧॥

కుజజ్ఞగురుశుక్రైశ్చ బలిభిః సమభే తనౌ ।
కుశలాఽనేకశాస్త్రేషు సా నారీ బ్రహ్మవాదినీ ॥ ౫౨॥

క్రూరే సప్తమగే కశ్చిత్ ఖేచరో నవమే యది ।
సా ప్రవ్రజ్యాం తదాప్నోతి పాపఖేచరసంభవామ్ ॥ ౫౩॥

విలగ్నాదష్టమే సౌమ్యే పాపదృగ్యోగవర్జితే ।
మృత్యుః ప్రాగేవ విజ్ఞేయస్తస్య మృత్యుర్న సంశయః ॥ ౫౪॥

అష్టమే శుభపాపౌ చేత్ స్యాతాం తుల్యబలౌ యదా ।
సహ భర్త్రా తదా మృత్యుం ప్రాప్య స్వర్యాతి నిశ్చయాత్ ॥ ౫౫॥

అథ అంగలక్షణఫలాధ్యాయః ॥ ౮౧॥

బహుధా భవతా ప్రోక్తం జన్మకాలాత్ శుభాశుభమ్ ।
శ్రోతుమిచ్ఛామి నారీణామఙ్గచిహ్నైః ఫల మునే ॥ ౧॥

శృణు విప్ర ప్రవక్ష్యామి నారీణామఙ్గలక్షణమ్ ।
ఫలం యథాఽహ పార్వత్యై భగవాన్ శఙ్కరస్తథా ॥ ౨॥

స్నిగ్ధం పాదతలం స్త్రీణాం మృదులం మాంసలం సమమ్ ।
రక్తమస్వేదముష్ణం చ బహుభోగప్రదాయకమ్ ॥ ౩॥

వివర్ణం పురుషం రూక్షం ఖణ్డితం విషమం తథా ।
సూర్పాకారఞ్చ శుష్కం చ దుఃఖదౌర్భాగ్యదాయకమ్ ॥ ౪॥

శఙ్ఖస్వస్తికచక్రాఽబ్జధ్వజమీనాఽతపత్రవత్ ।
యస్యాః పాదతలే చిహ్నం సా జ్ఞేయా క్షితిపాఙ్గనా ॥ ౫॥

భవేత్ సమస్తభోగాయ తథా దీర్ఘోర్ధ్వరేఖికా ।
రేఖాః సర్పాఽఖుకాకాభా దుఃఖదారిద్ర్యసూచికాః ॥ ౬॥

రక్తాః సమున్నతాః స్నిగ్ధా వృత్తాః పాదనఖాః శుభాః ।
స్ఫుటితాఅః కృష్ణవర్ణాశ్చ జ్ఞేయా అశుభసూచకాః ॥ ౭॥

ఉన్నతో మాంసలోఽఙ్గుష్ఠో వర్తులోఽతులభోగదః ।
వక్రో హ్రస్వశ్చ చిపిటో దుఃఖదారిద్ర్యసూచకః ॥ ౮॥

మృదవోఽఙ్గులయః శస్తా ఘనా వృత్తాశ్చ మాంసలాః ।
దీర్ఘాఙ్గులీభిః కులటా కృశాభిర్ధనవర్జితా ॥ ౯॥

భవేద్ధస్వాభిరల్పాయుర్విషమాభిశ్చ కుట్టనీ ।
చిపటాభిర్భవేద్దాసీ విరలాభశ్చ నిర్ధనా ॥ ౧౦॥

యస్య మిథః సమారూఢాః పాదాఙ్గుల్యో భవన్తి హి ।
బహునపి పతీన్ హిత్వా పరప్రేష్యా చ సా భవేత్ ॥ ౧౧॥

యస్యా పథి చలన్త్యాశ్చ రజో భూమేః సముచ్ఛలేత్ ।
సా పాంసులీ బభ్వేన్నారీ కులత్రయవిఘాతినీ ॥ ౧౨॥

యస్యాః కనిష్ఠికా భూమిం గచ్ఛన్త్యా న పరిస్పృశేత్ ।
సా హి పూర్వపతిం హత్వా ద్వితీయం కురుతే పతిమ్ ॥ ౧౩॥

మధ్యమాఽనామికా చాపి యస్యా భూమిం న సంస్పృశేత్ ।
పతిహీనా చ సా నారీ విజ్ఞేయా ద్విజసత్తమ ॥ ౧౪॥

ప్రదేశినీ భవేద్యస్యా అంగుష్ఠాద్వ్యతిరేకిణీ ।
కన్యైవ దూషితా సా స్యాత్ కులటా చ తదగ్రతః ॥ ౧౫॥

ఉన్నతం పాదపృష్ఠం చేత్ తదా రాజ్ఞీ భవేద్ధ్రువమ్ ।
అస్వేదమశిరాఢ్యఞ్చ మాంసలం మసృణం మృదు ॥ ౧౬॥

అన్యథా ధనహీనా చ శిరాలం చేత్తదాఽధ్వగా ।
రోమాఢ్యం చేద్ భవేద్దాసీ నిర్మాసం యది దుర్భగా ॥ ౧౭॥

సుభగా సమపార్ష్ణిః స్త్రీ పృథుపార్ష్ణిశ్చ దుర్భగా ।

కులటోన్నతపార్ష్ణిశ్చ దీర్ఘపార్ష్ణిశ్చ దుఃఖితా ॥ ౧౮॥

అరోమే చ సమే స్నిగ్ధే యస్యా జంఘు సువర్తులే ।
విసిరే చ సురమ్యే సా రాజపత్నీ భవేద్ధ్రువమ్ ॥ ౧౯॥

వర్తులం మాంసలం స్నిగ్ధం జానుయుగ్మం శుభప్రదమ్ ।
నిర్మాసం స్వైరచారిణ్యా నిర్ధనాయాశ్చ విశ్లథమ్ ॥ ౨౦॥

ఘనౌ కరికరాకారౌ వర్తులౌ మృదులౌ శుభౌ ।
యస్యా ఊరూ శిరాహీనౌ సా రాజ్ఞీ భవతి ధ్రువమ్ ॥ ౨౧॥

చిపిటౌ రోమశౌ యస్యా విధవా దుర్భగా చ సా ।
చతుర్భిర్వింశతియుతైరంగులైశ్చ సమా కటిః ।
సమున్నతనితమ్బాఢ్యా ప్రశస్తా స్యాత్ మృగీదృశామ్ ॥ ౨౨॥

వినతా చిపటా దీర్ఘా నిర్మాంసా సంకటా కటిః ।
హ్రస్వా రోమైః సమాయుక్తా దుఃఖవైధవ్యసూచికా ॥ ౨౩॥

నతిమ్బః శుభదః స్త్రీణామున్నతో మాంసలః పృథుః ।
సుఖసౌభాగ్యదః ప్రోక్తో జ్ఞేయో దుఃఖప్రదోఽన్యథా ॥ ౨౪॥

స్త్రీణాం గూఢమణిస్తుఙ్గో రక్తాభో మృదురోమకః ।
భగః కమఠపృష్ఠాభః శుభోఽశ్వత్థగలాకృతిః ॥ ౨౫॥

కురఙ్గఖురరూపో యశ్చుల్లికోదరసంనిభిః ।

రోమశో దృశ్యనాసశ్చ వివృత్తాస్యోఽశుభప్రదః ॥ ౨౬॥

వామోన్నతస్తు కన్యాజః పుత్రోజో దక్షిణోన్నతః ।
శఙ్ఖావర్తో భగో యస్యాః సా విగర్భాఽఙ్గనా మతా ॥ ౨౭॥

మృద్వీ వస్తిః ప్రశస్తా స్యాద్ విపులాల్పసమున్నతా ।
రోమాఢ్యా చ శిరాలా చ రేఖాఙ్కా న శుభప్రదా ॥ ౨౮॥

గమ్భీరా దక్షిణావర్తా నాభిః సర్వసుఖప్రదా ।
వ్యక్తగ్రన్థిః సముత్తానా వామావర్తా న శోభనా ॥ ౨౯॥

పృథుకుక్షిః శుభా నారీ సూతే సా చ బహూన్ సుతాన్ ।
భూపతిం జనయేత్ పుత్రం మణ్డూకాభేన కుక్షిణా ॥ ౩౦॥

ఉన్నతేన వలీభాజా సావర్తేన చ కుక్షిణా ।
వన్ధ్యా సంన్యాసినీ దాసీ జాయతే క్రమదోఽబలా ॥ ౩౧॥

సమే సమాంశే మృదులే పార్శ్వే స్త్రీణాం శుభప్రదే ।
ఉన్నతే రోమసంయుక్తే శిరాలే చాఽశుభప్రదే ॥ ౩౨॥

నిర్లోభం హృదయం స్త్రీణాం సమే సర్వసుఖప్రదమ్ ।
విస్తీర్ణం చ సలోమం చ విజ్ఞేయమశుభప్రదమ్ ॥ ౩౩॥

సమౌ పీనౌ ఘనౌ వృత్తౌ దృఢౌ శస్తౌ పయోధ్రౌ ।
స్థూలాగ్రౌ విరలౌ శుష్కౌ స్త్రీణాం నైవ శుభప్రదౌ ॥ ౩౪॥

దక్షిణోన్నతవక్షోజా నారీ పుత్రవతీ మతా ।
వామోన్నతస్తనీ కన్యాప్రజా ప్రోక్తా పురాతనైః ॥ ౩౫ ॥

నారీణాం చూచుకే శస్తే శ్యామవర్ణే సువర్తులే ।
అన్తర్భగ్నే చ దీర్ఘే చ కృశే చాపి న శోభనే ॥ ౩౬ ॥

స్త్రీణాం స్కన్ధౌ సమౌ పుష్టౌ గూఢసన్ధీ శుభప్రదౌ ।
రోమాఢ్యావున్నతౌ వక్రౌ నిర్మాసావశుభౌ స్మృతౌ ॥ ౩౭ ॥

సుసూక్ష్మరోమే నారీణాం పుష్టే స్నిగ్ధే శుభప్రదే ।
కక్షే శిరాలే గమ్భీరే న శుభే స్వేదమేదురే ॥ ౩౮ ॥

గూఢాస్థీ కోమలగ్రన్థీ విశిరౌ చ బిరోమకౌ ।
సరలౌ సువర్తులౌ చైవ భుజౌ శస్తౌ మృగీదృశామ్ ॥ ౩౯ ॥

నిర్మాంసౌ స్థూలరోమాణౌ హ్రస్వౌ చైవ శిరాతతౌ ।
వక్రౌ భుజౌ చ నారీణాం క్లేశాయ పరికీర్తితౌ ॥ ౪౦ ॥

సరోజముకులాకారో కరాంగుష్ఠౌ మృగీదృశామ్ ।
సర్వసౌఖ్యప్రదౌ ప్రోక్తౌ కృశౌ వక్రౌ చ దుఃఖదౌ ॥ ౪౧ ॥

స్త్రీణాం కరతలం రక్తం మధ్యోన్నతమరన్ధ్రకమ్ ।
మృదులం చాల్పరేఖాఢ్యం జ్ఞేయం సర్వసుఖప్రదమ్ ॥ ౪౨ ॥

విధవా బహురేఖేణ రేఖాహీనేన నిర్ధనే ।
భిక్షుకా చ శిరోర్ధ్వేన నారీ కరతలేన హి ॥ ౪౩॥

పాణిపృష్ఠం శుభం స్త్రీణాం పుష్టం మృదువిరోమకమ్ ।
శిరాలం రోమశం నిమ్నం దుఖదారిద్ర్యసూచకమ్ ॥ ౪౪॥

యస్యాః కరతలే రేఖా వ్యక్తా రక్తా చ వర్తులా ।
స్నిగ్ధా పూర్ణా చ గమ్భీరా సా సర్వసుఖభాగినీ ॥ ౪౫॥

మత్స్యేన సుభగా జ్ఞేయా స్వస్తికేన ధనాన్వితా ।
రాజపత్నీ సరోజేన జననీ పృథివీపతేః ॥ ౪౬॥

సార్వభౌమప్రియా పాణౌ నద్యావర్తే ప్రదక్షిణే ।
శఙ్ఖాతపత్రకమఠైర్నృపస్య జననీ భవేత్ ॥ ౪౭॥

రేఖా తులాకృతిః పాణౌ యస్యాః సా హి బణిగ్వధూః ।
గజవాజివృషాభా వా కరే వామే మృగీదృశః ॥ ౪౮॥

రేఖా ప్రసాదవజ్రాభా సూతే తీర్థకరం సుతమ్ ।
కృషీవలస్య పత్నీ స్యాచ్చకటేన యుగేన వా ॥ ౪౯॥

చామరాఙ్కుశచాపైశ్చ రాజపత్నీ పతివ్రతా ।
త్రిశూలాఽసిగదాశక్తిదున్దుభ్యాకృతిరేఖయా ॥ ౫౦॥

అఙ్గుష్ఠమూలాన్నిర్గత్యా రేఖా యాతి కనిష్ఠికామ్ ।

సా నారి పతిహన్త్రీ స్యాద్ దూరతస్తాం పరిత్యజేత్ ॥ ౫౧ ॥

కాకమణ్డూకజమ్బూకవృకవృశ్చికభోగినః ।
రాసభోష్ట్రవిడాలాభా రేఖా దుఃఖప్రదాః స్త్రియాః ॥ ౫౨ ॥

మృదులాశ్చ సుపర్వాణో దీర్ఘా వృత్తాః క్రమాత్ కృశాః ।
అరోమకాః శుభాః స్త్రీణామఙ్గుల్యః పరికీర్తితాః ॥ ౫౩ ॥

అతిహ్రస్వాః కృశా వక్రా విరలా రోమసంయుతాః ।
బహుపర్వయుతా వాఽపి పర్వహీనాశ్చ దుఃఖదాః ॥ ౫౪ ॥

రక్తవర్ణా నఖాస్తుఙ్గా సశిఖాశ్చ శుభప్రదాః ।
నిమ్నా వివర్ణా పీతా వా పుష్పితా దుఃఖదాయకాః ॥ ౫౫ ॥

అన్తర్నిమగ్నవంశాస్థి పృష్ఠం స్యాన్మాంసలం శుభమ్ ।
సశిరం రోమయుక్తం వా వక్రం చాఽశుభదాయకమ్ ॥ ౫౬ ॥

స్త్రీణాం కణ్ఠస్త్రిరేఖాఙ్కస్త్వవ్యక్తాస్థిశ్చ వర్తులః ।
మాంసలో మృదులశ్చైవ ప్రశస్తఫలదాయకాః ॥ ౫౭ ॥

స్థూలగ్రీవః చ విధవా వక్రగ్రీవ చ కిఙ్కరీ ।
బన్ధ్యా చ చిపిటగ్రీవా లఘుగ్రీవా చ నిఃసుతా ॥ ౫౮ ॥

శ్రేష్ఠా కృకాటికా ఋజ్వీ సమాంసా చ సమున్నతా ।
శుష్కా శిరాలా రోమాఢ్యా విశాలా కుటిలాఽసుభా ॥ ౫౯ ॥

అరుణం మృదులం పుష్టం ప్రశస్తం చిబుకం స్త్రియాః ।
ఆయతం రోమశం స్థూలం ద్విధాభక్తమశోభనమ్ ॥ ౬౦॥

కపోలావున్నతౌ స్త్రీణాం పీనౌ వృత్తౌ శుభప్రదౌ ।
రోమశౌ పురుషౌ నిమ్నౌ నిర్మాంసౌ చాఽశుభప్రదౌ ॥ ౬౧॥

స్త్రీణాం ముఖం సమం పృష్ఠం వర్తులం చ సుగన్ధిమత్ ।
సుస్నిగ్ధం చ మనోహారి సుఖసౌభాగ్యసూచకమ్ ॥ ౬౨॥

వర్తులః పాటలః స్నిగ్ధారేఖాభూషితమధ్యభూః ।
మనోహరోఽధరో యస్యాః సా భవేద్ రాజవల్లభా ॥ ౬౩॥

నిర్మాంసః స్ఫుటితో లమ్బో రూక్షో వా శ్యామవర్ణకః ।
స్థూలోఽధరశ్చ నారీణాం వైధవ్యక్లేశసూచకః ॥ ౬౪॥

రక్తోత్పలనిభః స్నిగ్ధ ఉత్తరోష్ఠో మృగీదృశామ్ ।
కిఞ్చిన్మధ్యోన్నతోఽరోమా సుఖసౌభాగ్యగో భవేత్ ॥ ౬౫॥

స్నిగ్ధాగుగ్ధనిభాః స్త్రీణాం ద్వాత్రింశద్దశనాః శుభాః ।
అధస్తాదుపరిష్ఠాచ్చ సమాః స్తోకసమున్నతాః ॥ ౬౬॥

అధస్తాదధికాః పీతాః శ్యామా దీర్ఘా ద్విపఙ్క్తయః ।
వికటా విరలాశ్చాపి దశనా న శుభాః స్మృతాః ॥ ౬౭॥

శోణా మృద్వీ శుభా జిహ్వా స్త్రీణామతులభోగదా ।
దుఃఖదా మధ్యసఙ్కీర్ణా పురోభాగేఽతివిస్తరా ॥ ౬౮॥

సితయా మరణం తోయే శ్యామయా కలహప్రియా ।
మాంసలయా ధనైర్హీనా లమ్బయాఽభక్ష్యభక్షిణీ ॥ ౬౯॥

ప్రమాదసహితా నారీ జిహ్వయా చ విశాలయా ।
సుస్నిగ్ధం పాటలం స్త్రీణాం కోమలం తాలుశోభనమ్ ॥ ౭౦॥

శ్వేతే తాలుని వైధవ్యం పీతే ప్రవ్రజితా భవేత్ ।
కృష్ణే సన్తతిహీనా స్యాద్రూక్షే భూరికుటుమ్బినీ ॥ ౭౧॥

అలక్షితరదం స్త్రీణాం కిఞ్చిత్ఫుల్లకపోలకమ్ ।
స్మితం శుభప్రదం జ్ఞేయమన్యథా త్వశుభప్రదమ్ ॥ ౭౨॥

సమవృత్తపుటా నాసా లఘుచ్ఛిద్రా శుభప్రదా ।
స్థూలాగ్రా మధ్యనిమ్నా వా న ప్రశస్తా మృగీదృశామ్ ॥ ౭౩॥

రక్తాగ్రాఽకుఞ్చితాగ్రా వా నాసా వైధవ్యకారిణీ ।
దాసీ సా చిపిటా యస్యా హ్రస్వా దీర్ఘా కలిప్రియా ॥ ౭౪॥

శుభే విలోచనే స్త్రీణాం రక్తాన్తే కృష్ణతారకే ।
గోక్షీరవర్ణే విశదే సుస్నిగ్ధే కృష్ణపక్ష్మిణీ ॥ ౭౫॥

ఉన్నతాక్షీ న దీర్ఘాయుర్వృత్తాక్షీ కులటా భవేత్ ।

రమణీ మధుపిఙ్గాక్షీ సుఖసౌభాగ్యభాగినీ ॥ ౭౬॥

పుంశ్చలీ వామకాణాక్షీ వన్ధ్యా దక్షిణకాణికా ।
పారావతాక్షీ దుఃశీలా గజాక్షీ నైవ శోభనా ॥ ౭౭॥

మృదుభిః పక్ష్మభిః కృష్ణైర్ఘనైః సూక్ష్మైః సుభాగ్యయుక్ ।
విరలైః కపిలైః స్థూలైర్భామినీ దుఖభాగినీ ॥ ౭౮॥

వర్తులౌ కార్ముకాకారౌ స్నిగ్ధే కృష్ణే అసంహతే ।
సుభ్రువౌ మృదురోమాణౌ సుభ్రువాం సుఖకీర్తిదౌ ॥ ౭౯॥

కర్ణౌ దీర్ఘౌ శుభావర్తౌ సుతసౌభాగ్యదాయకౌ ।
శష్కులీరహితౌ నిన్ద్యౌ శిరాలౌ కుటిలౌ కృశౌ ॥ ౮౦॥

శిరావిరహితో భాలః నిర్లోమాఽర్ధశశిప్రభః ।
అనిమ్నస్త్ర్యఙ్గులస్త్రోణాం సుతసౌభాగ్యసౌఖ్యదః ॥ ౮౧॥

స్పష్టస్వస్తికచిహ్నశ్చ భాలో రాజ్యప్రదః స్త్రియాః ।
ప్రలమ్బో రోమశశ్చైవ ప్రాంశుశ్చ దుఃఖదః స్మృతః ॥ ౮౨॥

ఉన్నతో గజకుమ్భాభో వృత్తో మూర్ధా శుభః స్త్రియాః ।
స్థూలో గీర్ఘోఽథవా వక్రో దుఃఖదౌర్భాగ్యసూచకః ॥ ౮౩॥

కున్తలాః కోమలాః కృష్ణాః సూక్ష్మా దీర్ఘశ్చ శోభనా ।
పిఙ్గలాః పురుషా రూక్షా విరలా లఘవోఽశుభాః ॥ ౮౪॥

పిఙ్గలా గౌరవర్ణాయా శ్యామాయాః శ్యామలాః శుభాః ।
నారీలక్షణతశ్చైవం నరాణామపి చిన్తయేత్ ॥ ౮౫॥

అథ తిలాదిలాంఛనఫలాధ్యాయః ॥ ౮౨॥

అథాఽహం దేహజాతానాం లాంఛనానాం ఫలం బ్రువే ।
ఆవర్తానాం తిలానాం చ మశకానాం విశేషతః ॥ ౧॥

అఙ్గనానాం చ వామాంగే దక్షిణాఙ్గే నృణాం శుభమ్ ।
రక్తాభం తిలకాభం వా లోమ్నాం చక్రమథాపి వా ॥ ౨॥

తిలాదిలాంఛనం స్త్రీణాం హృది సౌభాగ్యసూచకమ్ ।
యస్యా దక్షిణవక్షోజే రక్తే తిలకలాంఛనే ॥ ౩॥

సా సన్తతితతిం సూతే సుఖసౌభాగ్యసంయుతామ్ ।
రక్తాభం తిలకం యస్యాః స్త్రియా వామే స్తనే భవేత్ ॥ ౪॥

ఏక ఏవ సుతస్తస్యా భవతీత విదో విదుః ।
పుత్రీపుత్రయుతా జ్ఞేయా తిలకే దక్షిణే స్తనే ॥ ౫॥

భ్రువోర్మధ్యే లలాటే వా లాంఛనం రాజసూచకమ్ ।
కపోలే మశకో రక్తో నిత్యం మిష్టాన్నదాయకం ॥ ౬॥

భగస్య దక్షిణే భాగే లాంఛనం యది యోషితః ।
సా హి పృథ్వీపతేః పత్నీ సూతే వా భూపతిం సుతమ్ ॥ ౭॥

నాసాగ్రే లాఞ్ఛనే రక్తం రాజపత్న్యాః ప్రజాయతే ।
కృష్ణవర్ణం తు యస్యాః సా పుంశ్చలి విధవాఽథ వా ॥ ౮॥

నాభేరధో నృణాం స్త్రీణాం లాఞ్ఛనం చ శుభప్రదమ్ ।
కర్ణే గణ్డే కరే వాఽపి కణ్ఠే వాఽప్యథ లాఞ్ఛనం ॥ ౯॥

ప్రాగ్గర్భే పుత్రదం జ్ఞేయం సుఖసౌభాగ్యదం తథా ।
తిలాది లాఞ్ఛనం విప్ర గుల్ఫగేశే చ దుఃఖదమ్ ॥ ౧౦॥

త్రిశూలాకృతి చిహ్నం చ లలాటే యది జాయతే ।
నారీ రాజప్రియా జ్ఞేయా భూపతిశ్చ నరో భవేత్ ॥ ౧౧॥

లోమ్నాం ప్రదక్షిణావర్తో హృది నాభౌ కరే శ్రుతౌ ।
దక్షపృష్ఠే శుభో వస్తౌ వామావర్తోఽశుభప్రదః ॥ ౧౨॥

కట్యాం గుహ్యేఽథవాఽవర్తో స్త్రీణాం దౌర్భాగ్యసూచకః ।
ఉదరే హన్తి భర్తారం మధ్యపృష్ఠే చ పుంశ్చలీ ॥ ౧౩॥

కణ్ఠే లలాటే సీమన్తే మధ్యభాగే చ మూర్ధని ।
ఆవర్తో న శుభః స్త్రీణాం పుసాం వాఽపి ద్విజోత్తమ ॥ ౧౪॥

సులక్షణా సుచరితా అపి మన్దాయుషం పతిమ్ ।

దీర్ఘాయుషం ప్రకుర్వన్తి ప్రమదాశ్చ ముదాస్పదమ్ ॥ ౧౫ ॥

అథ పూర్వజన్మశాపద్యోతనాధ్యాయః ॥ ౮౩ ॥

మహర్షే భవతా ప్రోక్తం ఫలం స్త్రీణాం నృణాం పృథక్ ।
అధునా శ్రోతుమిచ్ఛామి త్వత్తో వేదవిదాంవర ॥ ౧ ॥

అపుత్రస్య గతిర్నాస్తి శాస్త్రేషు శ్రూయతే మునే ।
అపుత్రః కేన పాపేన భవతీతి వద ప్రభో ॥ ౨ ॥

జన్మలగ్నాచ్చ తజ్జ్ఞానం కథం దైవవిదాం భవేత్ ।
అపుత్రస్య సుతప్రాప్తేరుపాయం కృపయోచ్యతామ్ ॥ ౩ ॥

సాధు పృష్టం త్వయా విప్ర కథ్యతే హి తథా మయా ।
యథోమయా హి పృష్టేన శివేన కథితం పురా ॥ ౪ ॥

కేన యోగేన పాపేన జ్ఞాయతేఽపత్యనాశనమ్ ।
తేషాం చ రక్షణోపాయం కృపయా నాథ మే వద ॥ ౫ ॥

సాధు పృష్టం త్వయా దేవి కథయామి తవాఽధునా ।
సన్తానహానియోగాంశ్చ తద్రక్షోపాయసంయుతాన్ ॥ ౬ ॥

గురులగ్నేశ దారేశపుత్రస్థానాధిపేషు చ ।

సర్వేషు బలహీనేషు వక్తవ్యా త్వనపత్యతా ॥ ౭॥

రవ్యారరాహుశనయః సబలాః పుత్రభావగాః ।
తదాఽనపత్యతా చేత్ స్యురబలాః పుత్రకారకాః ॥ ౮॥

పుత్రస్థానగతే రాహౌ కుజేన చ నిరీక్షితే ।
కుజక్షేత్రగతే వాఽపి సర్పశాపాత్ సుతక్షయః ॥ ౯॥

పుత్రశే రాహుసంయుక్తే పుత్ర స్థే భానునన్దనే ।
చన్ద్రేణ సంయుతే దృష్టే సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౦॥

కారకే రాహుసంయుక్తే పుత్రేశే బలవర్జితే ।
లగ్నేశే కుజసంయుక్తే సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౧॥

కారకే భౌమసంయుక్తే లగ్నే చ రాహుసంయుతే ।
పుత్రస్థానాధిపే దుఃస్థే సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౨॥

భౌమాంశే భౌమసంయుక్తే పుత్రేశే సోమనన్దనే ।
రాహుమాన్దియుతే లగ్నే సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౩॥

పుత్రభావే కుజక్షేత్రే పుత్రేశే రాహుసంయుతే ।
సౌమ్యదృష్టే యుతే వాఽపి సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౪॥

పుత్రస్థా భానుమన్దారాః స్వర్భానుః శశిజోఽఙ్గిరాః ।
నిర్బలౌ పుత్రలగ్నేశౌ సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౫॥

లగ్నేశే రాహుసంయుక్తే పుత్రేశే భోమసంయుతే ।
కారకే రాహుయుక్తే వా సర్పశాపాత్ సుతక్షయః ॥ ౧౬ ॥

గ్రహయోగవశేనైవం నృణాం జ్ఞాత్వాఽనపత్యతా ।
తద్దోషపరిహారార్థం నాగపూజాం సమారభేత్ ॥ ౧౭ ॥

స్వగృహ్యోక్తవిధానేన ప్రతిష్ఠాం కారయేత్ సుధీః ।
నాగమూర్తి సువర్ణేన కృత్వా పూజాం సమాచరేత్ ॥ ౧౮ ॥

గోభూతిలహిరణ్యాది దద్యాద్ విత్తానుసారతః ।
ఏవం కృతే తు నాగేన్ద్రప్రసాదాత్ వర్ధతే కులమ్ ॥ ౧౯ ॥

పుత్రస్థానం గతే భానౌ నీచే మన్దాంశకస్థితే ।
పార్శ్వయోః క్రూరసమ్బన్ధే పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౦ ॥

పుత్రస్థానాధిపే భానౌ త్రికోణే పాపసంయుతే ।
క్రూరాన్తరే పాపదృష్టే పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౧ ॥

భానురాశిస్థితే జీవే పుత్రేశే భానుసంయుతే ।
పుత్రే లగ్నే చ పాపాఢ్యే పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౨ ॥

లగ్నేశే దుర్బలే పుత్రే పుత్రేశే భానుసంయుతే ।
పుత్రే లగ్నే పాపయుతే పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౩ ॥

పితృస్థానాధిపే పుత్రే పుత్రేశే వాపి కర్మగే ।
పుత్రే లగ్నే చ పాపాఢ్యే పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౪॥

పితృస్థానాధిపే భౌమః పుత్రేశేన సమన్వితః ।
లగ్నే పుత్రే పితృస్థానే పాపే సన్తతినాశనమ్ ॥ ౨౫॥

పితృస్థానాధిపే దుఃస్థే కారకే పాపరాశిగే ।
సపాపౌ పుత్రలగ్నేశౌ పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౬॥

లగ్నపఞ్చమభావస్థా భానుభౌమశనైశ్చరాః ।
రన్ధ్రే రిష్ఫే రాహుజీవౌ పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౭॥

లగ్నాదష్టమగే భానౌ పుత్రస్థే భానునన్దనే ।
పుత్రేశే రాహుసంయుక్తే లగ్నే పాపే సుతక్షయః ॥ ౨౮॥

వ్యయేశే లగ్నభావస్థే రన్ధ్రేశే పుత్రరాశిగే ।
పితృస్థానాధిపే రన్ధ్రే పితృశాపాత్ సుతక్షయః ॥ ౨౯॥

రోగేశే పుత్రభావస్థే పితృస్థానాధిపే రిపౌ ।
కారకే రాహుసంయుక్తే పితృశాపాత్ సుతక్షయః ॥ ౩౦॥

తద్దోషపరిహారార్థం గయాశ్రాద్ధం చ కారయేత్ ।
బ్రాహ్మణాన్ భోజయేదత్ర అయుతం వా సహస్రకమ్ ॥ ౩౧॥

అథవా కన్యకాదానం గోదానం చ సమాచరేత్ ।

ఏవం కృతే పితుః శాపాన్ముచ్యతే నాऽత్ర సంశయః ॥ ౩౨ ॥

వర్ధతే చ కులం తస్య పుత్రపౌత్రదిభిః సదా ।
గ్రహయోగవశాదేవం ఫలం బ్రూయాత్ విచక్షణః ॥ ౩౩ ॥

పుత్రస్థానాధిపే చన్ద్రే నీచే వా పాపమధ్యగే ।
హిబుకే పఞ్చమే పాపే మాతృశాపాత్ సుతక్షయః ॥ ౩౪ ॥

లాభే మన్దసమాయుక్తే మాతృస్థానే శుభేతరే ।
నీచే పఞ్చమగే చన్ద్రే మాతృశాపాత్ సుతక్షయః ॥ ౩౫ ॥

పుత్రస్థానాధిపే దుఃస్థే లగ్నేశే నీచరాశిగే ।
చన్ద్రే చ పాపసంయుక్తే మాతృశాపాత్ సుతక్షయః ॥ ౩౬ ॥

పుత్రేశేऽష్టారిరిష్ఫేస్థే చన్ద్రే పాపాంశసంగతే ।
లగ్నే పుత్రే చ పాపాఢ్యే మాతృశాపాత్ సుతక్షయః ॥ ౩౭ ॥

పుత్రస్థానాధిపే చన్ద్రే మన్దరాహ్వారసంయుతే ।
భాగ్యే వా పుత్రభావే వా మాతృశాపాత్ సుతక్షయః ॥ ౩౮ ॥

మాతృస్థానాధిపే భౌమే శనిరాహుసమన్వితే ।
చన్ద్రభానుయుతే పుత్రే లగ్నే వా సన్తతిక్షయః ॥ ౩౯ ॥

లగ్నాత్మజేశౌ శత్రుస్థౌ రన్ద్రే మాత్రధిపః స్థితః ।
పితృనాశాధిపౌ లగ్నే మాతృశాపాత్ సుతక్షయః ॥ ౪౦ ॥

షష్ఠాష్టమేశౌ లగ్నస్థౌ వ్యయే మాత్రధిపః సుతే ।
చన్ద్రజీవౌ పాపయుక్తౌ మాతృశాపాత్ సుతక్షయః ॥ ४० ॥

పాపమధ్యగతే లగ్నే క్షీణే చన్ద్రే చ సప్తమ ।
మాతృపుత్రే రాహుమన్దౌ మాతృశాపాత్ సుతక్షయః ॥ ४२ ॥

నాశస్థానాధిపే పుత్రే పుత్రేశే నాశరాశిగే ।
చన్ద్రమాతృపతౌ దుఃస్థే మాతృశాపాత్ సుతక్షయః ॥ ४३ ॥

చన్ద్రక్షేత్రే యదా లగ్నే కుజరాహుసమన్వితే ।
చన్ద్రమన్దౌ పుత్రసంస్థౌ మాతృశాపాత్ సుతక్షయః ॥ ४४ ॥

లగ్నే పుత్రే మృతౌ రిష్ఫే కుజో రాహూ రవిః శనిః ।
మాతృలగ్నాధిపౌ దుఃస్థౌ మాతృశాపాత్ సుతక్షయః ॥ ४५ ॥

నాశస్థానం గతే జీవే కుజరాహుసమన్వితే ।
పుత్రస్థానౌ మన్దచన్ద్రౌ మాతృశాపాత్ సుతక్షయః ॥ ४६ ॥

ఏవం యోగం బుద్ధైదృష్ట్వా విజ్ఞేయా త్వనపత్యతా ।
తతః సన్తానరక్షార్థం కర్త్తవ్యా శాన్తిరుత్తమా ॥ ४७ ॥

సేతుస్నానం ప్రకర్తవ్యం గాయత్రీలక్షసంఖ్యకా ।
రౌప్యమాత్రం పయః పీత్వా గ్రహదానం ప్రయత్నతః ॥ ४८ ॥

బ్రాహ్మణాన్ భోజయేత్తద్వదశ్వత్థస్య ప్రదక్షిణమ్ ।
కర్తవ్యం భక్తియుక్తేన చాష్టోత్తరసహస్రకమ్ ॥ ౪౯॥

ఏవం కృతే మహాదేవి శాపాన్మోక్షో భవిష్యతి ।
సుపుత్రం లభతే పశ్చాత్ కులవృద్ధిశ్చ జాయతే ॥ ౫౦॥

అథో యోగాన్ ప్రవక్ష్యామి భ్రాతృశాపసముద్భవాన్ ।
యజ్జ్ఞాత్వాఽపత్యరక్షార్థం యత్నం కుర్యాద్ విచక్షణః ॥ ౫౧॥

భ్రాతృస్థానాధిపే పుత్రే కుజరాహుసమన్వితే ।
పుత్రలగ్నేశ్వరౌ రన్ధ్రే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౨॥

లగ్నే సుతే కుజే మన్దే భ్రాతృపే భాగ్యరాశిగే ।
కారకే నాశభావస్థే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౩॥

భ్రాతృస్థానే గురుర్నీచే మన్దః పఞ్చమగతే యది ।
నాశస్థానే తు చన్ద్రారౌ భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౪॥

తనుస్థానాధిపే రిష్ఫే భౌమః పఞ్చమగో యది ।
రన్ధ్రే సపాపపుత్రేశే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౫॥

పాపమధ్యగతే లగ్నే పాపమధ్యే సుతేఽపి చ ।
లగ్నేశపుత్రపౌ దుఃస్థౌ భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౬॥

కర్మేశే భ్రాతృభావస్థే పాపయుక్తే తథా శుభే ।

పుత్రగే కుజసంయుక్తే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౭ ॥

పుత్రస్థానే బుధక్షేత్రే శమిరాహుసమన్వితే ।
రిష్ఫే విదారౌ విజ్ఞేయో భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౮ ॥

లగ్నేశే భ్రాతృభావస్థే భ్రాతృస్థానాధిపే సుతే ।
లగ్నభ్రాతృసుతే పాపే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౫౯ ॥

భ్రాత్రీశే మృత్యుభావస్థే పుత్రస్థే కారకే తథా ।
రాహుమన్దేయుతే దృష్టే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౬౦ ॥

నాశస్థానాధిపే పుత్రే భ్రాతృనాథేన సంయుతే ।
రన్ధ్రే ఆరార్కిసంయుక్తే భ్రాతృశాపాత్ సుతక్షయః ॥ ౬౧ ॥

భ్రాతృశాపవిమోక్షార్థం వంశస్య శ్రవణం హరేః ।
చాన్ద్రాయణఙ్ం చరేత్ పశ్చాత్ కావేర్యాం విష్ణుసన్నిధౌ ॥ ౬౨ ॥

అశ్వత్థస్థాపనం కుర్యాద్ దశధేనూశ్చ దాపయేత్ ।
పత్నీహస్తేన పుత్రేచ్ఛుర్భూమిం దద్యాత్ ఫలాన్వితామ్ ॥ ౬౩ ॥

ఏవం యః కురుతే భక్త్యా ధర్మపత్న్యా సమన్వితః ।
ధ్రువం తస్య భవేత్ పుత్రః కులవృద్ధిశ్చ జాయతే ॥ ౬౪ ॥

పుత్రస్థానే బుధే జీవే కుజరాహుసమన్వితే ।
లగ్నే మన్దే సుతభావో జ్ఞేయో మాతులశాపతః ॥ ౬౫ ॥

లగ్నే పుత్రేశ్వరౌ పుత్రే బుధభౌమార్కిసంయుతౌ ।
జ్ఞేయం మాతులశాపత్వాజ్జనస్య సన్తతిక్షయః ॥ ౬౬ ॥

లుప్తే పుత్రాధిపే లగ్నే సప్తమే భానునన్దనే ।
లగ్నేశే బుధసంయుక్తే తస్యాపి సన్తతిక్షయః ॥ ౬౭ ॥

జ్ఞాతిస్థానాధిపే లగ్నే వ్యయేశేన సమన్వితే ।
శశిసౌమ్యకుజే పుత్రే విజ్ఞేయః సన్తతిక్షయః ॥ ౬౮ ॥

తద్దోషపరిహారార్థం విష్ణుస్థాపరమాచరేత్ ।
వాపీకూపతడాగాదిఖననం సుతబన్ధనమ్ ॥ ౬౯ ॥

పుత్రవృద్ధిర్భవేత్తస్య సంపద్వృద్ధిః ప్రజాయతే ।
ఇతి యోగవశాదేవం శాన్తిం కుర్యాద్ విచక్షణః ॥ ౭౦ ॥

బలగర్వ్వా యో మర్త్యో బ్రాహ్మణానవమన్యతే ।
తద్దోషాద్ బ్రహ్మశాపాచ్చ తస్య స్యాత్ సన్తతిక్షయః ॥ ౭౧ ॥

గురుక్షేత్రే యదా రాహుః పుత్రే జీవారభానుజాః ।
ధర్మస్థానాధిపే నాశే బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౨ ॥

ధర్మేశే పుత్రభావస్థే పుత్రేశే నాశరాశిగే ।
జీవారరాహుభిర్యుక్తే బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౩ ॥

ధర్మభావాధిపే నీచే వ్యయేశే పుత్రభావగే ।
రాహుయుతేక్షితే వాపి బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౪॥

జీవే నీచగతే రాహౌ లగ్నే వా పుత్రరాశిగే ।
పుత్రస్థానాధిపే దుఃస్థే బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౫॥

పుత్రభావాధిపే జీవే రన్ధ్రే పాపసమన్వితే ।
పుత్రేశే సార్కచన్ద్రే వా బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౬॥

మన్దాంశే మన్దసంయుక్తే జీవే భౌమసమన్వితే ।
పుత్రేశే వ్యయరాశిస్థే బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౭॥

లగ్నే గురుయుతే మన్దే భాగ్యే రాహుసమన్వితే ।
వ్యయ వా గురుసంయుక్తే బ్రహ్మశాపాత్ సుతక్షయః ॥ ౭౮॥

తస్య దోషస్య శాన్త్యర్థం కుర్యాచ్చాన్ద్రాయణం నరః ।
బ్రహ్మకృచ్ఛ్రత్ర్యం కృత్వా ధనుం దద్యాత్ సదక్షిణామ్ ॥ ౭౯॥

పఞ్చరత్నాని దేయాని సువర్ణసహితాని చ ।
బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాద్యథాశక్తి ద్విజోత్తమ ॥ ౮౦॥

ఏవం కృతే తు సత్పుత్రం లభతే నాఽత్ర సంశయః ।
ముక్తశాపో విశుద్ధాత్మా స నరః సుఖమేధతే ॥ ౮౧॥

దారేశే పుత్రభావస్థే దారేశస్యాంశపే శనౌ ।

పుత్రేశే నాశరాశిస్థే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౨॥

నాశసంస్థే కలత్రేశే పుత్రేశే నాశరాశిగే ।
కారకే పాపసంయుక్తే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౩॥

పుత్రస్థానగతే శుక్రే కామపే రన్ధ్రమాశ్రితే ।
కారకే పాపసంయుక్తే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౪॥

కుటుమ్బే పాపసంయుక్తే కామపే నాశరాశిగే ।
పుత్రే పాపగ్రహైర్యుక్తే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౫॥

భాగ్యస్థానగతే శుక్రే దారేశే నాశరాశిగే ।
లగ్నే సుతే చ పాపధ్యే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౬॥

భాగ్యస్థానాధిపే శుక్రే పుత్రేశే శత్రురాశిగే ।
గురులగ్నేశదారేశా దుఃస్థాశ్చేత్ సన్తతిక్షయః ॥ ౮౭॥

పుత్రస్థానే భృగుక్షేత్రే రాహుచన్ద్రసమన్వితే ।
వ్యయే లగ్నే ధనే పాపే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౮॥

సప్తమే మన్దశుక్రౌ చ రన్ధ్రేశే పుత్రభే రవౌ ।
లగ్నే రాహుసమాయుక్తే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౮౯॥

ధనే కుజే వ్యయే జీవే పుత్రస్థే భృగునన్దనే ।
శనిరాహుయుతే దృష్టే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౯౦॥

నాశస్థౌ విత్తదారేశౌ పుత్రే లగ్నే కుజే శనౌ ।
కారకే పాపసంయుక్తే పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౯౧॥

లగ్నపఞ్చమభాగ్యస్థా రాహుమన్దకుజాః క్రమాత్ ।
రన్ధ్రస్థౌ పుత్రదారేశౌ పత్నీశాపాత్ సుతక్షయః ॥ ౯౨॥

శాపముక్త్యై చ కన్యాయాం సత్యాం తద్దానమాచరేత్ ।
కన్యాభావే చ శ్రీవిష్ణోర్మూర్తి లక్ష్మీసమన్వితామ్ ॥ ౯౩॥

దద్యాత్ స్వర్ణమయీం విప్ర దశదేనుసమన్వితామ్ ।
శయ్యాం చ భూషణం వస్త్రం దమ్పతిభ్యాం ద్విజన్మనామ్ ॥ ౯౪॥

ధ్రువం తస్య భవేత్ పుత్రో భాగ్యవృద్ధిశ్చ జాయతే ।
కర్మలోపే పితౄణాం చ ప్రేతత్వం తస్య జాయతే ॥ ౯౫॥

తస్య ప్రేతస్య శాపాచ్చ పుత్రాభావః ప్రజాయతే ।
అతోఽత్ర తాదృశాన్ యోగాత్ జన్మలగ్నాత్ ప్రవచ్మ్యహమ్ ॥ ౯౬॥

పుత్రస్థానే మన్దసూర్యౌ క్షీణచన్ద్రశ్చ సప్తమే ।
లగ్నే వ్యయే రాహుజీవౌ ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౯౭॥

పుత్రస్థానాధిపే మన్దే నాశస్థే లగ్నగే కుజే ।
కారకే నాశభావే చ ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౯౮॥

లగ్నే పాపే వ్యయే భానౌ సుతే చారార్కిసోమజాః ।
పుత్రేశే రన్ధ్రభావస్థే ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౯౯॥

లగ్నే స్వర్భానునా యుక్తే పుత్రస్థే భానునన్దనే ।
గురౌ చ నాశరాశిస్థే ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౧౦౦॥

లగ్నే రాహౌ సశుక్రేజ్యే చన్ద్రే మన్దయుతే తథా ।
లగ్నేశే మృత్యురాశిస్థే ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౧౦౧॥

పుత్రస్థానాధిపే నీచే కారకే నీచరాశిగే ।
నీచస్థగ్రహదృష్టే చ ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౧౦౨॥

లగ్నే మన్దే సుతే రాహౌ రన్ధ్రే భానుసమన్వితే ।
వ్యయే భౌమేన సంయుక్తే ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౧౦౩॥

కామస్థానాధిపే దుఃస్థే పుత్రే చన్ద్రసమన్వితే ।
మన్దమాన్దియుతే లగ్నే ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౧౦౪॥

వధస్థానాధిపే పుత్రే శనిశుక్రసమన్వితే ।
కారకే నాశరాశిస్థే ప్రేతశాపాత్ సుతక్షయః ॥ ౧౦౫॥

అస్య దోషస్య శాన్త్యర్థం గయాశ్రాద్ధం సమాచరేత్ ।
కుర్యాంద్రుద్రాభిషేకఞ్చ బ్రహ్మమూర్తి ప్రదాపయేత్ ॥ ౧౦౬॥

ధేనుం రజతపాత్రం చ తథా నీలమణిం ద్విజ ।

బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ తేభ్యశ్చ దక్షిణాం దిశేత్ ॥ ౧౦౭॥

ఏవం కృతే మనుష్యస్య శాపమోక్షా ప్రజాయతే ।
పుత్రోత్పత్తిర్భవేత్తస్య కులవృద్ధిశ్చ జాయతే ॥ ౧౦౮॥

తథా జ్ఞశుక్రజే దోషే పుత్రాప్తిః శమ్భుపూజనాత్ ।
జీవచన్ద్రకృతే విప్ర మన్త్రయన్త్రౌషధాదితః ॥ ౧౦౯॥

రాహుజే కన్యకాదానాత్ సూర్యజే హరికీర్తనాత్ ।
గోదానాత్ కేతుజే దోషే రుద్రజాపాత్ కుజాఽర్కిజే ॥ ౧౧౦॥

సర్వదోషవినాశాయ శుభసన్తానలబ్ధయే ।
హరివంశకథా భక్త్యా శ్రోతవ్యా విధినా ద్విజ ॥ ౧౧౧॥

అథ గ్రహశాన్త్యధ్యాయః ॥ ౮౪॥

గ్రహాణాం దోషశాన్త్యర్థం తేషాం పూజావిధిం వద ।
మానవానాం హితార్థాయ సంక్షేపాత్ కృపయా మునే ॥ ౧॥

గ్రహా సూర్యాదయః పూర్వం మయా ప్రోక్తా ద్విజోత్తమ ।
జగత్యాం సర్వజన్తూనాం తదధీనం సుఖాఽసుఖమ్ ॥ ౨॥

తస్మాత్ సుశాన్తికామో వా శ్రీకామో వా సుచేతసా ।
వృష్టాయాయుః పుష్టికామో వా తేషాం యజ్ఞం సమాచరేత్ ॥ ౩॥

తామ్రాచ్చ స్ఫటికాద్రక్తచన్దనాత్ స్వర్ణకాదుభౌ ।
రజతాదయసః సీసాత్ కాంస్యాత్ కార్యాః క్రమద్ గ్రహాః ॥ ౪॥

పూర్వోక్తైః స్వస్వవర్ణైర్వా పటే లేఖ్యా ద్విజోత్తమైః ।
స్వస్వోక్తదిగ్విభాగేషు గన్ధాద్యైర్మణ్డనేషు వా ॥ ౫॥

పద్మాసనః పద్మహస్తః పద్మపత్రసమద్యుతిః ।
సప్తాశ్వరథసంస్థశ్చ ద్విభుజశ్చ దివాకరః ॥ ౬॥

శ్వేతః శ్వేతామ్బరో దేవో దశాశ్వః శ్వేతభూషణః ।
గదాహస్తో ద్విబాహుశ్చ విధాతవ్యో విధుర్ద్విజ ॥ ౭॥

రక్తమాల్యామ్బరధరో శక్తిశూలగదాధరః ।
వరదస్తు చతుర్బాహుర్మఙ్గలో మేషవాహనః ॥ ౮॥

పీతమాల్యామ్బరధరః కర్ణికారసమద్యుతిః ।
ఖడ్గచర్మగదాపాణిః సింహస్థో వరదో బుధః ॥ ౯॥

గురుశుక్రౌ క్రమాత్ పీతశ్వేతవర్ణౌ చతుర్భుజౌ ।
దణ్డినౌ వరదౌ కార్యౌ సాక్షసూత్రకమణ్డలూ ॥ ౧౦॥

ఇన్ద్రనీలద్యుతిః శూలీ వరదో గృధ్రవాహనః ।
వాణవాణాసనధరో విజ్ఞేయోఽర్కసుతో ద్విజ ॥ ౧౧॥

కరాలవదనః ఖడ్గచర్మశూలీ వరప్రదః ।
సింహస్థో నీలవర్ణశ్చ రాహురేవం ప్రకల్ప్యతే ॥ ౧౨॥

ధూమ్రా ద్విబాహవః సర్వే గదినో వికృతాననాః ।
గృధ్రాసనా నిత్యం కేతవః స్యుర్వరప్రదా ॥ ౧౩॥

సర్వే కిరీటినః కార్యా గ్రహా లోకహితప్రదాః ।
స్వాంగులేనోచ్ఛ్రితా విజ్ఞైః శతమష్టోత్తరం సదా ॥ ౧౪॥

యథావర్ణం ప్రదేయాని సుధ్వాణి వసనాని చ ।
గన్ధో దీపో బలిశ్చైవ ధూపో దేయశ్చ గుగ్గులుః ॥ ౧౫॥

యస్య గ్రహస్య యద్ద్రవ్యమన్నం యస్య చ యత్ ప్రియమ్ ।
తచ్చ తస్మై ప్రదాతవ్యం భక్తియుక్తేన చేతసా ॥ ౧౬॥

ఆకృష్ణేన ఇమం దేవా అగ్నిర్మూర్ధా దివః కకుత్ ।
ఉద్బుధ్యస్వేతి మన్త్రాంశ్చ జపేదథ బృహస్పతే ॥ ౧౭॥

అన్నాత్ పరిశ్రుతశ్చేతి శన్నో దేవీరభీష్టయే ।
కయా నశ్చిత్ర ఇత్యేవం కేతు కృణ్వన్నిమాంస్తథా ॥ ౧౮॥

సప్త రుద్రా దిశో నన్దా నవచన్ద్రా నృపాస్తథా ।

త్రిపక్షా అష్టచన్ద్రాశ్చ సప్తచన్ద్రాస్తథైవ చ ॥ ౧౯॥

ఇమాః సంఖ్యాః సహస్రఘ్నా జపసంఖ్యాః ప్రకీర్తితాః ।
క్రమాదర్కాదిఖేటానాం ప్రీత్యర్థం ద్విజపుఙ్గవ ॥ ౨౦॥

అర్కః పలాశః ఖదిరస్త్వపామార్గస్తు పిప్పలః ।
ఉదుమ్బరః శమీ దుర్వా కుశాశ్చ సమిధః క్రమాత్ ॥ ౨౧॥

హోతవ్యా మధుసర్పిభ్యాం దధ్నా క్షీరేణ వా యుతాః ।
ఏకైకస్య త్వష్ట శతమష్టావింశతిరేవ వా ॥ ౨౨॥

గుడైదనం పాయసం చ హవిష్యం క్షీరషాష్టికమ్ ।
దధ్యోదనం హవిశ్చూర్ణం మాంసం చిత్రాన్న మేవ చ ॥ ౨౩॥

దద్యాద్ గ్రహక్రమాదేవం విప్రేభ్యో భోజనం ద్విజ ।
శక్తితో వా యథాలాభం దేయం సత్కారపూర్వకమ్ ॥ ౨౪॥

ధేనుః శఙ్ఖస్తథాఽనడ్వాన్ హేమ వాసో హయః క్రమాత్ ।
కృష్ణా గౌరాయసం ఛాగ ఏతా రవ్యాదిదక్షిణాః ॥ ౨౫॥

యస్య యశ్చ యదా దుఃస్థః స తం యత్నేన పూజయేత్ ।
ఏషాం ధాత్రా వరో దత్తః పూజితాః పూజయిష్యథ ॥ ౨౬॥

మానవానాం గ్రహాధీనా ఉచ్ఛ్రాయాః పతనాని చ ।
భావాఽభావౌ చ జగతాం తస్మాత్ పూజ్యతమా గ్రహాః ॥ ౨౭॥

అథఽశుభజన్మకథనాధ్యాయః ॥ ౮౫ ॥

అథాఽన్యత్ సంప్రవక్ష్యామి సులగ్నే సుగ్రహేష్వపి ।
యదన్యకారణేనాపి భవేజ్జన్మాఽశుభప్రదమ్ ॥ ౧ ॥

దర్శే కృష్ణాచతుర్దశ్యాం విష్ట్యాం సోదరభే తథా ।
పితృభే సూర్యసంక్రాన్తౌ పాతేఽర్కేన్దుగ్రహే తథా ॥ ౨ ॥

వ్యతీపాతాదిదుర్యోగే గణ్డాన్తే త్రివిధేఽపి వా ।
యమఘణ్టేఽవభే దగ్ధయోగే త్రీతరజన్మ చ ॥ ౩ ॥

ప్రసవస్య త్రికారేఽపి జ్ఞేయం జన్మాఽశుభప్రదమ్ ।
శాన్త్యా భవతి కల్యాణం తదుపాయం చ వచ్మ్యహమ్ ॥ ౪ ॥

అథ దర్శజన్మశాన్త్యధ్యాయః ॥ ౮౬ ॥

మైత్రేయ దర్శజాతానాం మాతాపిత్రోర్దరిద్రతా ।
తద్దోషపరిహారాయ శాన్తిం కుర్యాద్ విచక్షణః ॥ ౧ ॥

కలశస్థాపనం కృత్వా ప్రథమం విధిపూర్వకమ్ ।
ఉదుమ్బరటాశ్వత్థచూతానాం పల్లవాంస్తథా ॥ ౨ ॥

సనిమ్బానాం చ మూలని త్వచస్తత్ర వినిక్షిపేత్ ।
పంచరత్నాని నిక్షిప్య వస్త్రయుగ్మేన చేష్టయేత్ ॥ ౩॥

సర్వే సముద్ర ఇతి చాఽపోహిష్ఠాదిత్ర్యృచేన చ ।
ఆమన్త్ర్య కలశే తచ్చ స్థాపయేద్ వహ్నికోణకే ॥ ౪॥

దర్శస్య దేవయోశ్చాఽథ చన్ద్రభాస్కరయోః క్రమాత్ ।
ప్రతిమాం స్వర్ణజాం నిత్యం రాజతీం తామ్రజాం తథా ॥ ౫॥

ఆప్యాయస్వేతి మన్త్రేనఽ సవితా పశ్చాత్తమేవ చ ।
ఉపచారైః సమారాధ్య తతో హోమం సమాచరేత్ ॥ ౬॥

సమిధశ్చ చరుం విద్వాన్ క్రమేణ జుహుయాత్ వ్రతీ ।
భక్త్యా సవితృమన్త్రేణ సోమో ధేనుశ్చ మన్త్రతః ॥ ౭॥

అష్టోత్తరశతం వాపి అష్టవింశతిరేవ వా ।
అభిషేకం తథా కుర్యాత్ దమ్పత్యోశ్చ సుపుత్రయోః ॥ ౮॥

హిరణ్యం రజతం చైవ కృష్ణధేనుశ్చ దక్షిణా ।
బ్రాహ్మణాన్ భోజయేత్ శక్త్యా తతః క్షేమమవాప్నుయాత్ ॥ ౯॥

అథ కృష్ణచతుర్దశీజన్మ శాన్త్యధ్యాయః ॥ ౮౭॥

కృష్ణపక్షచతుర్దశ్యాః షడ్భాగేషు ఫలం క్రమాత్ ।
జన్మ చేత్ ప్రథమే భాగే తదా జ్ఞేయం శుభం ద్విజ ॥ ౧॥

ద్వితీయే పితరం హన్తి మాతరం చ తృతీయకే ।
చతుర్థే మాతులం చైవ పఞ్చమే వంశనాశనమ్ ॥ ౨॥

షష్ఠే తు ధననాశః స్యాదాత్మనో నాశ ఏవ వా ।
తద్దోషపరిహారార్థం శాన్తిం కుర్యాద్ ప్రయత్నతః ॥ ౩॥

శివస్య ప్రతిమాం కుర్యాత్ సౌవర్ణీం కర్షసమ్మితామ్ ।
తదర్ధార్ధమితాం వాఽపి యథావిత్తం మనోహరామ్ ॥ ౪॥

బాలచన్ద్రకిరీటాఞ్చ శ్వేతమాల్యామ్బరాన్వితామ్ ।
త్రినేత్రాం చ వృషాసీనాం వరాభయకరామథ ॥ ౫॥

త్రయమ్బకం చేతి మన్త్రేణ పూజాం కుర్యాదతన్ద్రితః ।
ఆవాహ్య వారుణైర్మన్త్రైరాచార్యో మన్త్రతత్త్వవిత్ ॥ ౬॥

ఇమం మే వరుణే త్యేవం తత్త్వా యామీ త్యృచా పునః ।
త్వన్న అగ్నే ఇత్యనయా సత్వం నో ఇత్యృచాపి చ ॥ ౭॥

ఆగ్నేయం కుమ్భమారభ్య పూజయేద్ భక్తితః క్రమాత్ ।

ఆ నోభద్రేతి సూక్తం చ భద్రా అగ్నేశ్చ సూక్తకమ్ ॥ ౮॥

జప్త్వా పురుషసూక్తం చ కన్దుద్రేతి తథా జపేత్ ।
శఙ్కరస్యాఽభిషేకం చ గ్రహపూజాం చ కారయేత్ ॥ ౯॥

సమిదాజ్యచరూంశ్చైవ తిలమాషాంశ్చ సర్షపాన్ ।
అశ్వస్థప్లక్షపాలాసఖాదిరాః సమిధః శుభాః ॥ ౧౦॥

అష్టోత్తరశతం వహ్నౌ జుహుయాద్ విధిపూర్వకమ్ ।
అష్టవింశతిసంఖ్యా వా హోమం కుర్యాత్ పృథక్ పృథక్ ॥ ౧౧॥

మన్త్రేణ త్ర్యమ్బకేనాథ తిలాన్ వ్యాహృతిభిస్తథా ।
గ్రహహోమం చ విధివత్ కుర్యాద్ క్షేమం తతో భవేత్ ॥ ౧౨॥

అభిషేకం చ జాతస్య తత్పిత్రోశ్చాపి మన్త్రవిత్ ।
కుర్యాత్ తతో యథాశక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ సుధీః ॥ ౧౩॥

అథ భద్రావమదుర్యోగశాన్త్యధ్యాయః ॥ ౮౮॥

అథాఽహం సంప్రవక్ష్యామి భద్రాయామవమే తథా ।
వ్యాతూపాతాదిదుర్యోగే యమఘణ్టాదికే చ యత్ ॥ ౧॥

జన్మాశుభఫలం ప్రోక్తం తస్య శాన్తివిధిం ద్విజ ।
ప్రాప్తే ప్రసూతిదుర్యోగే శాన్తిం కుర్యాద్ విచక్షణః ॥ ౨॥

దైవజ్ఞైర్దర్శితే వాఽపి సులగ్నే సుదినే గృహీ ।
పూజనం దేవతానాం చ గ్రహాణాం యజనం తథా ॥ ౩॥

శఙ్కరస్యాఽభిషేకం చ ఘృతదీపం శివాలయే ।
ఆయుర్వృద్ధికరం కుర్యాదశ్వత్థస్య ప్రదక్షిణమ్ ॥ ౪॥

హవనం విష్ణుమన్త్రేణ స/తమష్టోత్తరం సుధీః ।
బ్రాహ్మణాన్ భోజయేత్ శక్త్యా తతః కల్యాణమాప్నుయాత్ ॥ ౫॥

అథైక నక్షత్ర జాతశాన్త్యధ్యాయః ॥ ౮౯॥

అథ యద్యేకనక్షత్రే భ్రాత్రోర్వా పితృపుత్రయోః ।
ప్రసూతిశ్చ తయోర్మృతురథైవకస్య నిశ్చయః ॥ ౧॥

తత్ర శాన్తిం ప్రవక్ష్యామి గర్గాదిమునిభాషితమ్ ।
సుదినే శుభనక్షత్రే చన్ద్రతారాబలాన్వితే ॥ ౨॥

రిక్తావవిష్టివివర్జ్యే చ సమయ శాన్తిమాచరేత్ ।
శనేరీశానదిగ్భాగే నక్షత్రప్రతిమాం శుభామ్ ॥ ౩॥

తన్నక్షత్రోక్తమన్త్రేణ పూజయేత్ కలశోపరి ।
రక్తవస్త్రేణ సంఛాద్య వస్త్రయుగ్మేన వేష్టయేత్ ॥ ४॥

స్వస్వశాఖోక్తమార్గేణ కుర్యాదగ్నిముఖం తథా ।
పునస్తేనైవ మన్త్రేణ హునదష్టోత్తరం శతమ్ ॥ ५॥

ప్రత్యేకం సమిదన్నాజ్యైః ప్రాయశ్చిత్తాన్తమేవ హి ।
అభిషేకం తతః కుర్యాదాచార్యశ్చ ద్వయోరపి ॥ ६॥

ఋత్విగ్భ్యో దక్షిణాం దద్యాదాచార్యాయ విశేషతః ।
బ్రాహ్మణాన్ భోజయేద్ భక్త్యా విత్తశాఠ్యవివర్జితః ॥ ७॥

అథ సంక్రాన్తిజన్మశాన్త్యధ్యాయః ॥ ६०॥

ఘోరాధ్వాంక్షీమహోదర్యో మన్దా మన్దాకినీ తథా ।
మిశ్రా చ రాక్షసీ సూర్యసంక్రాన్తిః సూర్యవాసరాత్ ॥ १॥

సంక్రాన్తౌ చ నరో జాతో భవేద్ దారిద్ర్య దుఃఖభాక్ ।
శాన్త్యా సుఖమవాప్నోతి తతః శాన్తివిధి బ్రువే ॥ २॥

నవగ్రహమఖం కుర్యాత్ తస్య దోషోపశాన్తయే ।
గృహస్య పూర్వదిగ్భాగే గోమయేనోపలిప్య చ ॥ ३॥

స్వలంకృతప్రదేశే తు బ్రీహిరాశిం ప్రకల్పయేత్ ।
పఞ్చద్రోణమితం ధాన్యైస్తదర్ధం తణ్డులైస్తథా ॥ ౪॥

తదర్ధం చ తిలైః కుర్యాద్రాశిం చ ద్విజసత్తమ ।
పృథక్ త్రితయరాశౌ తు లిఖేదష్టదలం బుధైః ॥ ౫॥

పుణ్యాహం వాచయిత్వా తు ఆచార్యం వృణుయాత్ పురా ।
ధర్మజ్ఞం మన్త్రతత్త్వజ్ఞం శాన్తికర్మణి కోవిదమ్ ॥ ౬॥

రాశిషు స్థాపయేత్ కుమ్భానవ్రణాన్ సుమనోహరాన్ ।
తీర్థోదకేన సమ్పూర్య సమృదౌషధపల్లవమ్ ॥ ౭॥

పంచగవ్యం క్షిపేత్తత్ర వస్త్రయుగ్మేన వేష్టయేత్ ।
కుమ్భోపరి న్యసేత్ పాత్రం సూక్ష్మవస్త్రేణ వేష్టితమ్ ॥ ౮॥

ప్రతిమాం స్థాపయేత్ తత్ర సాధిప్రత్యధిదైవతామ్ ।
అధిదైవం భవేత్ సూర్యశ్చన్ద్రః ప్రత్యధిదైవతమ్ ॥ ౯॥

చన్ద్రాదిత్యాకృతీ పార్శ్వే మధ్యే సంక్రాన్తిమర్చయేత్ ।
ప్రతిమాం పూజనే పూర్వం వస్త్రయుగ్మం నివేదయేత్ ॥ ౧౦॥

తతో వ్యాహృతిపూర్వేణ తత్తన్మన్త్రేణ పూజయేత్ ।
త్రైయమ్బకేణ మన్త్రేణ ప్రధానప్రతిభాం పూజయేత్ ॥ ౧౧॥

ఉత్సూర్య ఇతి మన్త్రేణ సూర్యపూజాం సమాచరేత్ ।
ఆప్యాయస్వేతి మన్త్రేణ చన్ద్రపూజాం సమాచరేత్ ॥ ౧౨ ॥

ఉపచారైః షోడశభిర్యద్వా పఞ్చోపచారకైః ।
మృత్యుంజయన మన్త్రేణ ప్రధానప్రతిమాం స్పృశన్ ॥ ౧౩ ॥

అష్టోత్తరసహస్రం చాఽప్యష్టోత్తరశతం జపేత్ ।
అథాఽష్టావింశతిం వాపి జపేన్మన్త్రం స్వశక్తితః ॥ ౧౪ ॥

కుమ్భేభ్యః పశ్చిమే దేశే స్థణ్డిలేఽగ్నిం ప్రకల్పయేత్ ।
స్వగృహ్యోక్తవిధానేన కారయేత్ సంస్కృతానలమ్ ॥ ౧౫ ॥

త్రయమ్బకేన మన్త్రేణ సమిదాజ్యచరూన్ హునేత్ ।
అష్టోత్తరసహస్రం వా అష్టోత్తరశతం యథా ॥ ౧౬ ॥

అష్టవింశతిమేవాపి కుర్యాద్ హోమం స్వశక్తితః ।
మృత్యుంజయేన మన్త్రేణ తిలహోమశ్చ కారయేత్ ॥ ౧౭ ॥

తతః స్విష్టకృతం హుత్వాఽభిషేకం చ కారయేత్ ।
బ్రహ్మణాన్ భోజయేత్ పశ్చాద్దేవం శాన్తిమవాప్నుయాత్ ॥ ౧౮ ॥

అథ గ్రహణజాతశాన్త్యధ్యాయః ॥ ౯౧ ॥

సూర్యేన్దుగ్రహణే కాలే యేషాం జన్మ భవేద్ ద్విజ ।
వ్యాధిః కష్టం చ దారిద్ర్యం తేషాం మృత్యుభయం భవేత్ ॥ ౧ ॥

అతః శాన్తిం ప్రవక్ష్యామి జనానాం హితకాఙ్క్షయా ।
సూర్యస్యేన్దోశ్చ గ్రహణం యస్మిన్నృక్షే ప్రజాయతే ॥ ౨ ॥

తన్నక్షత్రపతే రూపం సువర్ణేన ప్రకల్పయేత్ ।
సూర్యగ్రహే సూర్యరూపం సువర్ణేన స్వశక్తితః ॥ ౩ ॥

చన్ద్రగ్రహే చన్ద్రరూపం రజతేన తథైవ చ ।
రాహురూపం ప్రకుర్వీత సీసకేన విచక్షణః ॥ ౪ ॥

శుచౌ దేశే సమం స్థానం గోమయేన ప్రలేపయేత్ ।
తత్ర చ స్థాపయేద్ వస్త్రం నూతనం సుమనోహరమ్ ॥ ౫ ॥

త్రయాణామేవ రూపాణాం స్థాపనం తత్ర కారయేత్ ।
సూర్యగ్రహే ప్రదాతవ్యం సూర్యప్రీతికరం చ యత్ ॥ ౬ ॥

రక్తాక్షతం రక్తగన్ధం రక్తమాల్యామ్బరాదికమ్ ।
చన్ద్రగ్రహే ప్రదాతవ్యం చన్ద్రప్రీతికరం చ యత్ ॥ ౭ ॥

శ్వేతగన్ధం శ్వేతపుష్పం శ్వేతమాల్యామ్బరాదికమ్ ।
రాహవే చ ప్రదాతవ్యం కృష్ణపుష్పామ్బరాదికమ్ ॥ ౮ ॥

దద్యాన్నక్షత్రనాథాయ శ్వేతగన్ధాదికం తథా ।

సూర్యం సమ్పూజయేద్ధీమానాకృష్ణేతి చ మన్త్రతః ॥ ౯॥

అథా చన్ద్రం ఇమే దేవా ఇతి మన్త్రేణ భక్తితః ।
దూర్వాభి పూజయేద్రాహుం కయా న ఇతి మన్త్రతః ॥ ౧౦॥

సూర్యేన్ద్వోరర్కపాలాశమిద్భిర్జుహుయాత్ క్రమాత్ ।
తథా చ రాహోః ప్రీత్యర్థం దూర్వాభిర్ద్విజసత్తమ ॥ ౧౧॥

బ్రహ్మవృక్షసమిద్భిశ్చ భేశాయ జుహుయాత్ పునః ।
అభిషేకం తతః కుర్యాత్ జాతస్య కలహోదకైః ॥ ౧౨॥

ఆచార్యం పూజయేద్భక్త్యా సుశాన్తో విజితేన్ద్రియః ।
బ్రాహ్మణాన్ భోజయేత్వా తు యథాశక్తి విసర్జయేత్ ॥ ౧౩॥

ఏవం గ్రహణజాతస్య శాన్తిం కృత్వా విధానతః ।
సర్వవిఘ్నం వినిర్జిత్వా సౌభాగ్యం లభతే నరః ॥ ౧౪॥

అథ అభుక్తమూలశాన్త్యధ్యాయః ॥ ౯౩॥

జ్యేష్ఠామూలమయోర్యస్మాదధిపావిన్ద్రరాక్షసౌ ।
మహావైరాత్ తయోః సన్ధిర్మహాదోషప్రదః స్మృతః ॥ ౧॥

అభుక్తమూలజం పుత్రం పుత్రీం వాఽపి పరిత్యజేత్ ।
అథవాఽబ్దాష్టకం తాతస్తన్ముఖం న విలోకయేత్ ॥ ౨॥

తద్దోషపరిహారార్థమథ శాన్తివిధిం బ్రువే ।
తత్రాఽదౌ దోషబహుల్యాన్ మూలశాన్తిర్నిగద్యతే ॥ ౩ ॥

జన్మతో ద్వాదశాహే వా తదృక్షే వా శుభే దినే ।
జాతస్య వాఽష్టమే వర్షే శాన్తిం కుర్యాద్ విధానతః ॥ ౪ ॥

సుసమే చ శుభే స్థానే గోమయేనోపలేపితే ।
మణ్డపం స్వగృహాత్ ప్రాచ్యాముదీచ్యాం వా ప్రకల్పయేత్ ॥ ౫ ॥

చతుర్ద్వారసమాయుక్తం తోరణాద్యైరలఙ్కృతమ్ ।
కుణ్డం గ్రహాదియజ్ఞార్థం తద్బహిశ్చ ప్రకల్పయేత్ ॥ ౬ ॥

సువర్ణేన తదర్ధేన తదర్ధార్ధేన వా పునః ।
నక్షత్రదేవతారూపం కుర్యాద్ విత్తానుసారతః ॥ ౭ ॥

శ్యామవర్ణం మహోగ్రం చ ద్విశిరస్కం వృకాననమ్ ।
ఖడ్గచర్మధరం తద్వద్ ధ్యేయం కుణపవాహనమ్ ॥ ౮ ॥

సువర్ణస్య చ మూల్యం వా స్థాపయిత్వా ప్రపూజయేత్ ।
సువర్ణం సర్వదైవత్యం యతః శాస్త్రేషు నిశ్చితమ్ ॥ ౯ ॥

ఆచార్యం వరయేత్ పశ్చాత్ స్వస్తివాచనపూర్వకమ్ ।
కలశస్థాపనం కుర్యాత్ స్వగృహ్యోక్తవిధానతః ॥ ౧౦ ॥

పఞ్చగవ్యాదికం క్షేప్యం కలశే తీర్థవారి చ ।
శతౌషధ్యాదికం తత్ర శతచ్ఛిద్రఘటే క్షిపేత్ ॥ ౧౧॥

వంశపాత్రం చ సంస్థాప్య తత్ర వై పశ్చిమాముఖమ్ ।
అర్చయేన్నిరృతిం దేవం శుక్లవస్త్రాక్షతాదిభిః ॥ ౧౨॥

ఇన్ద్రం తదధిదేవం చ జలం ప్రత్యధిదైవతమ్ ।
స్వస్వశాఖోక్తమన్త్రేణ ప్రధానాదీన్ప్రపూజయేత్ ॥ ౧౩॥

దేవాధిదేవప్రీత్యర్థం హోమం కుర్యాద్యథావిధి ।
అష్టోత్తరం సహస్రం వా శతం వా నియతేన్ద్రియః ॥ ౧౪॥

మృత్యుప్రశమనార్థం చ మన్త్రం త్రయమ్బకం జపేత్ ।
ప్రార్థయేచ్చ తతో దేవమభిషేకార్థమాదరాత్ ॥ ౧౫॥

భద్రాసనోపవిష్టస్య సస్త్రీపుత్రస్య మన్త్రవిత్ ।
ఆచార్యో యజమానస్య కుర్యాత్ ప్రీత్యాభిషేచనమ్ ॥ ౧౬॥

వస్త్రాన్తరితకుమ్భాభ్యాం స్నాపయేత్తదనన్తరమ్ ।
శుక్లామ్బరధరస్తద్వత్ శ్వేతగన్ధానులేపనః ॥ ౧౭॥

ధేనుం పయస్వినీం దద్యాదాచార్యాయ చ శక్తితః ।
ఋత్విగ్భ్యో దక్షిణాం దద్యాద్ బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్ ॥ ౧౮॥

యత్పాపం యచ్చ మే దౌఃస్థ్యం సర్వగాత్రేష్వవస్థితమ్ ।

తత్సర్వం భక్షయాజ్య త్వం లక్ష్మీం పుష్టిం చ వర్ధయ ॥ ౧౯॥

అనేనైవ తు మన్త్రేణ సమ్యగాజ్యం విలోకయేత్ ।
మూలగణ్డోద్భవస్తైవం సర్వపాపం ప్రణశ్యతి ॥ ౨౦॥

అథ జ్యేష్ఠాది గణ్డశాన్త్యధ్యాయః ॥ ౯౪॥

జ్యేష్ఠాగణ్డాన్తజాతస్తు పితుః స్వస్య చ నాశకః ।
తస్య శాన్తివిధిం వక్ష్యే సర్వవిఘ్నోపశాన్తయే ॥ ౧॥

మూలశాన్తిసమం సర్వమాత్రాపి మణ్డపాదికమ్ ।
ఇన్ద్రోఽత్ర దేవతా తద్వదధిదేవోఽనలస్తథా ॥ ౨॥

విజ్ఞేయం చ తథా విప్ర రక్షః ప్రత్యధిదైవతమ్ ।
యథాశక్తి సువర్ణేన కుర్యాదిన్ద్రస్వరూపకమ్ ॥ ౩॥

వజ్రాఙ్కుశధరం దివ్యం గజరాజోపరిస్థితమ్ ।
శాలితణ్డులసంయుక్తకుమ్భస్యోపరి పూజయేత్ ॥ ౪॥

స్వస్వగృహ్యోక్తమన్త్రేణ గన్ధపుష్పాక్షతాదిభిః ।
అభిషేకం చ హోమం చ కుర్యాద్ బ్రాహ్మణభోజనమ్ ॥ ౫॥

ఇన్ద్రసూక్తం జపేద్ భక్త్యా మన్త్రం మృత్యుఞ్జయం తథా ।

ప్రార్థయేదిన్ద్రదేవం చ తతః శాన్తిమవాప్నుయాత్ ॥ ౬॥

అథ వా శక్త్యభావే తు కుర్యాద్ గోదానమేవ హి ।
యతః సమస్తభూదానాద్ గోదానమతిరిచ్యతే ॥ ౭॥

మూలేన్ద్రాహిమఘాగణ్డజాతే దద్యాద్ గవాం త్రయమ్ ।
గోయుగ్మం పౌష్ణదాస్రోత్థే గణ్డాన్తే చ ద్విజన్మనే ॥ ౮॥

అన్యగణ్డే చ దుర్యోగే గామేకాం హి ప్రదాపయేత్ ।
గోరభావే చ విప్రాయ దద్యాత్ తన్మూల్యమేవ హి ॥ ౯॥

జ్యేష్ఠనక్షత్రజా కన్యా వినిహన్తి ధవాగ్రజమ్ ।
విశాఖాన్త్యపదోత్పన్నా కన్యా దేవరఘాతినీ ॥ ౧౦॥

తస్యాః ప్రదానకాలేఽతో గోదానమపి కారయేత్ ।
ఆశ్లేషాన్త్యత్రిపాదోత్థౌ మూలాద్యత్రిపదోద్భవౌ ॥ ౧౧॥

కన్యాసుతౌ హతః శ్వశ్రూం శ్వశురఞ్చ యథాక్రమమ్ ।
తయోర్వివాహకాలేఽతః శాన్తిం కుర్యాద్ విచక్షణః ॥ ౧౨॥

తత్తద్దోషవినాశాయ యథావిత్తానుసారతః ।
ధవాగ్రజద్యభావే తు న దోషాయ ప్రజాయతే ॥ ౧౩॥

అథ స్త్రీతరజన్మశాన్త్యధ్యాయః ॥ ౯౪॥

అథాఽన్యత్ సంప్రవక్ష్యామి జన్మదోషప్రదం ద్విజ ।
సుతత్రయే సుతాజన్మ తత్రయే సుతజన్మ చేత్ ॥ ౧॥

తదాఽరిష్టభయం జ్ఞేయం పితృమాతృకులద్వయే ।
తత్ర శాన్తివిధిం కుర్యాద్ విత్తశాఠ్యవివర్జితః ॥ ౨॥

సూతకాన్తేఽథ వా శుద్ధే సమయే చ శుభే దినే ।
ఆచార్యమృత్విజో వృత్వా గ్రహయజ్ఞపురస్సరమ్ ॥ ౩॥

బ్రహ్మవిష్ణు మహేశేన్ద్రప్రతిమాః స్వర్ణజాః శుభాః ।
పూజయేద్ ధాన్యరాశిస్థకలశోపరి భక్తితః ॥ ౪॥

చత్వారి రుద్రసూక్తాని శాన్తిసూక్తాని సర్వశః ।
విప్ర ఏకో జపేద్ హోమకాలే చ సుచిసంయతః ॥ ౫॥

ఆచార్యో జుహుయాత్తత్ర సమిదాజ్యతిలాంశ్చరుమ్ ।
అష్టోత్తరం సహస్రం వా శతం వాఽష్టౌ చ వింశతిమ్ ॥ ౬॥

బ్రహ్మాదిసర్వదేవేభ్యః స్వస్వగృహ్యోక్తమన్త్రతః ।
తతః స్విష్టకృతం హుత్వా బలిం పూర్ణాహుతిం పునః ॥ ౭॥

అభిషేకం చ జాతస్య సకుటుమ్బస్య కారయేత్ ।
ఋత్విగ్భ్యో దక్షిణాం దద్యాద్ బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్ ॥ ౮॥

కాంస్యాజ్యవీక్షణం కృత్వా దీనానాథాంశ్చ తర్పయేత్ ।
ఏవం శాన్త్యా చ మైత్రేయ సర్వారిష్టం విలీయతే ॥ ౯॥

అథ ప్రసవవికారశాన్త్యధ్యాయః ॥ ౯౬॥

అథాఽహం సమ్ప్రవక్ష్యామి వికారం ప్రసవోద్భవమ్ ।
యేనాఽరిష్టం సమస్తస్య గ్రామస్య చ కులస్య చ ॥ ౧॥

అత్యల్పే వాఽధికే కాలే ప్రసవో యది జాయతే ।
హీనాఙ్గో వాఽధికాఙ్గో వా విశిరా ద్విశిరాస్తథా ॥ ౨॥

నార్యా పశ్వాకృతిర్వాపి పశుష్వపి నరాకృతిః ।
ప్రసవస్య వికారోఽయం వినాశాయోపజాయతే ॥ ౩॥

యస్య స్త్రియాః పశునాం వా వికారాః ప్రసవోద్భవః ।
అనిష్టం భవనే తస్య కులేఽపి చ మహద్ భవేత్ ॥ ౪॥

తద్దోషపరిహారార్థం శాన్తిః కార్యా ప్రయత్నతః ।
స్త్రీ వా గౌవండవా వాపి పరిత్యాజ్యా హితార్థినా ॥ ౫॥

నార్యాః పఞ్చదశే వర్షే జన్మతః షోడశోఽపి వా ।
గర్భో వా ప్రసవో వాఽపి న శుభాయ ప్రజాయతే ॥ ౬॥

సింహరాశిస్థితేఽర్కే గౌనక్రస్థే మహిషీ తథా ।
ప్రసూతా స్వామినం హన్తి స్వయం చాపి వినశ్యతి ॥ ౭॥

బ్రాహ్మణాయ ప్రదద్యాత్ తాం శాన్తిం వాపి సమాచరేత్ ।
బ్రహ్మవిష్ణుమహేశానాం గ్రహాణాం చైవ పూజనమ్ ॥ ౮॥

సర్వం హోమాదికం కర్మ కుర్యాత్ త్రితరశాన్తివత్ ।
తతో గృహో సుఖీ భూత్వా సర్వపాపైః ప్రముచ్యతే ॥ ౯॥

ఏవం త్వరిష్టే సమ్ప్రాప్తే నరః శాన్తిం కరోతి యః ।
సర్వాన్ కామానవాప్నోతి చిరజీవీ సుఖీ చ సః ॥ ౧౦॥

అథోపసంహారాధ్యాయః ॥ ౯౭॥

యచ్ఛాస్త్రం బ్రహ్మణా ప్రోక్తం నారదాయ మహాత్మనే ।
తదేవ శౌనకాదిభ్యో నారదః ప్రాహ సాదరమ్ ॥ ౧॥

తతో మయా యథా జ్ఞాతం తుభ్యముక్తం తథా ద్విజ ।
నాసూయకాయ దాతవ్యం పరనిన్దారతాయ వా ॥ ౨॥

జడాయ దుర్వినీతాయ నాజ్ఞాతాయ కదాచన ।
దేయమేతత్సుశీలాయ భక్తాయ సత్యవాదినే ॥ ౩॥

మేధావినే వినీతాయ సమ్యగ్ జ్ఞాతకులాయ చ ।
పుణ్యదం జ్యౌతిషం శాస్త్రమగ్ర్యం వేదాఙ్గముత్తమమ్ ॥ ౪॥

జానాతి కాలమానం యో గ్రహర్క్షాణాం చ సంస్థితిమ్ ।
హోరాశాస్త్రమిదం సమ్యక్ స విజానాతి నాఽపరః ॥ ౫॥

హోరాశాస్త్రార్థతత్త్వజ్ఞః సత్యవాగ్ విజితేన్ద్రియః ।
శుభాఽశుభం ఫలం వక్తి సత్యం తద్వచనం భవేత్ ॥ ౬॥

యే సుశాస్త్రం పఠన్తీదం యే వా శృణ్వన్తి భక్తితః ।
తేషాంమాయుర్బలం విత్తం వృద్ధిమేతి యశః సదా ॥ ౭॥

ఇత్థం పరాశరేణోక్తం హోరాశాస్త్రం చమత్కృతమ్ ।
నవం నవజనప్రీత్యై వివిధాధ్యాయసంయుతమ్ ॥ ౮॥

శ్రేష్ఠం జగద్ధితాయేదం మైత్రేయాయ ద్విజన్మనే ।
తతః ప్రచరితం పృథ్వ్యామాదృతం సాదరం జనైః ॥ ౯॥

గ్రన్థేఽస్మిన్ పృథగధ్యాయైర్విషయా వినివేశితాః ।
సృష్టిక్రమోఽవతారాశ్చ గుణాః ఖేటస్య భస్య చ ॥ ౧౦॥

విశేషలగ్నం వర్గాశ్చ తద్వివేకశ్చ రాశిదృక్ ।
అరిష్టం తద్విభఙ్గశ్చ వివేకో భావజస్తథా ॥ ౧౧॥

భావానాం చ ఫలాధ్యాయో భావేశోత్థఫలం తథా ।

అప్రకాశఫలం స్పష్టఖేటదృష్టిప్రసాధనమ్ ॥ ౧౨॥

తతః స్పష్టబలాధ్యాయః ఇష్టకష్టప్రసాధనమ్ ।
పదం చోపపదం తద్వదర్గలా త్వథ కారకాః ॥ ౧౩॥

కారకాంశఫలం యోగకారకాధ్యాయ ఏవ చ ।
నాభసా వివిధా యోగాశ్చన్ద్రయోగోఽర్కయోగకః ॥ ౧౪॥

రాజయోగస్తతః ప్రోక్తో రాజసమ్బన్ధయోగకః ।
విశేషధనయోగాశ్చ యోగా దారిద్ర్యకారకాః ॥ ౧౫॥

ఆయుర్మారకభేదాశ్చ గ్రహావస్థాః ఫలాన్వితాః ।
నానావిధదశాధ్యాయాస్తత్ఫలాధ్యాయః సంయుతాః ॥ ౧౬॥

అన్తఃప్రత్యన్తరప్రాణసూక్ష్మసంజ్ఞాశ్చ తద్భిదాః ।
సూర్యాద్యష్టకవర్గశ్చ త్రికోణపరిశోధనమ్ ॥ ౧౭॥

ఏకాధిపత్యసంశుద్ధిస్తతః పిణ్డప్రసాధనమ్ ।
తతశ్చాఽష్టకవర్గాణాం ప్రస్ఫుటాని ఫలాని చ ॥ ౧౮॥

తతోఽప్యష్టకవర్గాయుఃసాధనం చ తతః పరమ్ ।
సముదాయాష్టవర్గోత్థఫలాధ్యాయః పరిస్ఫుటః ॥ ౧౯॥

గ్రహరశ్మిఫలాధ్యాయః సుదర్శనఫలం తథా ।
మహాపురుషచిహ్నాని మహాభూతఫలాని చ ॥ ౨౦॥

గుణత్రయఫలాధ్యాయస్తతోఽప్యజ్ఞాతజన్మనామ్ ।
జన్మలగ్నాదివిజ్ఞానం ప్రవ్రజ్యాలక్షణాని చ ॥ ౨౧ ॥

స్త్రీణాం చ ఫలవైష్ట్యమఙ్గలక్ష్మఫలాని చ ।
పూర్వపాపోత్థశాపోత్థయోగా వైపుత్ర్యకారకాః ॥ ౨౨ ॥

సత్పుత్రప్రాప్త్యుపాయాశ్చ సహైవ ప్రతిపాదితాః ।
జన్మన్యనిష్టలగ్నర్క్షతిథ్యాదిప్రతిపాదనమ్ ॥ ౨౩ ॥

తత్తచ్ఛాన్తివిధిశ్చైవ సంక్షేపేణ ప్రదర్శితః ।
ప్రసవస్య వికారాశ్చ కథితాః శాన్తిసంయుతాః ॥ ౨౪ ॥

ఏవం జాతకవర్యేఽత్ర నివిష్టా విషయాః శతమ్ ।
విజ్ఞాయ విబుధాస్త్వేతాన్ ప్రాప్నువన్తు యశః శ్రియమ్ ॥ ౨౫ ॥